తెలుగు జాతీయ దినపత్రిక
వార్త
epaper.vaartha.com WWW.VAARTHA.COM విజయవాడ fb.com/vaartha
PUBLISHED FROM VIJAYAWADA, HYDERABAD, VISAKHAPATNAM, RAJAHMUNDRY, KADAPA, NIZAMABAD, ONGOLE, WARANGAL, TIRUPATHI, ANANTAPUR, KURNOOL, KARIMNAGAR, MAHABUBNAGAR, KHAMMAM, NELLORE, NALGONDA, GUNTUR, TADEPALLIGUDEM,SRIKAKULAM
31-1-2019 గురువారం సంపుటి : 24 సంచిక : 362 పేజీలు :16 వెల : 6.50



బుధవారం గాంధీ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

పాతికేళ్లలో జరిగే అభివృద్ధి నాలుగేళ్లలో చేశాం

మెజార్టీ ఉన్న ప్రభుత్వాలే అభివృద్ధికి దిక్సూచిలు: ప్రధాని మోడీ

సూరత్(గుజరాత్),జనవరి 30: పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వాలు ఎలాంటి పటిష్టమైన, శక్తివంతమైన కీలక నిర్ణయాలు తీసుకుంటాయో తమ ప్రభుత్వం రుజువుచేసిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సూరత్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ విస్తరణకు శంకుస్థాపనచేసి అనంతరం జరిగిన సభలోప్రసంగించారు. తన ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన కృషి మరే ఇతర పార్టీ ఉన్నా 25 ఏళ్లు తీసుకునేవారని ఆయన పేర్కొన్నారు. తనప్రభుత్వం తీసుకున్న కీలకరంగాల నిర్ణయాలపై ప్రభుత్వం ప్రపంచ దేశాల్లో ఎంతో ముందుకువెళ్లిందన్నారు. ఆర్థికవ్యవస్థ, ఏవియేషన్, ఇంధన రంగాల్లో తమ ప్రభుత్వం కీలకమైన సంక్లిష్టనిర్ణయాలనుసైతం తీసుకోగలిగిందన్నారు. గత యుపిఎ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 25 లక్షల ఇళ్లనునిర్మిస్తే తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో ≫2



బుధవారం ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్

2029కి దేశంలో ఎపి నం.1

- అనేక ఇబ్బందులున్నా సాగుతున్న సంక్షేమం
- పింఛన్లకోసం రూ.14వేల కోట్లు ఖర్చుచేస్తున్న ఏకైక ప్రభుత్వం
- ఈ ప్రభుత్వ హాయాంలో తగ్గిన రైతు ఆత్మహత్యలు
- దీపం పథకం కింద 25.82లక్షల గ్యాస్ కనెక్షన్లు
- ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రెట్టింపు చేశాం
- 'కియా' రాకతో 'అనంత' రూపురేఖలే మారాయి
- ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ నరసింహన్

అమరావతి,జనవరి30,ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి : రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలోను రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించకపోవడంలోను కేంద్రం మోసం చేసిందని రాష్ట్ర విభజన నష్టాలనుంచి కోలుకొని రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు.బుధవారం నుంచి ఉభయసభల సమావేశాలు ప్రారంభమైన సంధర్భంగా ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని గవర్నర్ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. నాలుగున్నరేండ్లుగా విభజన హామీలు అమలు చేయకపోవడం నిధులు విడుదల చేయకపోవడం చివరికి వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350కోట్లు కేంద్రం వెనక్కు తీసుకుందని గవర్నర్ స్పష్టంచేశారు.ఈ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని 2029నాటికి దేశంలోనే ఏపి నెంబర్ వన్‌గా తయారవుతోందని రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు ఆగడం లేదని ఈ ప్రభుత్వ పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని రూ.2వేలకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చేపల ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా నిలిచిందని అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఏర్పాటుతో జిల్లా రూపురేఖలు మారాయని తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్‌గా తీర్చిదిద్దామని 11బిసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేశామని పింఛన్లు పంపిణీలో దేశంలోనే రూ.14వేల కోట్లు ఖర్చుచేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని దీపం పథకం క్రింద 25.82లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదేననిపేర్కొన్నారు. వ్యవసాయ,అనుబంధ రంగాల్లో 11శాతం ≫2



బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగపాఠాన్ని పరిశీలిస్తున్న సిఎం చంద్రబాబు, మంత్రులు

రేపటినుండి 'హోదా' ఆందోళనలు



రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం పోరాడిన వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తాం
రాజకీయ లబ్ధికోసమే ప్రతిపక్షాలు సమావేశానికి హాజరుకాలేదు
అఖిలపక్ష సమావేశంలో సిఎం బాబు

అమరావతి,జనవరి30,ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి : గతంలో ప్రత్యేకహోదా కోసం పోరాడిన వారిపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని బేటీ అనంతరం కేసులు ఎత్తివేస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.బుధవారం సచివాలయంలో జరిగిన ప్రత్యేకహోదా,విభజన హామీల సాధనపై అఖిలపక్ష సమావేశం సీఎం బాబు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయ లబ్ధికోసం ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకే ప్రతిపక్షాలు అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు అయ్యారని ఆయన ఆరోపించారు.ఫిబ్రవరి 1నుంచి 13వరకు రాష్ట్రవా ్యప్తంగా నిరసనలు తెలియజేసి కేంద్రం మెడలు వంచాలని బాబు పిలుపునిచ్చారు.

1న ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ నేతృత్వంలో చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు తాము మద్దతిస్తునా ్నమని అదేరోజు అసెంబ్లీలో కూడా చర్చించి "బ్లాక్‌డే"గా ప్రకటిస్తామన్నారు.కేంద్రంపై తాను ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సి ంది అంతా చేశానని ప్రత్యేకించి తాను 29పర్యాయాలు ఢిల్లీకి వెళ్ళానని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇప్పటికే రెండు పర్యాయాలు అఖిలపక్ష భేటీ నిర ్వహించామని విభజన హామీలు ప్రత్యేకహోదా చట్టం అంశాలు లోటుబడ్జెట్ కేంద్రం మంజూరు చేసిన కేంద్ర సంస్థల నిధులకోసం వెనుకబడిన జిల్లాల అభివృద ్ధికోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా పట్టించుకోవడం లేదని బాబు పేర్కొన్నారు.కడపలో ఉక్కు పరిశ్రమ, విశాఖలో రైల్వేజోన్, రామాయణపేట పోర్టు తదితరాలపై కేంద్రంపై అనేక పర్యాయాలు ఒత్తిళ్లు తెచ్చినా ఇంతవరకు పరిష్కార మార్గం లభించలేదని ఈనేపథ్యంలో వచ్చే నెలనుంచి అఖిలపక్ష నేతృత్వంలో పోరాటం చేపడుతున్నామని అందరూ సహకరించాలని ఆయన కోరారు. విపత్తుల విషయంలో రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సి న నిధుల్లో కూడా వివక్ష చూపుతుందని బాబు స్పష్టంచేశారు.రైల్వేజోన్ ఏర్పాటుకు ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని కేవలం కేంద్రం రాజకీయ కోణంలోనే రాష్ట్రప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు.వచ్చేనెల 11న ఢిల్లీలో మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,పార్టీ నేతలు కలసి ధర్నా చేపట్టి 12న అఖిలపక్ష కమిటీ రాష్ట్రపతిని కలుస్తామని ఆయన పేర్కొన్నారు.తాను ప్రధాని నరేంద్రమోదీ కంటే సీనియర్ నేతైనా తనలో ఇగోలేకుండా జూనియర్,సీనియర్ అని చూడకుండా సార్ అని సంబోధిస్తానని మోడీ తాను ఇస్తున్న గౌరవానికి కూడా రాష్ట్రాన్ని ఆదరించడం లేదని బాబు ఆవేదన వ్యక ్తంచేశారు.స్వచ్ఛందంగా రాజ్యాంగపరంగా రాష్ట్ర హక్కుల ప్రయోజనం కోసం ప్రత్యేకహోదా విభజనచట్టం హామీలు రెవెన్యూలోటు తీర్చమని వెనుకబడిన జిల్లాలను ఆదుకోమని కోరగా తమపై కక్షకట్టారని బాబు స్పష్టంచేశారు.హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని నన్ను దెబ్బతీసేందుకు దొడ్డిదారిలో వారుచేయని కుతంత్రాలుల్లేవని అయితే వాటిని ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు.వారికుట్రల కారణంగా రాష్ట్రంలో సిబిఐకి అనుమతి ఇవ్వలేదని,ఈడిని ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని దేశవ్యాప్తంగా విపక్షాలపై కేంద్రం మాటవినని వారందరిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మధురైలో గజ తుఫాను కారణంగా అపారనష్టం వాటిల్లగా కేంద్ర నిర్లక్ష్యంతో వ్యవహారించడం అదే సమయంలో మోదీ మధురై పర్యటనకు వెళ్ళగా అక్కడ నల్లజెండాలు,బెలూన్లతో పెద్దఎత్తున నిరసనలు తెలియజేశారని ఆయన గుర్తుచేశారు.మోదీ వచ్చేనెల 10న గుంటూరు వచ్చే సందర్భంగా పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో బిజేపి, జనసేనలు, తనపై కుట్రలు పన్నుతున్నారని అఖిలపక్ష సమావేశానికి కూడా వారు గైర్హాజరు అయ్యారని రాష్ట్రాభివృద్ధి కోరే పార్టీలు,తటస్థ వర్గాలను కలుపుకొని ఉద్యమిస్తామని ఆక్రోసం, ఆవేశం ప్రజలకు ఉన్న శాంతి ≫2



బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని పారిశ్రామిక ఎగ్జిబిషన్ దగ్ధమవుతున్న దృశ్యం

భగ్గుమన్న నాంపల్లి ఎగ్జిబిషన్

కోట్లాది రూపాయల ఆస్తి నష్టం

గోషామహల్ (హైదరాబాద్), జనవరి 30, ప్రభాతవార్త: దేశ వ్యాప్తంగా పేరుగాంచిన నాంపల్లి ఎగ్జిబిషన్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో 400కి పైగా స్టాల్స్ అగ్నికి ఆహుతి కాగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం సం భవించకున్నా సందర్శకుల తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. రాత్రి 11 గంటల వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. మంటలను అదుపు లోకి తెచ్చేందుకు 10 అగ్నిమాపక యంత్రాలను రంగంలో దించారు. మరోవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇటువంటి పరిస్థితులు తలెత్తితే మంటలను ఆర్పేందుకు సరైన వ్యవస్థ లేక పోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది.

ఇదే సమయంలో తమ స్టాల్స్‌లోని సరుకును కాపాడుకునేందుకు వ్యాపారులు ప్రయత్నించగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంపై స్టాల్స్ వ్యాపారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నిర్వాహకులపై మండిపడ్డారు. సరైన ఏర్పాట్లు చేయక పోవడం వల్లే భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చెలరేగిన భారీ అగ్ని ప్రమాదం కారణంగా నాంపల్లి మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపివేసి వేరే మార్గంలో మళ్లించారు.

కొరికేస్తున్న చలి

వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి
అమెరికాలో మైనస్ 50 డిగ్రీలు



పొగమంచుకారణంగా పగలే లైట్లువేసుకుని నడుపుతున్న వాహనదారులు

హైదరాబాద్, జనవరి 30, ప్రభాతవార్త: చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు గజ గజ వణుకుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అత్యంత కనిష్టానికి పడిపోతున్నాయి. పగటి పూట కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. చలి వాతావరణంలో ప్రజలు అత్యవసరం అనుకుంటేనే తప్ప బయటకు రావడం లేదు. అల్ప పీడన ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై కొనసాగుతోంది. ప్రజలు చలికి తట్టుకోలేక వణికిపోతున్నారు. ఎప్పుడూ లేనంతగా చలి గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. గాలిలో తేమ శాతం పెరిగింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పొగమంచు, చల్లని గాలుల కారణంగా ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో చలిపులి మళ్లీ పంజా విసిరింది. అకాల వర్షం అనగానే చలి తీవ్రత అధికమైంది. పగలు, రాత్రి తేడా లేకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత అత్యధికంగా పెరిగి విపరీతమైన శీతల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకూ తగ్గిపోతున్నాయి. తీవ్రతరమవుతున్న చలి గాలుల వల్ల ప్రధానంగా సాయంత్రం నుండి చలి పెరిగి ≫2



బుధవారం విజయవాడలో ఎపి 39 ఏకీకృత సిరీస్‌ను ప్రారంభిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

ఎపి 39 ఏకీకృత సిరీస్

దేశంలోనే మొదటిసారి ఆరంభం
- మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ, జనవరి 30, ప్రభాతవార్త ప్రతినిధి: దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో ఒకే రాష్ట్రం, ఒక సిరిస్‌ను రవాణాశాఖలో ఏకీకృత రిజిస్ట్రేషన్ మార్కును ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం విజయవాడలో ఏపి 39 ఏకీకృత సిరీస్‌ను ఆయనప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అందుకనుగుణంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ దార్వా ఏకీకృత విధానం ప్రవేశపెట్టామన్నారు. ఒక రాష్ట్రంలో తిరిగేవాహనానికి ఒకే రిజిస్ట్రేషన్ సిరిస్‌నెంబర్‌ను తొలిసారిగా ఎపిలో ఆవిష్కరించామన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ప్రభుత్వం 26 జిల్లాలకు ఏపి-1 నుండి ఏపి-38 సిరీస్‌లలో రిజిస్ట్రేషన్ నెంబర్లు కేటాయించేందని, అదే విధానాని ్న ఏపిలో 13 జిల్లాలో అనుసరించచామన్నారు. ఇప్పుడు నూతన సిరీస్ అమలు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రే ్షన్ దీంతో సులభంగా అవుతుందన్నారు. అక్రమాలకు అడ్డుకట్టపడి రాష్ట్రానికి భారీ ఆదాయం లభిస్తుందన్నారు.



ఒకే రాకెట్‌తో 31 ఉపగ్రహాలు

ఫిబ్రవరి 6న ఫ్రెంచిగయానా నుంచి ప్రయోగం
ఏప్రిల్‌లో కీలకమైన చంద్రయాన్-2

శ్రీహరికోట (తడ), జనవరి 30 ప్రభాతవార్త: అంతరిక్ష పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు నెలకో ప్రయోగాని కన్నా ఎక్కువగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 24న పిఎస్ఎల్‌వి సి-44 రాకెట్‌ద్వారా రెండు ఉపగ్రహాలను వినూత్నమైన అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు ఆఉత్సా హంతో ప్రస్తుతం శర వేగంతో ఉపగ్రహాలను, రాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 6న ఫ్రెంచిగయానా నుంచి జిశాట్-31 ఉపగ్రహ ప్రయోగానికి ≫2

మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, జనవరి 30: మహాత్మాగాంధీ 71వ వర్ధంతి సందర్భంగా బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీలు బాపూఘాట్‌వద్ద నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇతర కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, కేంద్ర గృహనిర్మాణశాఖ మంత్రి హార్‌దీప్‌సింగ్‌పూరి తదితరులు జాతిపితకు రాజ్‌ఘాట్‌వద్ద నివాళులర్పించారు. ఘాట్‌వద్ద మహాత్మాకు నివాళులర్పించిన అనంతరం సర్వమతప్రార్థనలు జరిగాయి. గాంధీకి అత్యంత ఇష్టమైన భక్తి భజన రఘుపతిరాఘవరాజారామ్‌ను కూడా రాజ్‌ఘాట్‌లో ఆలపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు కూడా రాజ్‌ఘాట్‌కు వచ్చి మహాత్మాకు నివాళులర్పించారు. పుణ్యతిథి రోజున మహాత్మాను స్మరించుకోవడం మనఅదృష్టమని జాతిపిత నిర్దేశించిన బాటలోనే నడుస్తామని ఈ సందర్భంగా ఆయన అనుసరించిన విలువలను ఆయన పాటించిన నియమాలను ఆచరించాల్సిన అవసరం ఉందని ప్రధానిమోడీ తన సందేశంలో పేర్కొన్నారు. 1948 సంవత్సరం జనవరి 30వ తేదీ మహాత్మాగాంధీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి దేశంకోసం అసువులు బాసిన మహానుభావులందరికీ ఈ సందర్భంగా నివాళులర్పించారు. అమరవీరులందరినీ ఈరోజు పునఃస్మరించుకోవాల్సిన అవసరంఎంతో ఉందని పేర్కొన్నారు. అనేక మంత్రి కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల సీనియర్ నాయకులు జాతిపితకు నివాళులర్పించారు.



బుధవారం గాంధీ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్

ఆందోళనలు

≫ యుతంగా నిరసనలు తెలపాలని అది వికటిస్తే రాష్ట్రం మరో పంజాబ్‌గా మారేదని తాము చేపట్టిన నవనిర్మాణ దీక్షలు కూడా శాంతియుతంగా జరిగాయని అదే తరహాలో ప్రస్తుత నిరసనలు కూడా శాంతియుతంగా ఉండాలని బాబు తెలియజేశారు. నవనిర్మాణ దీక్షలతో ప్రజల ఆవేశాన్ని అర్థవంతమైన దారిలో పెట్టానని బాబు గుర్తుచేశారు. సోనియా గాంధీ, రాహుల్‌గాందీ, అఖిలేష్ యాదవ్‌ల మీద కేంద్రం కేసులు పెట్టిందని ,గత ఎన్నికల్లో కేసీఆర్ మీద కేసులు పెట్టి ఆయన రాజీకొస్తే విత్‌డ్రా చేసుకున్నారని ఎదురుతిరిగితే కేసులు బనాయిస్తారని ఇవన్నీ రాజకీయ లబ్ధికోసమేనని బాబు పేర్కొన్నారు. ఈ అఖిలపక్ష కమిటీ సమావేశానికి ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, వివిధ ఉద్యోగ సంఘాలు, గజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగ సంఘం, రెవెన్యూ సంఘం, బిఎస్పీ, ఎస్పీ, నవతరం పార్టీ, ఆమ్ ఆద్మీపార్టీ, ప్రజాశాంతి పార్టీల నేతలు, తదితరులు హాజరయ్యారు. వైసీపీ, బిజెపి, కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టుపార్టీల నేతలు గైర్హాజరు అయ్యారు.

మోడీ, అమిత్‌షాల పర్యటనలు ఖరారు

అమరావతి,జనవరి30,ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి :రాష్ట్రంపై బిజెపి అధిష్టానం దృష్టిపెట్టి వచ్చేనెల్లో ప్రధానిమోడీ, బిజెపి జాతీయ చీఫ్ అమిత్‌షా పర్యటనలు ఖరారయ్యాయి. వచ్చేనెల 4న రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర పథకాల అమలుపై విస్తృత ప్రచార నిమిత్తం వచ్చేనెల 4న విజయనగరంలో బిజెపి బస్సుయాత్ర ప్రారంభించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాష్ట్రంలో నరేంద్రమోడీ ఫిబ్రవరి 4న గుంటూరులో, ఫిబ్రవరి 16న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 4న బస్సుయాత్రను అమిత్‌షా ప్రారంభించి ఫిబ్రవరి 21న రాజమండ్రిలో జరిగే క్లస్టర్ సమావేశానికి ఫిబ్రవరి 26న ఒంగోలులో జరిగే పార్టీ కార్యాక్రమాల్లో పాల్గొననున్నారు.

నాలుగేళ్లలో చేశాం

≫ నాలుగేళ్లకాలంలోనే 1.30 కోట్ల గృహాలను నిర్మించిందనిపేర్కొన్నారు. ఇదేపని వారుచేయాల్సివస్తే కనీసం 25 ఏళ్లుపడుతుందని పేర్కొన్నారు. ఓటుహక్కుకు ఉన్న శక్తిని దేశప్రజలు చాటిచెప్పారని, 30 ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని పాలించాయని, అందరూ ఆ ప్రభుత్వాలనుంచి లబ్దిపొందారని పేర్కొన్నారు. సంకీర్ణంనుంచి ప్రజలు దేశానికి విముక్తిని కల్పించి ఒకే పార్టీకి ఓటుహక్కు వేసి మేధావులనిపించారని మోడీ పేర్కొన్నారు. యువతరం ఇప్పటికీ పూర్తిమెజార్టీ ఉన్న ప్రభుత్వమే దేశంలో అభివృద్ధికి పాటుపడుతుందన్న భావనతో ఉన్నారన్నారు. పూర్తిస్థాయి మెజార్టీ ప్రభుత్వమే దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తుందని అన్నారు. ఇపుడు తనను ఎవరైనా అడిగితే జరిగిన అభివృద్ధినే చెపుతానని, అదే సంకీర్ణప్రభుత్వాలయితే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని మోడీ పేర్కొన్నారు. ఎల్ఇడి బల్బులు రూ.350 చొప్పున ఖరీదైనవి నేడు రూ.40-50కే కొనుగోలు చేస్తున్నారని, అంతకుముందు 350కే కొనుగోలు చేసేవారని మోడీ గుర్తుచేసారు. రాజీవ్‌గాంధీ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారని భావించవద్దని అన్నారు. ఆనాడు రాజీవ్‌తనసభల్లో ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందని చెప్పారని, మిగిలిన 85 పైసలు ఎవరిచేతుల్లోనికి వెళుతున్నాయో కాంగ్రెస్ నేతలకే తెలుసని విమర్శించారు. వచ్చే పది పదిహేనేళ్లలో ప్రపంచంలోని శరవేగంగా అభివృద్ధిచెందుతున్న పదిదేశాల్లో భారత్‌కూడా ఉందన్న అంతర్జాతీయ నివేదికను ప్రస్తావిస్తూ మొత్తం పదినగరాల్లో సూరత్‌కూడా చేరుతుందని వెల్లడించారు. గుజరాత్‌లో అతిపెద్ద ఎయిర్ పోర్టుగా సూరత్ నిలిచిందని, మొత్తం 1200 దేశీయ, 600 అంతర్జాతీయ ప్యాసింజర్లు ఇక్కడి నుంచి బుక్‌చేసుకునే అవకాశం ఉంటుందని, కొత్త టెర్మినల్ పూర్తయితే మరింత సామర్థ్యం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు ద్వారా నాలుగులక్షలమందివరకూ రాకపోకలు సాగిస్తున్నారని, కొత్త టెర్మినల్ వస్తే 26 లక్షలకు పెరుగుతుందన్నారు. దేశం మొత్తంఎయిర్ కనెక్టివిటీపెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేసోత్తందని, ఇప్పటికే గడచిన మూడు నాలుగేళ్లలో 17 ఎయిర్‌పోర్టులను వృద్ధిచేసారన్నారు.
ప్రభుత్వం మరో 50 ఇలాంటి ఎయిర్ పోర్టులను వృద్ధిచేసుత ఒదన్నారు. కనెక్టివిటీతో పాటే ప్రభుత్వం పాస్‌పోర్టుసేవా కేంద్రాలను సైతం అందుబాటులోనికి తెస్తోందన్నారు. 2014లో 80 పాస్‌పోర్టు సేవాకేంద్రాలున్నా యని, బిజెపిప్రభుత్వం వచ్చినతర్వాత ఈకేంద్రాలు ఇపుడు 400కిపెరిగాయని అన్నారు.

వారం - వర్జ్యం

31-1-2019 గురువారం
శ్రీ విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం,
పుష్యమాసం, కృష్ణపక్షం, కార్తె పూర్వాషాఢ
ఏకాదశి సా. 5.02
జ్యేష్ఠ సా. 6.41
వర్జ్యం లేదు
రా.మ. 1.30-3.00
యమ ఉ. 6.00-7.30

వార్తాఫలం

మేషం: క్రయ విక్రయాలలో సమయస్ఫూర్తితో మెలగాలి. శ్రద్ధ వహించాలి. దైవం రక్షించును.

వృషభం: దైవబలం తోడుగా ఉంటుంది. స్థానచలనాలు కలుగుతాయి. వృత్తి పనులు చేసేవారు జాగ్రత్తలు అవసరం.

మిథునం: వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగును. ప్రయాణాలు పెరుగుతాయి.

కర్కాటకం: ఆలోచనలు కార్యరూపం దాల్చి కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. సామాన్య ధనప్రాప్తి.

సింహం: మీ అందాన్ని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ పెంపొందుతూ ఉంటారు. ముందడుగు వేస్తారు.

కన్య: మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. సామాన్య ధనప్రాప్తి.

తుల: తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత నిర్వహిస్తారు. గృహమునందు శుభాలు చవిచూస్తారు.

వృశ్చిక: మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. సామాన్య ధనప్రాప్తి.

ధనస్సు: అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఆలోచనలు చేస్తారు. కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతాయి.

మకరం: వ్యాపారాలలో సమయస్ఫూర్తితో మెలగాలి. దైవం రక్షించును.

కుంభం: అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఆలోచనలు చేస్తారు. కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతాయి.

మీనం: ఆర్థిక కొరతలకు అవకాశం. ఆత్మీయులలో ఒకరి ఆరోగ్య పరిస్థితిపై మీకు ఆందోళనలు.

- పాలకుర్తి సంతోష శర్మ, విజయపురి కాలనీ, హైదరాబాద్

SINGAM KUIL RED WEDNESDAY
Draw No:190 DrawDate on:30/01/19

SINGAM SERIES
1st Prize Rs.50.000/- 724042
2nd Prize Rs.7.000/- 48061
3rd Prize Rs.3.500/-
11555 12255 14692 37992 50818
51329 73269 79571 88152 96274
4th Prize Rs.200/-
0375 0759 0874 2516 3329 4709 5931
7779 9379 9620
5th Prize Rs.100/-
0219 0710 4046 6052 6120 7370 8470
8639 8807 8942
6th Prize Rs.50/-
0034 2022 3038 5262 6312 7432 9166
0068 2054 3224 5346 6328 7567 9248
0430 2144 3260 5436 6371 7586 9325
0867 2169 3303 5525 6385 7665 9328
1090 2235 3578 5526 6416 7799 9332
1153 2410 3904 5588 6587 7883 9560
1277 2486 4019 5592 6611 7941 9639
1346 2507 4085 5704 6612 8013 9704
1407 2534 4303 5724 6731 8585 9820
1502 2573 4331 5867 6741 8617 9932
1616 2712 4630 5968 6975 8695
1619 2733 4874 5973 6984 8743
1801 2801 4978 5974 7197 8856
1842 2934 5110 6122 7305 9019
1928 2997 5151 6288 7315 9143

KUIL SERIES
1st Prize Rs.50.000/- 483816
2nd Prize Rs.7.000/- 63683
3rd Prize Rs.3.500/-
01475 08800 09656 34673 50177
61115 62927 72850 82345 96206
4th Prize Rs.200/-
0745 0870 1124 1512 1606 1650 3755
4940 6277 6994
5th Prize Rs.100/-
0067 0157 3070 3209 3776 4463 6891
7466 8373 8915
6th Prize Rs.50/-
0125 1264 2480 3929 6056 7789 9063
0153 1447 2612 4247 6184 7851 9201
0166 1485 2647 4292 6617 7921 9221
0321 1611 2722 4411 6851 7931 9463
0355 1724 2726 4499 6863 7935 9481
0421 1762 2903 4740 6961 7943 9509
0509 1797 2935 4793 6997 8011 9720
0646 1944 3017 4966 7007 8014 9808
0690 1999 3237 5066 7213 8047 9984
0777 2042 3354 5102 7263 8623 9996
0790 2061 3548 5116 7464 8659
0916 2397 3771 5362 7465 8720
1088 2414 3809 5495 7475 8853
1100 2469 3896 5843 7607 8921
1134 2473 3905 5853 7716 9052

ROSA DEER PEARL WEDNESDAY
Draw No:190 DrawDate on:30/01/19

ROSA SERIES
1st Prize Rs.50.000/- 565407
2nd Prize Rs.7.000/- 07159
3rd Prize Rs.3.500/-
09928 35164 38907 50384 63085
71040 81653 85987 88882 95690
4th Prize Rs.200/-
0292 0800 1065 4698 5365 5667 6876
7385 8783 9378
5th Prize Rs.100/-
2348 2784 3133 3711 4041 6119 6356
7401 8139 9028
6th Prize Rs.50/-
0064 2127 4241 5223 6422 8227 9173
0303 2273 4256 5252 6590 8251 9263
0486 2451 4302 5315 7231 8270 9336
0616 2461 4426 5367 7292 8297 9390
0872 2852 4451 5417 7454 8346 9432
1184 2854 4470 5477 7629 8447 9673
1185 3089 4610 5523 7677 8479 9759
1274 3132 4676 5641 7741 8597 9817
1287 3227 4724 5684 7760 8657 9886
1290 3240 4886 5689 7776 8672 9962
1321 3632 4926 5844 7813 8786
1333 3980 4943 5896 7827 8830
1499 3981 4965 5911 7889 8843
1890 4106 5069 6166 8051 9039
1905 4202 5127 6404 8219 9156

DEER SERIES
1st Prize Rs.50.000/- 368114
2nd Prize Rs.7.000/- 20136
3rd Prize Rs.3.500/-
07430 10277 26781 27797 51912
64989 68405 84620 94476 95172
4th Prize Rs.200/-
0140 0406 1886 4640 4703 5857 5991
7309 7467 8456
5th Prize Rs.100/-
0283 0890 0976 1568 4667 6887 7043
7719 7900 8429
6th Prize Rs.50/-
0147 1624 2975 4679 6520 7737 9203
0301 1741 3004 4710 6549 7895 9267
0368 1827 3054 4830 6577 8110 9357
0441 1919 3064 4852 6671 8212 9423
0502 2038 3095 4885 6680 8275 9441
0573 2154 3522 5010 6690 8329 9447
0652 2417 3586 5126 6867 8469 9464
0658 2447 3843 5136 7103 8491 9785
0817 2470 3987 5553 7111 8599 9809
1038 2496 4088 5563 7296 8678 9941
1171 2499 4144 5793 7433 8901
1460 2664 4185 5824 7537 8931
1481 2718 4237 5903 7558 8954
1482 2858 4517 5967 7648 9080
1546 2944 4668 6186 7725 9195

THANGAM NALLANERAM FORTUNE WEDNESDAY
Draw No:190 DrawDate on:30/01/19

THANGAM SERIES
1st Prize Rs.50.000/- 393183
2nd Prize Rs.7.000/- 02556
3rd Prize Rs.3.500/-
00647 14043 19155 29088 39709
41259 67672 85392 93191 99265
4th Prize Rs.200/-
0435 0521 1341 3130 3398 3456 4861
6321 7568 9938
5th Prize Rs.100/-
0483 2226 2361 4695 4950 5719 6911
7649 8837 9644
6th Prize Rs.50/-
0013 1035 2210 3558 4890 7314 8781
0078 1110 2278 3801 4993 7481 9036
0155 1133 2583 3909 5089 7739 9260
0224 1212 2615 3921 5119 7817 9395
0225 1402 2821 4084 5145 7950 9674
0271 1592 2883 4140 5245 7990 9711
0315 1658 2930 4171 5544 8031 9789
0383 1672 3034 4294 5618 8164 9794
0392 1733 3099 4498 5645 8234 9823
0499 1846 3145 4578 5904 8361 9990
0514 1860 3250 4604 5909 8384
0740 1894 3352 4661 5975 8392
0893 2000 3389 4744 6348 8397
1019 2107 3506 4797 6900 8448
1034 2202 3550 4845 7000 8773

NALLANERAM SERIES
1st Prize Rs.50.000/- 512146
2nd Prize Rs.7.000/- 72325
3rd Prize Rs.3.500/-
01944 07735 22200 57939 69757
78606 88090 91035 97526 98939
4th Prize Rs.200/-
0846 1675 2046 2707 4644 5125 5221
5892 5959 8772
5th Prize Rs.100/-
3295 3671 4495 5560 5816 6613 6769
7025 9183 9982
6th Prize Rs.50/-
0059 2181 3053 4756 6285 7518 9233
0207 2227 3071 4869 6662 7644 9314
0300 2292 3094 5087 6830 7673 9374
0411 2437 3213 5160 6922 7731 9558
0921 2439 3278 5479 6943 7777 9585
1042 2452 3360 5531 6950 8003 9617
1079 2454 3429 5571 7021 8006 9766
1081 2546 3442 5756 7068 8171 9787
1209 2563 3553 5812 7113 8386 9944
1250 2736 4111 5840 7115 8415 9987
1648 2740 4398 5932 7182 8510
1699 2786 4455 6087 7366 8895
1834 2800 4579 6154 7437 9073
2019 2884 4737 6162 7497 9107
2132 2946 4739 6226 7510 9223

KUMARAN VISHNU STAR WEDNESDAY
Draw No:190 DrawDate on:30/01/19

KUMARAN SERIES
1st Prize Rs.50.000/- 441886
2nd Prize Rs.7.000/- 35645
3rd Prize Rs.3.500/-
01937 02844 06860 12517 20701
22747 29644 68124 76882 86273
4th Prize Rs.200/-
0364 0532 2189 2535 3525 3631 3912
5071 6010 9825
5th Prize Rs.100/-
2444 2835 4049 4179 5938 6140 8336
8365 9024 9478
6th Prize Rs.50/-
0096 1779 2987 4786 6244 7793 9149
0119 1980 3052 4928 6282 7807 9171
0418 2016 3098 5086 6303 7858 9258
0536 2032 3142 5232 6374 7877 9392
0630 2073 3343 5356 6439 7948 9494
0634 2152 3471 5419 6461 7996 9608
0682 2220 3638 5561 6650 8287 9710
0686 2310 3708 5768 6774 8445 9716
0703 2489 3798 5924 7174 8451 9768
0959 2519 3858 5945 7449 8522 9880
1095 2525 3934 5992 7532 8563
1177 2684 3951 5995 7578 8621
1248 2690 4547 6032 7701 8714
1257 2882 4619 6159 7702 8776
1456 2960 4621 6232 7773 8874

VISHNU SERIES
1st Prize Rs.50.000/- 775260
2nd Prize Rs.7.000/- 91428
3rd Prize Rs.3.500/-
02463 29531 29994 37940 52604
55454 67608 87033 90623 92226
4th Prize Rs.200/-
3860 4110 5156 5421 6245 7403 8867
9062 9127 9338
5th Prize Rs.100/-
0955 1092 1487 2288 2493 3846 5901
7333 7839 8581
6th Prize Rs.50/-
0065 1735 3011 4400 6224 7482 9081
0093 1756 3304 4458 6276 7491 9278
0346 1828 3340 4866 6488 7606 9281
0378 1982 3598 5230 6497 7684 9316
0459 1992 3657 5313 6574 7894 9355
0517 2076 3734 5380 6608 8033 9632
0587 2198 3786 5520 6842 8131 9805
0628 2317 3802 5634 6859 8571 9839
0645 2466 3939 5655 6939 8604 9854
1022 2553 3953 5871 7024 8620 9958
1238 2605 4014 5918 7052 8632
1395 2628 4134 5928 7108 8726
1398 2701 4157 5935 7207 8746
1477 2772 4175 5996 7301 8789
1595 2912 4348 6203 7480 9064

SWARNALAXMI EMERALD WEDNESDAY
Draw No:190 DrawDate on:30/01/19

SWARNALAXMI SERIES
1st Prize Rs.50.000/- 634956
2nd Prize Rs.7.000/- 82543
3rd Prize Rs.3.500/-
06313 09046 15888 25011 29073
29389 30569 48798 89472 92462
4th Prize Rs.200/-
0305 0322 1451 2741 3667 3735 3796
5906 7057 7615
5th Prize Rs.100/-
0091 0150 0891 1559 3468 5144 6357
6678 7907 8983
6th Prize Rs.50/-
0142 1755 2752 3891 6117 7453 9014
0149 1835 2810 4112 6124 7678 9164
0380 1914 2909 4253 6365 8057 9176
0632 1955 2954 4796 6578 8119 9253
0636 1965 3067 4929 6642 8141 9487
0809 2029 3285 4987 6667 8184 9510
0964 2089 3413 5002 6686 8207 9731
1068 2176 3467 5046 6719 8285 9748
1102 2467 3473 5103 6742 8315 9804
1144 2491 3556 5131 6826 8422 9979
1187 2492 3565 5625 6987 8535
1355 2501 3665 5836 7201 8648
1644 2574 3680 5849 7267 8749
1647 2596 3757 5878 7278 8779
1677 2698 3866 6018 7428 9006

వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు

శ్రీకాకుళం,జనవరి 30,ప్రభాతవార్త: శ్రీకాకుళం జిల్లాలో ఒళ్లు జలదరించే ఘటన జరిగింది. ఓవృద్ధురాలిని వీధి కుక్కలు పీకుతిన్నాయి. వంగర మండలం శ్రీహరిపురం గ్రామంలో ఈఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అంపిలి రాముడమ్మ(65) అనే వృద్ధురాలు ఇంటి గడపలో రాత్రి నిద్రించింది. అటువైపు గుంపుగా వచ్చిన విధికుక్కలు ఆమెను బయటకు ఈడ్చుకుపోయాయి. అనంతరం ఆమెను పీక్కుతిన్నాయి. ఈఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సిఎంకు పవన్ బహిరంగ లేఖ

అమరావతి,జనవరి30,ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ బుధవారం బహిరంగంగా లేఖరాస్తూ తమ అఖిలపక్ష భేటీకి దూరమని తమ ప్రతినిధులెవ్వరూ హాజరుకారని పవన్‌కల్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. బుధవారం అఖిలపక్ష కమిటి సమావేశమని నిర్ణయించి మంగళవారం తనకు సమాచారం అందించడం ఏంటని అఖిలపక్ష సమావేశానికి ఏజెండా లేకుండా సమావేశంలో ఏ విషయాలను చర్చించాలనేది స్పష్టంచేయకుండా అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించడం ఎంటని ప్రశ్నించారు. అఖిలపక్ష కమిటీ పేరిట మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

31 ఉపగ్రహాలు

≫ రంగం సిద్ధం చేస్తున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్‌కుఈ ఉపగ్రహం సేవలు ఎంతో ఉపయోగం కలిగించనున్నాయి. భారత టెలీ కమ్యూనికేషన్ మరియు బ్రాడ్ కాస్టింగ్ సేవలకు జిశాట్-31 వంటి శక్తివంతమైన ఉపగ్రహం అవసరమై ఉంది. అంతకుముందు ఈ తరహా ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి చేర్చి ఉంది. వాస్తవానికి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్‌వి మార్క్3 రాకెట్ ద్వారా ఈజిశాట్ 31 ఉపగ్రహాన్ని ప్రయోగించవచ్చు. అయితే ప్రస్తుతం భారత శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్-2 ప్రయోగం కోసం శ్రీహరికోటలో జిఎస్ఎల్‌వి మార్క్3 ఎం1 రాకెట్ సిద్ధమవుతోంది. 2600 కిలోల బరువు ఉన్న జిశాట్ 31 ఉపగ్రహాన్ని ఫ్రెంచిగయానాలోని ఏరియన్ రాకెట్ల ద్వారా ప్రయోగిస్తున్నారు. గత డిసెంబర్ 5న ఇస్రో రూపొందించిన జిశాట్ 11 ఉపగ్రహాన్ని ఏరియన్ రాకెట్ ద్వారానే ప్రయోగించారు. కమ్యూనికేషన్ రంగంలో భారత అవసరాల కోసం ఇన్‌శాట్ 4సిఆర్ ఉపగ్రహానికి రీప్లేస్‌గా జిశాట్ 31ని రూపొందించి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ ఇదివరకే ప్రకటించి ఉన్నారు.

మార్చిలో పిఎస్ఎల్‌వి సి-45 :
మార్చి నెలలో పిఎస్ఎల్‌వి సి-45 రాకెట్ ప్రయోగం శ్రీహరికోట నుంచి జరపనున్నారు. ఈ రాకెట్ ద్వారా ఎలక్ట్రానిక్స్ ఇంటలిజన్స్ శాటిలైట్ ఇఎంఐఎస్ఎటి (ఎమిశాట్)ను ప్రయోగించనున్నారు. ఎమిశాట్‌తో పాటు మరో 30 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను పిఎస్ఎల్‌వి సి-45 ప్రయోగించడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఆ వెంటనే ఏప్రిల్‌లో కీలకమైన చంద్రయాన్-2 ప్రయోగానికి సన్నద్ధమవుతున్నారు. 3290 కిలోల బరువు ఉన్న చంద్రయాన్-2లోని రోవర్ ల్యాండర్ ఆర్బిటర్ల ప్రయోగం చేపట్టనున్నారు. ఈ మూడింటి మీద పరిశోధనలు, పరీక్షలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. పదేపదే వాయిదాలు పడుతున్న చంద్రయాన్-2ను ఏప్రిల్‌లో ఖచ్చితంగా జరపడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ కీలక చంద్రయాన్-2 ప్రయోగానికి షార్ కేంద్రం వేదిక కానుంది. ఇదిలావుంటే పిఎస్ఎల్‌వి సి-46 రాకెట్ ద్వారా కార్టొశాట్ 3 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిసింది. ఈ భూపరిశీలన ఉపగ్రహం హై రిజల్యూషన్ కెమెరాలతో రూపొందిస్తున్నారు. స్పష్టమైన భూమి చిత్రాలను అంతరిక్షం నుంచి తీసిపంపడం కార్టొశాట్ 3కి సాధ్యం కానుంది. పిఎస్ఎల్‌వి సి-47 రాకెట్ ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, ఆర్ఐ శాట్‌ను షార్ నుంచి ప్రయోగించనునా న్నరు.
ఈ రాకెట్లతో పాటు ఈ ఏడాది ప్రథమార్థంలోనే రెండు జిఎస్ఎల్‌వి మార్క్2 రాకెట్ల నిర్మాణం షార్‌లో చేపట్టనున్నారు. వాటి ప్రయోగ తేదీలు వెల్లడి కాకపోయినప్పటికీ కీలక ఉపగ్రహాలను వీటి ద్వారా అంతరిక్షంలోకి పంపించడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వీటన్నింటితో పాటు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వి) సిరీస్‌ను ఈ ఏడాది ప్రారంభించే అవకాశం ఉంది.

ఎపి నం.1

≫ వృద్ధిరేటు నమోదు చేశామని, అన్నీ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమైందని అభివృద్ధి పట్ల సంతృప్తి స్థాయిని సాధించామని గవర్నర్ పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ భరోసా క్రింద గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో రూ.24,618.39కోట్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ పనితీరు నిదర్శనానికే దేశస్థాయిలో అధికశాతం అవార్డులు దక్కించుకోవడమే నిదర్శనమన్నారు.
బీసీ కులాలను ఆదుకోవడానికి ఆదరణ పథకం ద్వారా 90శాతం రాయితీపై పనిముట్లు అందజేశామన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వయాడక్ట్ విధానం ద్వారా ఆర్థిక పురోగతి సాధించి అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తూ సాగునీటికి పెద్దపీట వేశామన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రూ.64,333కోట్లు ఖర్చుచేసి 32లక్షల ఎకరాలను కొత్తగా సాగులోనికి తెచ్చామని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు రూ.15,585కోట్లు ఖర్చుచేశామని వచ్చే ఏడాది చివరినాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తామని కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతో నీటి కొరతను అధిగమించామని పట్టిసీమ ఎత్తిపోతల సథకంద్వారా 263టిఎంసీల నీటిని డెల్టాకు మళ్లించామని ఆయన స్పష్టంచేశారు.
ప్రతి ద్వాక్రా మహిళకు పసుపు-కుంకుమ క్రింద రూ.10వేలు అందజేస్తున్నామని, రైతు రుణమాఫీ క్రింద రూ.24వేల కోట్లు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు స్పష్టంచేశారు. త్వరలో రెండు విడతలు రుణ మాఫీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీసీలకు 11కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం 8బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చామని ఆయన తెలిపారు. రూరల్, అర్బన్ హౌసింగ్ స్కీమ్ క్రింద అర్హులందరికి గృహాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కరువు మండలాల ప్రజలను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఫిషరీస్ సెక్టార్‌లో 35శాతంవృద్ధిచెందిందని ఆయన అన్నారు. 13జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు గుర్తుచేశారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి యూనివర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచామని చెప్పారు. జగజ్జీవన్ జ్యోతిక్రింద ఎస్సీ, ఎస్టీలకు నూరు యూనిట్ల విద్యుత్‌ను ఇస్తున్నట్లు గుర్తుచేశారు. చంద్రన్న చేయూతతో యువతకు భరోసా ఇస్తున్నామని గుంటూరులో క్రిస్టియన్ భవన్ మంజూరు చేశామని అన్నాక్యాంటిన్‌లో రూ.5కేభోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆటో, ట్రాక్టర్ కార్మికులు స్వయం ఉపాధి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వారికి వాహనాల పన్ను మినహాయించామని అలాగే 10శాతం డబ్ల్యూఎస్‌లో 5శాతం కాపులకు ఇవ్వబోతున్నామని, కాపులకు అన్యాయం చేసే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. విభజన కారణంగా ఏపి ఎంతో నష్టపోయినా తమ ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి లోనికి తీసుకెళుతున్నామని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. గవర్నర్ ప్రసంగంపై సిఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తదితరులు గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పారు.



బుధవారం గవర్నర్ నరసింహన్‌ను అసెంబ్లీలోకి ఆహ్వానిస్తున్న సిఎం చంద్రబాబు

కొరికేస్తున్న చలి

≫ రాత్రి సమయానికి అతి శీతలమవుతోంది. గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ రికార్డయ్యాయి. ఆదిలాబాద్‌లో బుధవారం తెల్లవారు ఝామున అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదైంది. ఇక హన్మకొండ, హైదరాబాద్, రామగుండంలలో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. భద్రాచలంలో సోమవారం పగలు 21 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటే, మంగళవారం రాత్రి 13 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే బుధవారం తెల్లవారు ఝామునకు మాత్రం 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే హాకీంపేట్‌లో 11 డిగ్రీలు, ఖమ్మంలో 13 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 15 డిగ్రీలు, నల్లగొండలో 16 డిగ్రీలు, నిజామాబాద్‌లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోపక్క ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల శివారు ప్రాంతాల్లో పూర్తిగా పొగ మంచుతో కప్పుకుపోతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మెదక్ జిల్లా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కొండ గ్రామాలు ఉదయం 11 గంటలు దాటితేనే కాని కనిపించడం లేదు. మధ్యాహ్నం వరకూ చలి మంటలు కాస్తూనే ఉన్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ గత మూడు రోజులుగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. వర్షాల జోరు తగ్గినా ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీలకు పడిపోవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకపోయినా, గాలిలో తేమ పెరిగి చలి తీవ్రత కొనసాగుతోంది. మరో రెండు రోజు లపాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఈవిధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని అమరావతి, బాపట్ల, జంగమేశ్వరంలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, కలింగపట్నంలో 16 డిగ్రీలు, కావలి, ఒంగోలు, విజయవాడ, నందిగామ, అనంతపూర్, కడపలో 17 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 16 డిగ్రీలు, కర్నూల్‌లో 15 డిగ్రీలు, నంద్యాలలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా హిందూ మహాసముద్రం, అడమాన్ సముద్రంలో అల్పపీడనం ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర దిశ, ఈశాన్య దిశల నుండి ఈదులు గాలులు వీస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తెల్లవారు ఝామున పొగమంచు ఏర్పడే అవకాశంఉన్నందున వాహనదారులు రహదారులపై అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అమెరికాలో ప్రమాద స్థాయిలో చలి
అమెరికాలోని మధ్య పశ్చిమ ప్రాంతంలో చలి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. హిమపాతం కారణంగా మిన్నెసోటాలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న చలి కారణంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీ కంటే కిందకి పడిపోయాయి. రహదారులు మంచుతో కూరుపోయాయి. విస్కన్సిన్ ప్రాంతంలో చలి తీవ్రత మరింత తీవ్రంగా ఉంది. ఇటీవల కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన హిమపాతమని స్థానికులు చెబుతున్నారు. దాదాపు తొమ్మిది కోట్ల మంది ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు -20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోత్రలో జీవిస్తున్నారని అమెరికా జాతీయ వాతావరణ సేవల సంస్థ వెల్లడించింది. ఇక ఉత్తర మిన్నెసోటా, డకోటాల్లో -50 డిగ్రీలు, ఇల్లినాయిస్, గ్రేట్ లేక్స్, మిన్నెపోలీస్, డెట్రాయిట్, షికాగో తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా అత్యంత తీవ్రమైన హిమపాతం కారణంగా అమెరికాలో పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 1.000 విమానాలు రద్దు చేశారు. పోస్టల్ సర్వీసులు నిలిచిపోయాయి. పాఠశాలలను మూసివేశారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలు తరగతులను రద్దు చేశాయి. షికాగోలో -27 డిగ్రీలు నమోదైంది. ఇప్పటి వరకూ అదే రికార్డు.

రీసెర్చి స్కాలర్లకు గౌరవ భృతి పెంపు



న్యూఢిల్లీ, జనవరి 30: కేంద్ర ప్రభుత్వం రీసెర్చి స్కాలర్‌లకు ఇచ్చే గౌరవభృతిని పెంచింది. అయితే ఈ పెంపు ఎంతమాత్రం సరిపోదని విద్యార్థులు వాపోతున్నారు. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ ఒక్కొక్క అభ్యర్థికి 31 వేలకు పెంచింది. గత ఏడాది 25 వేలరూపాయలకంటే 20శాతంపెంచింది. కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా రీసెర్చి స్కాలర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించి ధర్నాలుసైతం కొనసాగించి తమకు ఇచ్చే భృతిని పెంచాలని డిమాండ్‌చేస్తూ వచ్చారు. 2014 తర్వాత తమ స్టైఫండ్‌ను పెంచలేదని వారు పేర్కొంటున్నారు. బుధవారం కేంద్ర సైన్స్ టెక్నాలజీశాఖ సీనియర్‌రీసెర్చిఫెలోషిప్‌లు, తమ డాక్టరేట్ సస్టడీస్‌కోసం ఇచ్చే భృతిని నెలకు 35 వేలకు పెంచింది. రీసెర్చి అసిస్టెంట్లకు ఇపుడు ఇస్తున్న పిరహారం గడచిన మూడేళ్లుగా పరిశోధన అనుభవం ఉన్నవారు పోస్ట్ డాక్టోరల్ అధ్యయనం చేసేవారికి నెలకు రూ. 47వేలనుంచి నెలకు రూ. 54వేలకు పెంచింది. ఈపరిధోధన భృతి ఉపకార వేతనాలే విద్యార్థులకు పరిశోధనలకు కీలకంగా ఉంటాయి. ఫిజికల్స్ సెన్సస్‌లో ప్రభుత్వపరంగా ఆర్థిక మద్దతు ఎంతో కీలకం అవుతుంది. పోటీపరీక్షలకు మరికొన్ని పరిశోధనలకు ఈ భృతి మాత్రమే వీలవుతుంది. స్కాలర్‌షిప్ ఫీజులు 2014లో సవరించారు. 1.25 లక్షల పరిశోధకులకు ఈ పెంపు లబ్ధిచేకూరుస్తున్నది. 2010నుంచి చూస్తే ఇది ఎంతమాత్రం సరిపోదని, మరికొంతపెంచాల్సిందేనని ఫెలోషిప్‌లపరంగా మరింత నిధులు అవసరం అవుతాయని అభ్యర్థులు వాపోతున్నారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ పెంపును సిఫారసుచేస్తారని, మానవవనరులమంత్రిత్వశాఖ, శాస్త్రవిజ్ఞానశాఖ, ఆర్థికశాఖలను సంప్రదించినతర్వాత మాత్రమే ఈ పెంపు ప్రకటించినట్లు సైన్స్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అశుతోష్ శర్మ వెల్లడించారు. శర్మ ఆధ్వర్యంలో పనిచేసిన కమిటీయే ఈ పెంపును ప్రభుత్వానికి సిఫారసులుచేసింది. వచ్చే ఏడాదినుంచి వార్షిక పద్ధతిలో స్టైఫండ్‌లను పెంచుతారు. ప్రత్యేకనైపుణ్యం ఉన్న పరిశోధకులకు మరింతప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. బడ్జెట్ నిధుల కొరతలేదని, అదనంగా రూ.1500 కోట్లవరకూ సవరించి కేటాయించినట్లు శర్మ వెల్లడించారు. వివిధ మంత్రిత్వశాఖలు బడ్జెటరీ కేటాయింపులు కూడాపెరిగాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈపెంపు ఎంతమాత్రం సరిపోదంటూ రీసెర్చి స్కాలర్లు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మానవవనరుల మంత్రిత్వశాఖ ఢిల్లీ కార్యాలయాలవద్ద ప్రదర్శన చేసారు. అనేకశాఖలు తమకు హామీలు ఇచ్చాయని, కనీసం రూ.9వేలకుపైగా పెంపు ఉంటుందని, లేదా 2010-2014ల్లో చూస్తే 56శాతంపెంపు ఉంటుందని ఆశించామని రీసెర్చిస్కాలర్లప్రతినిధి నిఖిల్‌గుప్తా పేర్కొన్నారు.

బాపూజీ బొమ్మను షూట్‌చేసిన హిందూ మహాసభ నేత



న్యూఢిల్లీ, జనవరి 30: దేశం మొత్తం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిరోజున ఘనమైన నివాళులర్పించి ఆమహానేతను స్మరించుకుంటుంటే ఉత్తరప్రదేశ్‌లోని ఆలీఘర్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. హిందూమహాసభ నిర్వహించిన మార్టిర్స్‌డే సందర్భంగా ఆనాడు మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను స్మరించుకుంటూ నివాళులర్పించింది. హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా షాకున్‌పాండే మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను తుపాకితో షూట్‌చేసి ఆలీఘర్‌లో అమరవీరుల స్మారక దినం కొనసాగించారు. గాంధీని పాండే షూట్‌చేసిన తర్వాత దిష్టిబొమ్మనుంచి రక్తం బయటకు వచ్చేటట్లు అక్కడ ఏర్పాటుచేసారు. అంతేకాకుండా పాండే తన మద్దతుదారులమధ్య, హిందూమహాసభ సభ్యులమధ్య మిఠాయిలు పంచిపెట్టారు. గాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే అఖిల్‌భారత్ హిందూమహాసభతో సాన్నిహిత్యం ఉంది. అఖిల్‌భారత్ హిందూమహాసభ నిరంతరం గాంధీ వర్ధంతిని శౌర్యదివస్‌గా నిర్వహిస్తోంది. ఇందులోభాగంగానే మహాత్మా దిష్టిబొమ్మను తయారుచేసి బొమ్మను తుపాకితో కాల్చి ప్రారంభిస్తారు. అయితే షకున్‌పాండే వర్గం నిజమైన హిందూ మహాసభలో లేదని వెల్లడి అయింది. బుధవారం 71వ మహాత్మాగాంధీ వర్ధంతిని శౌర్యదివస్‌గా నిర్వహించింది. ఓపక్క రాష్ట్రపతి కోవింద్, ప్రధానిమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు మహాత్మాకు రాజ్‌ఘాట్‌లో నివాళులర్పిస్తే ఉత్తరప్రదేశ్‌లోని ఆలీఘర్‌లో మాత్రం గాంధీని చంపిన గాడ్సేను తమ హిందూమహాసభ సభ్యునిగా కొనసాగినందున ఆయన స్మృత్యర్థం శౌర్యదివస్‌ను నిర్వహించడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇపుడు సోషల్‌మీడియాలో ఈ కార్యక్రమం వీడియోలు హల్‌చల్‌చేస్తున్నాయి.

ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి పుట్టిన

రాహుల్ బ్రాహ్మణుడెలా అవుతాడు?

కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే మరో వివాదం


అనంత్,రాహుల్

న్యూఢిల్లీ, జనవరి 30: బిజెపికి చెందిన సీనియర్ రాజకీయవేత్త అనంత్‌కుమార్ హెగ్డే మరోసారి రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలుచేసి సంచలనం సృష్టించారు. రాహుల్‌హైబ్రిడ్ నమూనా అని ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లి, కుమారుడు బ్రాహ్మణుడని ఎద్దేవా చేసారు. రాహుల్‌గాంధీకి ఏమతానికి చెందినవారన్నది నిర్దిష్టంగా చెప్పలేమని వారెలా అబద్ధాలు చెపుతున్నారో గమనించాలని పేర్కొంటూ ఒక ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి పుట్టిన వారు బ్రాహ్మణుడుగా ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. అందువల్లనే తాను రాహుల్ గాంధీ హైబ్రిడ్ నమూనా అని చెప్పాల్సి వస్తోందన్నారు. గత వారంలోనే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌ను ముస్లిం మహిళ వెనుక పరిగెత్తిన వ్యక్తిగా వ్యాఖ్యలుచేసి వివాదాస్పదులయ్యారు. అనంత్‌కుమార్ హెగ్డేచేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్క భారతీయుణ్ణి కించపరిచినట్లేనని రాహుల్ ప్రతిస్పందించారు. ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హతను సైతం కోల్పోయారన్నార. తాజాగా హెగ్డే రాహుల్ గాంధీ కుటుంబంపై ఒకటిరెండు చెప్పవచ్చని అదేమీ కొత్తకాదని, ఆయన అన్నారు. రాహుల్‌గాంధీకి తన మతం ఏమిటో తెలియదని, ఎలా కల్లబొల్లికబుర్లు చెపుతున్నారో చూడండి అంటూ హెగ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దేశంలో ఎక్కడా ఇలాంటి నమూనాలు ఉండవని, కేవలం రాహుల్‌గాంధీ కుటుంబంలోనే ఉంటాయని హెగ్డే వివాదాస్పద విమర్శలుచేసారు. తండ్రికొడుకులు భిన్న శైలిలో ఉండేది ఆ కుటుంబంలోనేనని పేర్కొన్నారు. మరో రెండుమూడునెలలు గడిస్తే రాహుల్ గాంధీ తిరిగి కొలంబియాకు వెళ్లిపోతారని హెగ్డే ఎద్దేవాచేసారు. గత వారంలోకూడా హెగ్డే హిందూమహిళలను తాకిన వ్యక్తుల చేతులు నరికివేయండని వివాదాస్పద వ్యాఖ్యలుచేసారు. ఇతర మతాలకు చెందిన యువకులు ఎవరైనాసరే హిందూ యువతులను తాకినట్లయితే హిందూ యువకులు వారి చేతులు నరికివేయాలని చరిత్ర సృష్టించేందుకు సిద్ధం కావాలని చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియానేకాదు పత్రికలు టివిల్లో మారుమోగాయి. కర్ణాటక చీఫ్ దినేస్ గూండూరావు హెగ్డే తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తనకు దినేష్ ఒక ముస్లిం మహిళ వెనుక పరిగెత్తిన వ్యక్తిగా మాత్రమే తెలుసని వ్యాఖ్యానించడంపై తీవ్రంగా మండిపడ్డారు. తినేష్ గూండూరావు భార్య తాబూరావు మాట్లాడుతూ తాను ఒక ముస్లింగా జన్మించానని, ముందు భారతీయురాలిగా గర్వపడతానని అన్నారు. రాజ్యాంగం లౌకిక హామీలపై ప్రతి వ్యక్తికి ఆలోచించే స్వేచ్ఛనిచ్చిందని, భావప్రకటనాస్వేచ్ఛనిచ్చిందని, ప్రజలు,మతాల నమ్మకం విశ్వాసాన్ని పరిరక్షిస్తున్నదని అన్నారు. హెగ్గే చౌకబారు రాజకీయాలకు తనను ఉదహరించడం పట్లతీవ్ర నిరసన వ్యక్తంచేసారు.

ఎన్నికల ముందు ప్రధాని విదేశీ పర్యటనలతో బిజీ

ఫిబ్రవరిలో మూడు దేశాలతో ద్వైపాక్షిక చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 30: సార్వత్రిక ఎన్నికలకు ముందుప్రధానిమోడీ వివిద దేశాలపర్యటనలు ఇపుడు కీలకంగా మారాయి. విదేశాంగ విధానం ప్రకారం వివిధ దేశాలతో ప్రధానిమోడీ వచ్చేనెల లోనే పెద్ద ఎత్తున పర్యటనలు జరపనున్నారు. ప్రధానమంత్రి మోడీ ఫిబ్రవరినెలలో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను సందర్శించి ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించాల్సి ఉంది. ఎన్‌జిఒ సంస్థ ఒకటి ఈ అవార్డు ఇస్తోంది. అంతేకాకుండా ఫిబ్రవరినెలలోనే లెక్కకుమించిన అత్యున్నత స్థాయిలో ఇతర దేశాల ప్రముఖులతో భేటీ కూడా ఉంది. భూటాన్‌కు ద్వైపాక్షిక పర్యటన ఉన్నప్పటికీ ఇంకా ఖరారుకాలేదు. ఇజ్రాయిల ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత్‌కు వచ్చే కొద్దివారాల్లోనే రానున్నారు. ఆయనతో అధికారిక దౌత్యసంబంధాలపై చర్చలుజరుపుతారు. ఇజ్రాయిల్‌లో వచ్చే ఏప్రిల్‌తొమ్మిదవ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అదేనెల లోనే భారత్‌కు సైతం లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉంది. రిపబ్లిక్‌ఆఫ్ కొరియా ఇపుడు దక్షిణకొరియా దేశాన్ని సందర్శించనున్నారు. ఫిబ్రవరి నెల చివరిలో ఈపర్యటన ఉంటుంది. 2015 మే నెల తర్వాత రెండోసారి ఈదేశానికి వెళుతున్నారు. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌జాయ్ ఇన్ భారత్‌లో గత ఏడాది జులైలో పర్యటించారు. అక్టోబరులో సియోల్ శాంతి పురస్కార సాంస్కృతి ఫౌండేషన్ ప్రధానిమోడీకి వార్షిక శాంతిపురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 1300 మంది కొరియా విద్యావేత్తలు, మాజీ దౌత్యవేత్తలు కలిసి జర్మన్ ఛాన్సలర్ ఏంజెల్లా మార్కెల్, మాజీ ఐక్యరాజ్యసమతి జనరల్‌బాన్‌కి మూన్, మాజీ చెక్ అధ్యక్షుడు వాక్లావ్ హావెల్‌లు గతంలోఈ అవార్డులు పొందారు. కొరియాలో ఈ స్వచ్ఛందసంస్థ ఇచ్చే అవార్డులుపూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తిపై ఉంటుంది. అందువల్ల వారికి ప్రభుత్వానికి సంబంధం ఉండదని దక్షిణకొరియా భారత్ రాయబారి బాంగ్‌కిల్ ఇటీవలే వెల్లడించారు. ఇజ్రాయిలీపత్రిక హారిట్జ్ తన శీర్షికల్లో పిబ్రవరి రెండోవారంలో ప్రధాని పర్యటన ఉంటుందని, ఇజ్రాయిల్ జాతీయభద్రత సలహాదారు మీర్‌బెన్ షబ్బత్ భారత్ సందర్శిస్తారని, భారీ ఆయుధ డీల్‌కు అజెండాపై ఉందని అన్నారు. భారత్ భూటాన్ సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భూటాన్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని విదేశాంగశాఖ చెపుతున్నది. భూటాన్ ప్రధానమంత్రి లోటే త్షెరింగ్ గత ఏడాది డిసెంబరులో భారత్‌లో పర్యటించారు. అంతేకాకుడాప్రధానిమోడీని తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. భారత్ విదేశాంగ విధానంలోభాగంగా ప్రధాని మోడీ తన పదవీ కాలంలో సుమారు 94 దేశాలను పర్యటించారు. వీటిలో కొన్నిదేశాలు రెండుసార్లు పర్యటించిన సందర్భాలున్నాయి. అదే ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ తన పదవీకాలం 2004- 2014 మధ్యకాలంలో అదేసంఖ్యలో పర్యటనలు నిర్వహించారు. ఈసారి ఫిబ్రవరినెలమొత్తం కూడా ప్రధాని విదేశీ పర్యటనలతో బిజీగా గడుపుతారన్నది స్పష్టం అవుతున్నది. విదేశాంగవిధానం మరింత పరిపుష్టంచేసుకునేందుకు ఇజ్రాయిల్, నేపాల్; దక్షిణకొరియా దేశాలపర్యటనలు కూడా ఉంటాయని ప్రభుత్వవర్గాలే పేర్కొంటున్నాయి.

క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టు

బుకీ అరెస్టు రూ.5.38 లక్షల నగదు జప్తు

హైదరాబాద్, జనవరి 30, ప్రభాతవార్త: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ బుకీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి ఐదు లక్షల 38 వేల రూపాయల నగదుతో పాటు ఒక టివి, రెండు సెల్‌ఫోన్లు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు బుధవారం మీడియాకు వెల్లడించారు. నగరంలోని ఫీల్‌ఖానాకు చెందిన సూరజ్ వ్యాస్ అలియాస్ సూరజ్ (34) ఓ క్రికెట్ బుకీ. మొదట్లో బేగంబజార్‌కు చెంది విశాల్ లక్ష్మీచంద్ అనే వ్యక్తి దగ్గర క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన లావాదేవీల్లో పనిచేసి రెండేళ్ల నుంచి సొంతంగా బెట్టింగ్ చేస్తున్నాడు. మొదట్లో చిన్నా చితక పనులు చేసిన సూరజ్ అందులో పెద్దగా లాభాలు లేక పోవడంతో క్రికెట్ బెట్టి ంగ్‌కు పాల్పడేందుకు నిర్ణయించుకుని ఇందులో స్థిరపడ్డాడు. మొదట్లో విశాల్ వద్ద పనిచేసి ఆనక సొంతంగా వ్యాపారం ప్రారంభించిన సూరజ్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా బెట్టింగ్‌లకు పాల్పడసాగాడు. ఇందులో భాగంగా సొంతంగా నెట్ వర్క్‌ను స్థాపించుకుని తనకు పరిచయం వున్న ఫంటర్లు, బెట్టింగ్‌పై ఆసక్తి వున్న ఇతరులతో పందాలు కాసేలా ఒప్పించేవాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ సీరీస్‌లో రెనేగార్డ్స్, సిడ్నీ థండర్ జట్ల మధ్య టి.20 మ్యాచ్‌పై సూరజ్ బెట్టింగ్ కాశాడు. ఈ తతంగం అంతా ఫీల్‌ఖానాలోని సూరజ్ ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి స్థావరంలో జరుగుతుండగా దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం మధ్యాహ్నం దాడిచేశారు. ఈ సందర్భంగా సూరజ్ పట్టుబడగా అతని స్థావరంలో ఐదు లక్షల 38 వేల రూపాయల నగదుతో పాటు ఎల్ఇడి టివి, రెండు సెల్‌ఫోన్లు, లాప్‌టాప్ మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకు న్నారు. పట్టుబడ్డ నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం షా-ఇనాయత్ గంజ్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మరో నిందితుడు విశాల్ పరారీలో వున్నాడు. సెంట్రల్ జోన్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వం లోని పోలీసు బృందం ఈ దాడులు నిర్వహించింది.

విద్యుత్ బిల్లులు ఎక్కడైనా కట్టొచ్చు

హైదరాబాద్, జనవరి 30, ప్రభాతవార్త: విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులు ఇక నుండి ఎక్కడైనా చెల్లించే అవకాశాన్ని అధికారులు కల్పించారు. దక్షిణ తెలంగాణలోని బిల్లులను ఏ విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనైనా చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ కరెంటు కనెక్షన్ ఉన్నచోట ఈఆర్ఐ మాత్రమే బిల్లులు చెల్లించాల్సి ఉండేది. కాగా ఎస్పీడీసీఎల్ తమ పరిధిలోని 71 ఇఆర్ఓ కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసింది. ఎవరైనా ఎక్కడా బిల్లులకు దానికి సంబంధించిన సొమ్మును చెల్లించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు, యూనిక్ సర్వీస్ కనెక్షన్ సంఖ్యను చెబితే సరిపోతుంది. దక్షిణ డిస్కం పరిధిలో 70 లక్షల మందికి పైగా గృహ వినియోగదారులు ఉండగా, వారికి మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈఆర్ఓ కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసి ఎక్కడి నుండైనా విద్యుత్ బిల్లులను చెల్లించే వెసుల బాటును కల్పించినట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు.

కోడికత్తి కేసు ఫిబ్రవరి 12కు వాయిదా

విచారణపై ఎన్ఐఎ కౌంటర్ దాఖలు

విజయవాడ, జనవరి 30, ప్రభాతవార్త ప్రతినిధి: జగన్ కోడికత్తి కేసుపై విచారణను ఎపి హైకోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఎన్ఐఎ విచారణపై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఫైల్‌చేసిన విషయం విధితమే. కాగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. దీంతో బుధవారం ఎన్ఐఏ కౌంటర్‌ను దాఖలుచేసింది. గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం ఈ మేరకు వాయిదావేసింది. జగన్‌పై కోడికత్తి దాడి కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టులో జరిగిన విచారణలో ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హైకోర్టు ఆదేశించడంతో కేంద్రం తరపు న్యాయవాది పూర్తివివరాలతో కోర్టుకు హాజరయ్యారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సిట్ తరపు లాయర్ వారంరోజుల గడువు కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు ఫి బ్రవరి 12కు వాయిదా వేసింది.

ఫిబ్రవరి 3న కళాశాల భవనాలను ప్రారంభించనున్న మోడీ

అమరావతి, జనవరి 30, ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 3న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నిధులతో వివిధ రాష్ట్రాల్లో ఉన్నతవిద్య అభివృద్ధికోసం పనులను జమ్మూ కాశ్మీర్ నుంచి రిమోట్‌ద్వారా ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. రాష్ట్రీయ ఉచ్చితార్ శిక్షా అభియాన్ (రూస) పథకం ద్వారా ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్రం 2013లో ప్రారంభించిన ఈ పథకంలో కేంద్రరాష్ట్రాలు 90:10నిష్పత్తిలో నిధులను ఖర్చుచేస్తున్నాయి. మండల కేంద్రమైన కామవరపుకోట డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రూస పథకంలో నిర్మించిన కళాశాల భవన సముదాయంతో పాటు బాలికలకు బాలురకు వేర్వేరుగా భవనాలు నిర్మించారు. కాగా పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి వంటి గిరిజన మండలాలకు ముఖద్వారంగా ఉన్న జంగారెడ్డిగూడెం దగ్గరలో ఏర్పడిన ఈ సదుపాయం ఈ ప్రాంత ప్రజలకు ఇకముందు ప్రయోజనకరం అవుతోంది. గతరెండు ఏళ్ళుగా ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉంటూ ఈ భవన సముదాయ నిర్మాణ సంబంధమైన బాధ్యతలను రాష్ట్రవిద్యాశాఖ పర్యవేక్షిస్తున్న కొప్పర్తి వెంకటరమణ మూర్తి నేటితో పదవీ విరమణ చేస్తున్నారు. దాంతో మరో మూడురోజుల తర్వాత ఆదివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్న కార్యక్రమం కొప్పర్తి పర్యవేక్షణలోనే జరగనుంది. డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రధాని భవన సముదాయాన్ని రిమోట్‌తో ప్రారంభించనున్నారు. కొప్పర్తి ప్రముఖ కవి, ఇంటర్మీడియట్, బిఏ స్థాయిలో తెలుగు, ఆంగ్లంలో ఐదు పుస్తకాలు రాశారు. ఆయన మూడు కవితా సంకలనాలు వెలువడ్డాయి. కేంద్ర సాహిత్య అకాడమీ దేశంలో పలుచోట్ల నిర్వహించే భారతీయ భాషా కవితా సమ్మేళనాల్లో ఆయన రాష్ట్రం తరుపున హాజరయ్యారు.

రేపు కేంద్ర హామీలపై చర్చ: మంత్రి కాలవ

వెలగపూడి, సచివాలయం, జనవరి 30, ప్రభాతవార్త: శాసనసభ సమావేశాల్లో ఫిబ్రవరి 1నకేంద్రం ఇచ్చిన విభజన హామీలపై చర్చిస్తామని సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. శాసనసభ డాక్టర్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన బుధవారం ఉదయం శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను వెల్లడించారు. 31వ తేది సిట్టింగ్ సభ్యుల మృతికి సంతాపం తెలుపుతామని చెప్పారు. 2,3,4తేదీలో మూడు రోజులు సెలవులని తెలిపారు. 5వ తేదిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని చెప్పారు. 6,7,8తేదీల్లో యధావిధిగా ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయిస్తారని వివరించారు. ఈ సమావేశాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, సహజ వనరులు, నదీ జలాల వినియోగంలో సాధించిన విజయాలపై చర్చిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ కార్యక్రమాలు, అణగారినవర్గాలకోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చిస్తామన్నారు. నాలుగున్నరేళ్ల అభివృద్ధి కార్యక్రమాలపై ఒక విజన్ డాక్యుమెంటరఅ ప్రదర్శిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో బడుగు, బలహీనవర్గాల వారికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాల్లో అద్వితీయమైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో దేశంలో 2.4 శాతం వృద్ధిరేటు సాధిస్తే, రాష్ట్రంలో 11 శాతం సాధించినట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధరంగాలైన చేపల పరిశ్రమ, ఉద్యానవనాల పంటల్లో మంచి ఫలితాలు సాధించామన్నారు. ప్రజా సమస్యలను చర్చించే అత్యంత ప్రధానమైన వేదిక శాసనసభ అని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం శాసనసభను బహిష్కరించడం మంచిది కాదని మంత్రి కాల్వ అన్నారు.

పట్టువదలని తిరుమలవాసులు ఆందోళనకు దిగిన వ్యాపారులు


టిటిడి ఎడి భవనం వద్ద ఆందోళన చేస్తున్న తిరుమలవాసులు


తిరుమల, జనవరి 30, ప్రభాతవార్త ప్రతినిధి: సేవాభావంతో భక్తులకు సేవలందించే దిశగా ఏర్పాటుచేసుకున్న దుకాణాలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లపై టిటిడి అధికారుల దాడులు, వ్యాపారులపై వేధింపులు పెట్రేగిపోయాయని, జరిమానాల పేరుతో భారీమొత్తంలో వసూలుచేయడాన్ని తిరుమల స్థానికులు నిరసిస్తున్నారు. ఇప్పటికే చిరువ్యాపారుల నుంచి ఆక్రమణలపేరుతో 25వేల రూపాయలు నుంచి ఒకలక్ష రూపాయలవరకు టిటిడి విజిలెన్స్, రెవెన్యూ, ఆరోగ్యశాఖ అధికారులు బాదుతున్నారని ఆరోపణలు వున్నాయి. అకారణంగా ఆరోగ్యశాఖ అధికారులు చేస్తున్న దాడులను నిరసిస్తూ తిరుమలవాసులు తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనం వద్ద నిరసనదీక్షలకు దిగడంతో ఏకంగా రాష్ట్రప్రభుత్వాన్నే కదిలించేలా పరిస్థితి తయారైంది. అంతేగాక ఈ దాడులను ఆపకపోతే తమకు న్యాయం జరగకపోతే తిరుమలలోని వ్యాపారాలు బంద్‌చేయడానికి సిద్ధమవుతున్నారు. నిజంగా ఇదే జరిగితే తిరుమలకు వచ్చిన భక్తులకు టిటిడి పరోక్షంగా ఇబ్బందులు పెట్టినట్లే అవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కలియుగప్రత్యక్షదైవం శ్రీనివాసుడి దర్శనానికి రోజువారీగా తిరుమలకు వచ్చే భక్తులకు అవసరమైన సేవలందించే దిశగా అనాదిగా బాలాజీనగర్‌లో నివాసముంటున్న స్థానికులు షాపింగ్ కాంప్లెక్స్, సిఆర్‌వో, ఆర్టీసిబస్టాండు, పిఎసిలు, పాంచజన్యం, పద్మావతి ఏరియా, కల్యాణకట్ట, మేదరమిట్ట, ఆలయానికి పరిసరాల్లో దుకాణాలు ఏర్పాటుచేసుకుని పలురకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా తిరుమలలో దాదాపు ఐదువేలమంది వరకు వ్యాపారులు స్థానికులు రకరకాల వ్యాపారాలు చేసుకుని వస్తున్న భక్తులకు సేవలందిస్తున్నారు. ఇలా చేసుకుంటున్న వ్యాపారాలకు టిటిడి రెవెన్యూ, ఆరోగ్యశాఖ లైసెన్స్‌లు మంజూరుచేస్తుంది. వారివారికి కేటాయించిన ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకోవాలి. ఇందుకుగాను టిటిడికి నామమాత్రంగా లైసెన్స్ ఫీజు, అద్దెలు చెల్లించుకుంటున్నారు. నిబంధనల మేరకు వ్యాపారాలు చేసుకోవడంతో లేదనే ఆరోపణలతో ఇటీవల టిటిడి అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు, విమర్శలున్నాయి. తిరుమలలో దుకాణాల, హోటళ్ల, ఫాస్ట్‌పుడ్ సెంటర్లకు లైసెన్స్‌లు రెన్యువల్ చేయడంలోనూ టిటిడి అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో వ్యాపారాలు దివాళాతీసి వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. చేసిన అప్పులు తీర్చుకోలేక అవస్థలుపడుతుంటే.. వ్యాపారులపై దాడులను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమస్యలన్నిటిపై పలుదఫాలుగా అధికారులను, గత ధర్మకర్తల మండలి, ప్రస్తుత ధర్మకర్తల మండలిని కలిసి విన్నవించినా.. పట్టించుకోకపోవడంతో తిరుమలవాసులు దీక్షలకు దిగడంతో టిటిడి అధికారులు ఏంచేయాలని తలలుపట్టుకునే పరిస్థితి వచ్చింది. మొత్తంమీద ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్‌పుడ్లు, దుకాణాలు మూసివేసేందుకు స్థానికులు సిద్ధపడ్డారు.

పరామర్శలను రాజకీయాలకు వాడుకోవద్దు

రాహుల్‌కు గోవా ముఖ్యమంత్రి పారికర్ హితవు

గోవా, జనవరి 30: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తనను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసారని, తనవద్ద ఎలాంటి రాఫెల్ ప్రస్తావనలు తీసుకురాలేదని, తనను మర్యాద పూర్వకంగా కలిసిన అంశాన్ని సైతం రాజకీయం చేయడం తగదని, రాజకీయ లబ్ధికోసం ఇలాంటి పలకరింపులు చేయడం తగదని అన్నారు. మర్యాదపూర్వక రాకను కూడా రాజకీయం చేయడం తగదని పారికర్ పేర్కొన్నారు. తనను కలిసిన సందర్భంగా ఐదు నిమిషాల పరామర్శలో రాఫెల్ డీల్‌కూడా ఎక్కడా ప్రస్తావనకు రాలేదని అన్నారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖరాస్తూ తనను కలిసిన సమాచారం పూర్తిగా వెల్లడించాలని కోరారు. ఈ పర్యటనను రాజకీయంగా వినియోగించుకోవద్దని విజ్ఞప్తి చేసారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిని లక్ష్యంగా చేసుకుని చేసుకుని చేసిన విమర్శల్లో రాఫెల్ డీల్‌పై తరచూ చేస్తున్న సంగతి తెలిసిందే. రక్షణశాఖ మంత్రిగా పారికర్ పనిచేసిన సందర్భంగానే ఈ అంశం ఇపుడు ప్రచారంలోకి వచ్చింది. రక్షణ మంత్రి పారికర్ స్పష్టంగా మాట్లాడుతూ కొత్త డీల్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారని రాహుల్ ప్రస్తావించడాన్ని ఆయన విమర్శించారు. రాహుల్‌కు రాసిన లేఖలో పారికర్ రాహుల్ తన పర్యటనను రాజకీయంగా వినియోగించుకున్నారా? అన్న అంశాన్ని స్పష్టం చేయాలని కోరారు. మీరు నాతో ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడారని, మీరు రాఫెల్ డీల్‌పై ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదని, మనం ఇద్దరం ఎలాంటి చర్చలుకూడా రాఫెల్‌పై చేయలేదని, రాజకీయ లబ్ధికోసం తన వద్దకు వచ్చిన సంఘటనను వాడుకోవద్దని రాహుల్‌కు పారికర్ హితవు పలికారు.

ముక్కులో ట్యూబ్‌తోనే బడ్జెట్ చదివిన గోవా సిఎం



పనాజి (గోవా), జనవరి 30: వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి రావడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు చికిత్స తీసుకున్న అనంతరం అసెంబ్లీకి వచ్చిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ముక్కులో ట్యూబ్‌తోనే బడ్జెట్‌పత్రాన్ని మొత్తం చదివారు. బుధవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టి బడ్జెట్ ఆసాంతం చదివి వినిపించారు. గడచిన కొన్నాళ్లుగా సచివాలయానికిసైతం ఆయన ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ రాలేదు. అయితే ముకులో ట్యూబ్‌తోనే ఇటీవల బయట అధికారులతో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. ఇపుడు తాజాగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తన కుర్చీలో కూర్చుని బడ్జెట్‌ను చదివారు. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో ఆయన బడ్జెట్ చదివి వినిపించారు. తనలో జోష్ ఉందని, ఆజోష్‌తోనే చురుగ్గా పనిచేస్తున్నట్లు పారికర్ వెల్లడించారు. ఏడాది కాలంగా పారికర్ కేన్సర్ వ్యాధికి అమెరికాలో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది అమెరికాలో ఆయనకు చికిత్స జరిగింది. అక్కడే మూడు నెలలపాటు ఉన్నారు. బడ్జెట్ చదివిన తర్వాత రాఫెల్ డీల్‌పై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు లేఖద్వారా స్పందించారు. అంతకుముందురోజు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పారికర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే.

వార్త

ఆశలకు-శక్తిసామర్థ్యాలకు మధ్య అగాధం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్నవారు ఎప్పుడూ సుఖపడతారు.

-గాథే

ఈ అఘాయిత్యాలకు అంతమెప్పుడు?

అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులపై అఘాయిత్యాలు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. వీటిని నిరోధించేందుకు పాలకులుచేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావడం లేదు. దర్యాప్తుల్లో జరుగుతున్న జాప్యంతోపాటు కీలకమైన సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానాల ముందు నేరాన్ని రుజువు చేయడంలో పోలీసుల వైఫల్యాలుకూడా ఈ నేరాలు పెరిగేందుకు అవకాశాలిస్తున్నాయేమోననిపిస్తున్నది. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్మరికోట గ్రామంలో ఏడేళ్ల చిన్నారిని మాయ మాటలతో నమ్మించి, ఒంటరి ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారంచేసిన మానవ మృగంగూర్చి బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ యువతిని ఆస్పత్రికి పంపించి, కేసు నమోదుచేసి నిందితుడికోసం దర్యాప్తు ప్రారంభించారు. ఇక లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న చిన్నారులకు, అత్యాచారాలకు గురవుతున్న మైనర్లకు సత్వరం న్యాయం జరిగేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన 'చిన్నారి మిత్ర'కోర్టును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్ సందర్శించారు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఈ కోర్టు పనితీరును తెలుసుకునేందుకు స్వయంగా మంగళవారం ఆ కోర్టును పరిశీలించారు. చిన్నారి మిత్ర కోర్టుతరహాలోనే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో చిన్నారి మిత్ర కోర్టులను ప్రారంభిస్తే.. ఫోక్స్‌చట్టంకింద నమోదైన కేసుల్లో బాధితులకు సత్వరన్యాయం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అవకాశాలనుబట్టి ఆయా జిల్లా కేంద్రాల్లో చిన్నారి మిత్ర కోర్టులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలికసదుపాయాలను న్యాయశాఖద్వారా అందించేందుకు కృషిచేస్తామనికూడా ఆయన అన్నారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వీటి నిర్మాణం చేపట్టాలని కూడా సూచించారు. ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయంలో ఎంతో వాస్తవికత ఉంది. ఈ కేసుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు అన్ని జిల్లాల్లో చిన్నారిమిత్ర కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర వ్యాజ్యాల్లాగా ఈ కేసుల్లో కూడా విచారణ తీవ్రజాప్యం జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఏ కేసుల్లోనైనా న్యాయస్థానాలకు సాక్ష్యాలు ఎంతో కీలకం. జాప్యం జరిగేకొద్దీ సాక్ష్యాలను తలకిందులు చేయడంలో కొందరు సిద్ధహస్తులైపోయారు. కనీసం చిన్నారులపై జరుగుతున్న నేరాల విషయంలో సాక్ష్యాలు తారుమారు కాకుండా సమగ్ర దర్యాప్తు జరిపి వేగంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేరాలు పెరిగేకొద్దీ ఆనందంగా ఆత్మవిశ్వాసంతో ఎదగాల్సిన బాల్యం ఆందోళన, అభద్రతల మధ్య నలిగిపోవడం దురదృష్టకరం. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం 2016లో భారతదేశంలో బాలలపై సగటున రోజుకు 290 నేరాలకుపైగా నమోదయ్యాయి. అందులో 98 లైంగికదాడులు, అత్యాచారాలకు సంబంధించినవి కావడం ఈ విషసంస్కృతి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతున్నది. 2014తో పోలిస్తే 2016 నాటికి దేశవ్యాప్తంగా బాలలపై నేరాలు దాదాపు పంతొమ్మిదిన్నర శాతం పైగా పెరగ్గా వాటిలో లైంగిక దాడులు, అత్యాచారాలు దాదాపు నాలుగున్నర శాతం పెరిగాయి. అత్యాచారాల బాధితుల్లో నలభై మూడు శాతం పైగా మైనర్ బాలికలు కావడం గమనార్హం. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితుల్లో 90 శాతంపైగా పాత పరిచయస్తులే. ఇరుగుపొరుగువారు, వీధిలో నివసించేవారు, చివరకు కుటుంబసభ్యులు, సమీప బంధువులు ఈ నేరాలకు ఒడిగడుతున్నారు. జాతీయ నేరగణాంక సంస్థ 2015 నివేదిక ప్రకారంచూస్తే.. దేశవ్యాప్తంగా బాలలపై ఎనిమిది వేల ఎనిమిది వందల అత్యాచారాలు నమోదుకాగా.. వాటిలో ఎనిమిది వేల మూడు వందల నలభై సంఘటనల వరకు నిందితులు బాధితులకు తెలిసినవారే. అందులో మూడు వేలకుపైగా ఇరుగుపొరుగువారే ఈ దుర్మార్గాలకు పాల్పడ్డారు. బాలలపై అత్యాచారాలు, నేరాలు జరిగినప్పుడు హడావుడి చేసే పోలీసు యంత్రాంగం దోషులకు శిక్షపడేలా చేయడంలో విఫలమవుతున్నారు. ఇందుకు సిఆర్‌పిసిలో ఉన్న లోపాలు కొన్నికాగా, నేరాన్ని చట్టపరంగా ఛార్జిషీట్ నమోదు చేయడంలోకూడా విఫలమవుతున్నారు. ఛార్జిషీట్ సమగ్రంగా సమర్పించకపోవడంవల్ల చాలా కేసులు వీగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 2014నుంచి 2016 వరకు బాలల నేరాలకు సంబంధించి దాదాపు అరవై ఐదు వేల కేసులు విచారణ పూర్తికాగా.. అందులో ఇరవై ఒక్క వేల కేసుల్లో మాత్రమే శిక్షలుపడ్డాయి. దాదాపు నలభైనాలుగు వేల కేసులు వీగిపోయాయి. అంటే 33 శాతానికి మించి కేసుల్లో దర్యాప్తు అధికారులు రుజువు చేయలేకపోతున్నారు. పూర్తయిన ప్రతి వంద కేసుల్లో దాదాపు అరవై ఏడు కేసులు వీగిపోతున్నాయి. దీంతో నేరస్తుల్లో భయం సన్నగిల్లిపోతున్నది. కానీ బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. బాల్యంలో లైంగిక దాడికి గురైన బాధితులు వయస్సు పెరిగేకొద్దీ ఆ దారుణ స్మృతుల నుంచి బయటపడలేకపోతున్నారు. ఆ చేదు అనుభవాలు వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉన్నాయి. మానసిక ఆందోళనకు, వెతలకు గురిచేస్తున్నాయి. పదేపదే అవే గుర్తు చేసుకుంటూ నిరాశానిస్పృహలతో కృంగికృశించిపోతున్నారు. అలాంటి బాధితులకు భరోసా ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యం నింపి అండగా నిలవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు సంఘటన జరిగినప్పుడు ఎంతో హడావుడిచేసి ఆ తర్వాత మరిచిపోతున్నారు. చిన్నారి మిత్ర కోర్టుల ఏర్పాటుతోపాటు ఎలాంటి లోటుపాట్లు రాకుండా, రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నేరస్తులు తప్పించుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే బాలలపై జరుగుతున్న ఈ దారుణాలకు కొంతమేరకైనా ఫుల్‌స్టాప్ పెట్టగలుగుతాం.

అయోధ్యలో 0.313 ఎకరాల భూమిపైనే వివాదం ఉంది.మిగిలిన స్థలాలను వాటి యజమానులకు ఇచ్చేయడం ద్వారా రామాలయ నిర్మాణాన్ని చేయాలనుకుంటున్నవారికి మార్గం సుగమం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం.



జవదేకర్
కేంద్ర మంత్రి

గ్రామీణ కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ఏటా రూ.18వేల చొప్పున వారికి మౌలిక ఆదాయం కల్పించే పథకం తీసుకురావాలి.



అరవింద్ సుబ్రమణియన్
మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారుడు

ఇబిసిలకు ఉద్యోగావకాశాలు పెంచాలి

ఇరవైఐదు శాతానికి ఇబీసీ క్రీమీలేయర్ పెట్టాలన్న దానికి ప్రస్తుతం 10 శాతం పెట్టారు. ఇంకా 15 శాతం కూడా క్రీమీలేయర్ పరిధిలోకి తెస్తేనే గ్రామీణ, పట్టణ పేదలకు న్యాయం జరుగుతుంది. వీరు వందల వేల కోట్ల సంపన్నులతో జనరల్ కేటగిరీలో పోటీపడలేక దశాబ్దాలుగా వెనుకబడిపోతున్నారు. ఇది అమలైతే కొంత స్వాంతన లభిస్తుంది. తద్వారా రిజర్వేషన్లను వ్యతిరేకించే ప్రస్తుత దశనుంచి రిజర్వేషన్లను సమర్థించే దిశగా ఎదుగుతారు. అలాగే చట్టసభలలో, న్యాయ వ్యవస్థలో బిసిలకు, మహిళలకు రిజర్వేషన్లు అవసరం. చట్టసభలలో వలె ఉద్యోగరంగంలో, న్యాయ వ్యవస్థలో ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా అమలు జరిగినప్పుడే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం.



బి.ఎస్.రాములు
సామాజిక తత్వవేత్త

రాజ్యాంగం మొదటి సవరణ ద్వారా 15వ ఆర్టికల్‌కు (4) క్లాజు అదనంగా చేర్చబడింది. అలా విద్యారంగంలో రిజర్వేషన్లకు రక్షణ కల్పించడం జరిగింది. మండల కమిషన్ సిఫారసులను అనుసరించి న్యాయస్థానాల తీర్పుల తదనంతరం కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో వెనుకబడిన తరగతులవారికి 27 శాతం కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో కేంద్ర ప్రభుత్వం యాక్ట్ నెం.5/2007ను తెచ్చింది. ఆ చట్టంలోని సెక్షన్ 3లో వెనుకబడిన తరగతులను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పౌరులుగా కేంద్ర ప్రభుత్వం చేత గుర్తించబడినవారు అని పేర్కొనడం జరిగింది. రిజర్వేషన్ల కోటాను 69శాతానికి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టంపేరు తమిళనాడు వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల (విద్యాసంస్థల్లో, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు) చట్టం 1993. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుచేసినప్పుడే ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాల్లో 50 శాతం మేరకు గల రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలుజరుగుతాయి. ఆర్టికల్ 16 ద్వారా పబ్లిక్ ఎంప్లాయిమెంట్ అవకాశాల్లో సమాన అవకాశాలను కల్పిస్తుంది. రాజ్యంలోని అన్ని ప్రభుత్వోద్యోగాల్లో ప్రభుత్వ వసతుల్లో పౌరులందరికీ ఈ సమానావకాశాలు ఉండాలి. మత, జాతి, కుల, లింగ జన్మస్థానాలలో అన్నింటిని గాని లేక ఏ ఒక్కటిని గాని కారణంగా, ఉద్దేశించి ప్రభుత్వోద్యోగ అర్హతలలోనూ, ప్రభుత్వోద్యోగాలలోనూ చేర్చుకొనుటకు పౌరుల మధ్య వివక్షత చూపరాదు. అయినా జన్మస్థలాన్ని బట్టి రాష్ట్ర,కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వోద్యోగాలలోని స్థానిక సంస్థలలోని, స్వాధికార సంస్థలలోని ఉద్యోగాలను స్థానికులకు కేటాయించే విధంగా చట్టాలు చేసేఅధికారం పార్లమెంటుకు ఉన్నది. ఈ కేటాయింపు ఏదైనా ఒక తరగతికి లేదా కొన్ని తరగతుల ఉద్యోగాలకు పరిమితమయి ఉండాలి. ఈ కేటాయింపులు ఉద్యోగుల నియామకం కంటే ముందు నిర్ణయించబడినవై ఉండాలి.

ఆర్టికల్ 16(4) ప్రాధాన్యత :అయినప్పటికీ వెనుకబడిన తరగతువారికి ప్రభుత్వ ఉద్యోగాలలో, అవకాశాలలో ప్రత్యేక కేటాయింపులను ఏర్పరచు అధికారం రాజ్యానికి ఉంది. వెనుకబడిన తరగతువారు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంతమంది లేనట్లు రాజ్యం అభిప్రాయపడినపుడు మాత్రమే తదుచితమైన కేటాయింపులను చేయవచ్చు. 4ఎ. షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలకు చెందినవారికి ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్‌లలో కూడా ప్రత్యేక కేటాయింపులను ఏర్పరచు అధికారం రాజ్యానికి ఉంది. ఉన్నత పదవులలో వారికి సీనియారిటీ ప్రసాదించు అధికారం కూడా రాజ్యానికి ఉంది. షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలవారు తగినంతమంది ప్రభుత్వోద్యోగాల్లో లేనట్లు రాజ్యం అభిప్రాయపడినచో తదుచితమైన పదోన్నతులకు అనువైన కేటాయింపులను చేయవచ్చు. పైన ఉదహరించిన 4, 4(ఎ)లను అనుసరించి ప్రత్యేకంగా కేటాయించిన స్థానాలు ఏ సంవత్సరములోనైనా భర్తీకానిచో వాటిని తదుపరి సంవత్సరాలలో భర్తీ చేయవచ్చు. అట్టి స్థానాల్లో ఏ సంవత్సరములోనైనా భర్తీ చేయవలసిన స్థానాలు కలిపి రిజర్వేషన్ అయ్యే స్థానాలు 50 శాతానికి మించితే ఆ విధంగా పరిగణించేందుకు వీలులేదు.మతపరమైన సంస్థలు నిర్వహణ కొరకు నియమతమయ్యే ఉద్యోగులూ యాజమాన్య హోదాలో ఉండువారందరూ అదే మతానికి చెందినవారై ఉండాలనే అభ్యంతరం ఉండరాదు. (ఈ ఆర్టికల్, లేదా 19వ ఆర్టికల్‌లోని క్లాజు (1)లోని సబ్ క్లాజు (జి)లో ఏమి పేర్కొనబడినప్పటికి, సామాజికంగా,విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పౌరుల అభ్యున్నతి కోసం వారు (ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ ఎనీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్) లేక షెడ్యూల్డు కులాలు షెడ్యూల్డు తెగలవారి అభ్యున్నతి కోసం ప్రయివేటు విద్యాసంస్థలతోసహా అన్ని విద్యాసంస్థలలో వారి ప్రవేశానికి సంబంధించి చట్టపూర్వకంగా ప్రత్యేకమైన నిబంధనలను ప్రభుత్వం జారీచేయవచ్చు. (సదరు విద్యాసంస్థ ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందుతున్నా, పొందకపోయినా, ఈ నియమం వర్తిస్తుంది). అయితే 30వ అధికరణం లో ఉదహరింపబడిన అల్ప సంఖ్యాకుల విద్యాసంస్థలకు ఈ క్లాజు వర్తించదు. (ఈ క్లాజు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో అదనంగా చేర్చబడింది). ఇలాగే అగ్రవర్ణ పేదలకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా బిసి, ఎస్సీ, ఎస్టీ కాకుండా మిగిలిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 15.6. 16.6 క్లాజులను చేర్చి రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. అగ్రవర్ణ పేదలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు జనరల్ కాటగిరీలో 10 శాతం కేటాయించారు. మిగతా సామాజిక వర్గాలకు ఇవి అడ్డంకి కాదు. అగ్రవర్ణ పేదలు రిజర్వేషన్ల పరిధిలోకి రావడం వల్ల మిగతావారికి ఈర్ష్య, కోపం, చిన్నచూపు పూర్తిగా తగ్గిపోతాయి. రిజర్వేషన్లవారికి కూడా తెలిసివస్తుంది. జనరల్ కేటగిరీవారికి అమలుజరపడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని కొనసాగిస్తారు. సంపద పెంచడంలో, జీవన ప్రమాణాలు పెంచడంలో ఈ రిజర్వేషన్లు ఎంతో సహకరిస్తాయి. సమాజంలో సాంఘీక పరివర్తనకు సహృదయతకు మార్గం ఇస్తుంది. అగ్రకుల రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకం కాదు. కులం సర్టిఫికేటు జత చేయకుండా ఏ కులం వారైనా, ఏ మతంవారైనా ఈ రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుంది అని మర్చిపోరాదు. ముస్లింలకు ఈ 10 శాతం రిజర్వేషన్లలో సాధించుకునే అవకాశం ఏర్పడుతుంది. చట్ట సభల వలె ఉద్యోగ రంగంలో, న్యాయ వ్యవస్థలో ప్రాదేశిక నియోజక వర్గాలవారీగా అమలుజరిగినప్పుడే పూర్తిస్థాయి ప్రజ్యాస్వామ్యం. ఇబిసి రిజర్వేషన్లు అన్ని కులాలకు, అన్ని మతాలకు వర్తిస్తాయి. కులం సర్టిఫికెట్ లేనివారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనే తేడా లేకుండా అందరికీ నూతన అవకాశాలు పెరుగుతాయి. బిసిలందరికి ఈబీసీ రిజర్వేషన్లు ద్వారా క్రీమీలేయర్ పరిమితిలో అవకాశాలు పెరుగుతాయి. జనాభా ప్రాతిపదికపై బిసి రిజర్వేషన్లు పెంచాల్సి ఉన్నది. బిసి (ఇ) గ్రూపునకు పెంచిన రిజర్వేషన్లను కూడా కేంద్రం ఆమోదించడం ద్వారా సామాజిక సామరస్యం వెల్లివిరుస్తుంది. ఇవి అందరికీ వర్తిస్తాయి. దీంతో అగ్రకుల రిజర్వేషన్ ఉద్యమాలు సృష్టించే సంఘర్షణలకు ఒక ముగింపు లభిస్తుందని ఆశిద్దాం. 25 శాతానికి ఇబీసీ క్రీమీలేయర్ పెట్టాలన్న దానికి ప్రస్తుతం 10 శాతం పెట్టారు. ఇంకా 15 శాతం కూడా క్రీమీలేయర్ పరిధిలోకి తెస్తేనే గ్రామీణ, పట్టణ పేదలకు న్యాయం జరుగుతుంది. వీరు వందల వేల కోట్ల సంపన్నులతో జనరల్ కేటగిరీలో పోటీపడలేక దశాబ్దాలుగా వెనుకబడిపోతున్నారు. ఇది అమలైతే కొంత స్వాంతన లభిస్తుంది. తద్వారా రిజర్వేషన్లను వ్యతిరేకించే ప్రస్తుత దశనుంచి రిజర్వేషన్లను సమర్థించే దిశగా ఎదుగుతారు. అలాగే చట్టసభలలో, న్యాయ వ్యవస్థలో బిసిలకు, మహిళలకు రిజర్వేషన్లు అవసరం. చట్టసభలలో వలె ఉద్యోగరంగంలో, న్యాయ వ్యవస్థలో ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా అమలు జరిగినప్పుడే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం. ●

ఆదాయ భరోసా పథకం- ఆలోచన మంచిదే

డా.డి.వి.జి శంకరరావు

రాహుల్ గాంధీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పేదలకు కనీస ఆదాయం అందేటట్లు చూస్తామని భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వేళ మాటల్ని ఎంత మేరకు నమ్మవచ్చునన్నది పక్కన పెడితే ఇలాంటి పథకం రచించడం రానున్న ప్రభుత్వానికి కనీస బాధ్యత అన్నది నిస్సందేహం. సరళీకరణ శకం మొదలయ్యాక దేశంలో సంపద పెరగడం ఎంత వాస్తవమో, పెరిగిన సంపద కొద్ది మంది చేతిలో చిక్కుకొని మరింత మంది పేదల్ని తయారు చేసే విధానాల్ని తీసుకువచ్చిందన్నది అంతే వాస్తవం. రోజుకి 32 రూపాయలకు పైగా సంపాదించిన వాళ్లని పేదలు కాదు, వారు ధనవంతులే అని అధికారికంగా ప్రకటించినా జనాభాలో ముప్పైశాతం మంది పేదలుగానే మిగులుతున్నారంటేనే దేశంలో అంతరాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. దేశ సంపదలో, సంపాదనలో ముప్పాతిక వంతు కేవలం పది శాతం మంది గుప్పెట్లోనే ఉంటుందన్నప్పుడు, మిగతా పాతిక వంతుని తొంభైశాతం ప్రజలు సర్దుకోవాల్సి వస్తున్నప్పుడు భారత ఆర్థికశక్తి ఎంత పెరిగితే మాత్రం ఫలితమేమిటి? కోటాను కోట్ల మందికి అర్ధాకలి, మరి కొన్ని కోట్ల మందికి పౌష్టికాహారలేమి, విద్యా, ఆరోగ్య హక్కులకు నోచుకోని ప్రజాబాహుళ్యం వెరసి ఆర్థిక సూపర్ పవర్‌గా మారుతున్న దేశం అదే సమయంలో మానవ వనరుల అభివృద్ధిలో, ఆయా సూచీల్లో కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాలు సంపన్నుల సంక్షేమం కేంద్రకంగా తయారవుతున్న ఫలితమే ఈ అంతరాలు. అందుకనే ఈ కనీస ఆదాయ భరోసా ప్రతిపాదన మేలైనది. అయితే అమలు ఎలా సాధ్యమౌనన్నది కూడా ఆలోచించాలి. ప్రత్యక్షంగా నెలవారీ కొంత మొత్తాన్ని పేదలకే అందించాలనుకొంటున్నప్పుడు ఎంతవరకు పేదరికాన్ని లెక్కలోకి తీసుకోవాలి? ఇప్పటికీ 32 రూపాయల దినసరి ఆదాయం లాంటి దిక్కుమాలిన గణాంకాలు తీసుకున్నా దేశ వ్యాప్తంగా ముప్పైకోట్ల మంది అర్హులవుతారు. అవసరమైన లక్షల కోట్ల రూపాయల్ని సమీకరించడానికి, సద్వినియోగపర్చడానికి సరైన ప్రణాళికలుండాలి. ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఉపాధి భద్రత లేనప్పుడు ఈ పథకం ఎంత మేరకు సఫలం కాగలదు? కాబట్టి విద్య, ఆరోగ్య సేవల్ని పూర్తిగా ఉచితం చేసినప్పుడు వాటితోపాటు ఇలాంటి పథకాలు తోడుంటే పేదరిక నిర్మూలన వైపు అడుగులు పడతాయి. ఏదేమైనా సామాన్యుడి కేంద్రకంగా వచ్చిన ఆలోచనని ముందు అభినందించాల్సిందే. మిగతా పార్టీలు కూడా ఆ తరహా ఆలోచనలు చేయడానికి, విధానాలు రూపుదిద్దుకోబడడానికి ఎన్నికల ముందు ఇదో అవకాశం. ●

ప్రజావాక్కు



అమ్మకానికి పదవులు

గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏకగ్రీవం పేరిట వేలం పాటలు జరిగాయని వార్తలొచ్చాయి. చాలా గ్రామాల్లో ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన చిన్న గ్రామ పంచాయతీల్లో ఇలాంటి వేలం పాటల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు కొనుక్కుంటున్న దురవస్థ మనముందు కన్పిస్తుంది. ప్రజల రహస్య ఓటు ద్వారా నిర్ణయం కావాల్సిన సర్పంచ్‌లు వేలం పాటల్లో నిర్ణయమైపోవడం దురదృష్టకరం. సేవాభావానికి తిలోదకాలు వదిలి అధికారమే పరమావధిగా నాయకులు ఆడుతున్న ఈ నాటకంలో అంతిమంగా బలయ్యేది ప్రజలే. ఈ స్వార్థ రాజకీయాలకు తెరపడాలి.ఇప్పటికైనా ప్రజాస్వామ్యహితువులు దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలి. పాలకులు వేలం పాటలు జరగకుండా నూతన పంచాయతీ రాజ్ చట్టం 2018లో మార్పు చేయాలి.

- జి.అశోక్,గోదూర్, జగిత్యాలజిల్లా

ప్రతి సంవత్సరం 'భారతరత్న'

మనదేశంలో అత్యుత్తమ పౌరపురస్కారమైన'భారతరత్న'ని ఈ ఏడాది ముగ్గురికి ప్రకటించారు. అయితే 'పద్మ' పురస్కారాలిచ్చినట్లే 'భారతరత్న' పురస్కారాన్ని కూడా ప్రతి ఏడాది ఇవ్వాలి. 2001 అనంతరం 2009లో, 2015 అనంతరం 2019లో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. భారత రాజ్యాంగ నిర్మాతడా॥బి.ఆర్ అంబేద్కర్‌కి 1990వరకు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు.ప్రతి సంవత్సరం పురస్కారం ఇవ్వడం ద్వారా దేశంలోకోసం త్యాగం చేసినవిశిష్ట వ్యక్తులని స్మరించుకోవచ్చు.

-ఎం.రాంప్రసాద్, హైదరాబాద్

పాసుపుస్తకాలు లేని రైతులు

ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు రాకపోవడంతో రైతులు నానాయాతన అనుభవిస్తున్నారు. ఫలితంగా వారికి రైతుబంధు, రైతు బీమా పథకాలు అందడం లేదు. బ్యాంకులు అప్పులు ఇవ్వని కారణంగా అధిక వడ్డీలతో ప్రైవేట్, మైక్రో ఫైనాన్స్‌సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొందరి పుస్తకాల లో తప్పులు ఉండగా, అయిదున్నర లక్షల మందికి అసలు పుస్తకాలు అందలేదు. రెవెన్యూశాఖ చేపట్టిన భూరికార్డుల డిజిటలైజేషన్‌లో అనేక తప్పులు ఉన్నందున భూములు అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోకపక్క తహశీల్దారు కార్యాలయాలలో దళారులు, అధికారుల అవినీతి కారణంగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

-సి.హెచ్.సాయిరుత్విక్, నల్గొండ

ప్రజాస్వామ్యం అపహాస్యం

ఇటీవలి తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. జాబితాలో పేరున్నా ఓటు లేదనడం వల్ల అనేకమంది తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన వారు సైతం ఈసారి తమ ఓటును వేయలేకపోయారు. ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం అనేక చైతన్య కార్యక్రమాలు సైతం చేపట్టింది. ఆచరణలో మాత్రం ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పొరపాట్లు జరిగాయంటూ ఎన్నికల అధికారి క్షమాపణలు చెప్పినంత మాత్రాన ప్రజాస్వామ్యానికి మాత్రం జరిగిన హానిచెరిగిపోదు.త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికైనా అధికారులు జాబితాలను పక్కాగా సరిదిద్దాలి. అందుకోసం ఇప్పటి నుంచే కృషి మొదలుపెట్టాలి.

-వులాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

సర్పంచ్‌లకు విద్యార్హత తప్పనిసరి

రాష్ట్రంలో కొత్తపంచాయతీరాజ్ చట్టం రూపకల్పనకు ప్రభుత్వం సంకల్పించి అందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయం.ఇందులో భాగంగా సర్పంచ్‌లు, వార్డుమెంబర్లకు కనీస విద్యార్హతను నిర్దేశించే అంశాన్ని జతచేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఈ పదవులకు పోటీ చేసే వారికి అత్యధికులకు చదవడం, రాయడం రాదు. ఎన్నికలలో ధనబలం,అంగబలానికి ప్రాధాన్యత కారణంగా నిరక్షరాస్యులు ఎంపిక అవుతున్నారు. ప్రభుత్వపథకాలపై వీరికి కనీస అవగాహన కొరవడుతోంది. గ్రామపరిపాలనా సమావేశాలలో కనీసం ఒక్కసారైనా నోరువిప్పని సభ్యులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వీరికి కనీస విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణతగా విధించడం ఎంతో అవసరం.

-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

పథకాలతో పెరుగుతున్న వృథా ఖర్చులు

ఒకపక్క దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఎన్నికల ముందు ఓట్లు దండుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక పథకాల నిమిత్తం లక్ష కోట్ల రూపాయలు కేటాయించిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైతులకు నేరుగా ఖాతాల్లోకి నిధులు,పన్నురాయితీలు, ఉచిత విద్యుత్, పింఛన్లు ఇత్యాది పథకాల పేరిట ఇంత భారీ మొత్తంలోనిధులు వినియోగిస్తే వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం తోపాటు పెద్దఎత్తున అవినీతి జరిగే అవకాశం ఉంది.కనీస మద్దతు ధర కోసం వంద సార్లు ఆలోచించిన ప్రభుత్వానికి హఠాత్తుగా రైతు సంక్షేమం గుర్తుకురావడం నిస్సందేహంగా అవకాశవాదమే!

-సి.ప్రతాప్, శ్రీకాకుళం

గ్రహణం వీడని బడుల గ్రాంట్లు



మేకిరి దామోదర్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మూలంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలు నిధులు విడుదల కాకపోవడం వలన వివిధ ప్రభుత్వ శాఖల పనులకు బిల్లు చెల్లించకపోవడం వల్ల అభివృద్ధి పనులతోపాటు నిత్య కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో 'మూలగే నక్కపై తాటిపండు పడ్డట్టు' స్థానిక ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు ఇలా 2018-19 ఆర్థిక సంవత్సర కార్యకలాపాలు స్తబ్ధత నుండి బయటపడాల్సి ఉంది. ఏశాఖ పనులు ఎలా ఉన్నా అత్యంత ప్రధానమైన విద్యాశాఖ ప్రైవేట్ కార్పొరేట్ దెబ్బకు ప్రమాదపుటంచుల్లో పడింది నిజం కాదా! ఎప్పటిలా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా రావలసిన గ్రాంట్లు (నిధులు) ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు విడుదల చేయలేదు. బడిలో అవసరమైన స్టేషనరికి, రిపేర్ల (మెయింటెనెన్స్)కు ఫర్నిచర్, మోటార్ల మరమ్మత్తులు, విద్యుత్ బిల్లులు ఇలా పాఠశాల (తరగతి గదు)ల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రతి ఏటా జూన్ మాసంలోనే పాఠశాల బ్యాంకుల ఖాతాల్లో నిధులను జమచేసేవారు. విద్యాసంవత్సరం 2018-19 మొదలై ఏడు మాసాల కాలం గడిచిపోయినా, దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ నిధులు లేక అస్తవ్యస్తంగా మారింది. ప్రైవేట్, కార్పొరేట్‌కు ధీటుగా సర్కారు బడులను అభివృద్ధిపరచడానికి నిధులు పెంచాల్సిందిపోయి, గతం మాదిరిగా రావలసిన నిధులు విడుదల కాకపోవడంతో నిత్యవసరాలు తీరకపోవడంతోపాటు డిజిటల్ బోధన 'అందని ద్రాక్ష'గా మారింది. అంతేకాదు. చాక్‌పీసు (సుద్దముక్క)లు, డస్టర్లు, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, రిజిష్టర్లు, స్టేషనరీ కొరతతో పాఠశాలలు విలవిలలాడుతున్నాయి. వెలవెలబోతున్నాయి. మన రాష్ట్రంలో 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదువేల వరకు ఉన్నత పాఠశాలలు కాగా, మిగితావి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు. వీటిలో 21,50,626 మందివిద్యార్థులు చదువుతున్నారు. సర్కారు బడుల బాగోగుల కోసం ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ గ్రాంట్ కింద ఐదువేలు, మూడ తరగతి గదుల కంటే ఎక్కువ ఉంటే 10వేలు ఇస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూల్ గ్రాంట్, నిర్వహణ ఖర్చు కలిపి మొత్తం 22వేల రూపాయల వరకు నిధులు ఇస్తారు. ఉన్నత పాఠశాలలకు స్కూల్ గ్రాంటు , నిర్వహణ ఖర్చులు కలిపి ఒక లక్ష వరకు ఇస్తారు. ఇలా పాఠశాలల నిర్వహణ ఖర్చులకు నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదలలో జాప్యం మూలంగా సర్కారు బడులు కనీస నిర్వహణకు కూడా నోచుకోలేకపోవడం జరుగుతుంది నిజం కాదా! అది చూసి భరించలేని ఉపాధ్యాయులు వారి సొంత డబ్బులతో కనీస అవసరాలు తీర్చుకుంటూ విద్యాసంవత్సరాన్ని 8 నెలలకు నెట్టుకొచ్చారు. ఇదిలా ఉంటే సర్కారు స్కూల్ కాంప్లెక్సు వ్యవస్థ ఉపాధ్యాయులకు శిక్షణ (అంతర్గత) బోధనలో మెరుగుదల కోసం ఎంతో ఉపయోగపడాల్సిన వ్యవస్థను నీరుగార్చారు. నేటికి సమావేశాలు లేవు. ఆ వ్యవస్థకు రావాల్సిన నిధులు రాలేదు. అవి ఉత్సవ విగ్రహంగా మారింది. బడుల్లో పనిచేసే 30వేల మంది స్వీపర్లు, స్కావెంజర్లకు నాలుగు నెలల నుంచి జీతాలు రావడం లేదు. దీని వలన వారు పస్తుంటూ విధులు నిర్వహించాల్సి వస్తుంది. మానేస్తే ఉన్న చిన్న ఉపాధి ఊడిపోతుందోనని పనులు నిర్వహిస్తున్నారు.



కొందరు ప్రధానోపాధ్యాయులు వారికి సొంత డబ్బులు చెల్లించి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతినెల విద్యావ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి, నైపుణ్య మెరుగుదలకు శిక్షణలు ఇవ్వడానికి, ప్రతి మండల కేంద్రంలో ఎమ్.ఆర్.సి మండలంరిసోర్సు సెంటర్, మండల విద్యావనరుల కేంద్రం ఉంటుంది. దీనికి రావాల్సిన నిధులు అందకపోవడంతో నిర్వహణ తూతూ మంత్రంగా సాగుతుంది. ఇక్కడ నుండిజిల్లా, రాష్ట్ర విద్యాశాఖలకు నివేదికలు పంపబడతాయి. ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ప్రతినెల సమావేశాలు, శిక్షణలు, కృత్యమేళలు, సమీక్షలకు నిలయమైన దానికి కూడా నిధులు ఇవ్వకపోవడంతో కటకటలాడుతుంది. ఇలా వివిధ స్థాయిల్లో నిధులు విడుదల కాకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరుసటి సంవత్సరం నుండి విద్యాసంవత్సరాన్ని జూన్ 1న పునఃప్రారంభించేలా నిర్ణయించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల నుండి విద్యాసంవత్సరం ఏప్రిల్ నెలలో ముగిసేవరకు పాఠశాలలో అనేక కార్యక్రమాలుచేయాల్సి ఉంటుంది. అవి విద్యార్థుల నైపుణ్యాలకు, నిజజీవితంలో మంచి మార్గంలో నడుచుటకు, ఆయురారోగ్యానికి, జ్ఞానానికి సంబంధించినవిగా ఉంటాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు లేనిది చేయలేం. ఈ సంవత్సరం స్థానిక ఎన్నికల మూలంగా దాతలను చందాలు అడిగే పరిస్థితులు కూడా లేవు. అలాచేస్తే రాజకీయ రంగు పాఠశాలలకు పులుముతారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం, పండుగలు, గణిత, సైన్సు దినోత్సవం, బాలల దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, భాషా దినోత్సవం, స్వయం పాలనా దినోత్సవం, కృత్యమేళలు ఇలా విద్యార్థులను భావి పౌరులుగా రేపటి సమాజంలో ఎదుర్కోబోవు అన్ని సమస్యలకు పాఠశాల స్థాయిలో జ్ఞానాన్ని పొందడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తప్పనిసరిగా చేయాలి. ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యతలను విస్మరించడం భావమా! దీన్ని ఆశామాషీగా తీసుకోరాదు. నిర్లక్ష్యం చేస్తే సర్కారు బడికి పిల్లలు ఎలా వస్తారు. సర్కారు బడుల సంరక్షణ ఉద్యమాలు రాకపోతే సర్కారు బడి కొంత కాలానికి మ్యూజియంలో వస్తువుగా మారబోతుందా అనిపిస్తుంది. గ్రామంలోని సర్కారుబడి ఆ గ్రామ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, సామాజిక చైతన్యానికి, విజ్ఞాన నిధికి ప్రతీక. అలాంటి సర్కారుబడులు నేడు నిధుల లేమి, విద్యార్థుల లేమి, అరకొర వసతులతో వెలవెలబోతుంటే ఎలా? బడి బాగుపడతేనే సామాజికచైతన్యం. అంతరాలు లేని సమాజాన్ని సర్కారు బడిలోనే చూడగలం. అది పేదల, మధ్యతరగతి వారికి దేవాలయం. కావున పాలకులు నిర్లక్ష్యం వీడాలి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే పాలకులలకు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ఉండే విషయం తెలియంది కాదు. అయిందేదో అయిపోయింది. పాఠశాల గ్రాంటులను వెంటనే విడుదలకు పూనుకోవాలి. ప్రభుత్వ విద్యకు జవసత్వాలు నింపి సర్కారు బడులు విద్యార్థులతో, విజ్ఞానంతో, కళకళలాడాలి. ప్రజలు ప్రభుత్వ బడిని మన సమాజ ఆస్తిగా భావించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతో నమ్మకం, విశ్వాసంతో తిగిరి అధికారాన్ని కట్టబెట్టారు. అంతే చిత్తశుద్ధితో ప్రభుత్వ విద్యపై అధ్యయనం చేసి కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తుల వారిగా కాకుండా అందరూ ఒకే బల్లపై కూర్చొని చదువుకునేలా 'కామన్ స్కూల్' (కలెక్టర్ నుండి బంట్రోతు వరకు, సామాన్యుడి నుండి మాన్యుడి) వరకు ఒకే విద్యావిధానాన్ని అమలు జరిగేలా విధాన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. విద్యను అంగడి సరుకుగా చేస్తున్న విధానానికి చరమగీతం పాడాలి. ప్రైవేట్, కార్పొరేట్ దూకుడును అరికట్టి, ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వమే అందించాల్సిన బాధ్యతను మరువరాదు. ●

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన



గర్భిణిగా ఉన్నప్పుడే జాగ్రత్తలు

తల్లి గర్భిణీగా ఉన్నప్పటి నుంచి మానసికంగా చనుబాలు ఇవ్వడానికి సిద్ధపడాలి. హాస్పిటల్స్‌లోను, వివిధ చార్టులు, ప్రసంగాల ద్వారా ఈ పని సాధ్యపడుతుంది. ఎప్పుడో అరుదుగా తప్ప, ప్రసవించిన తల్లులు అందరిలోను పాల ఉత్పత్తి జరుగుతుంది. బాలింతరాండ్రు ఎక్కువగా ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. బిడ్డ రొమ్మును చీకడం వలన, తల్లిరక్తంలో కొన్ని హార్మోన్లు విడుదల అవుతాయి. వీటి ప్రభావం వలన పాల ఉత్పత్తి బాగా జరుగుతుంది. అందువలన పుట్టిన బిడ్డను ఎంత త్వరగా రొమ్ము దగ్గరకు తీసుకొంటే అంత మంచిది. రొమ్ములోని పాలు పూర్తిగా ఖాళీ అయితే, మళ్లీ పాల ఉత్పత్తి త్వరితగతిన జరుగుతుంది. పాల ఉత్పత్తి అధికం చేయడానికి మందులు ప్రత్యేంగా ఏమీ లేవు. అయితే, కొన్ని సందర్భాలలో మందులు వాడడం వలన పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ మందులకు ఇతర దుష్పరిణామాలు ఉంటాయి. కనుక, సరియైన వైద్య సలహాపైన వాడాలి.

- జంతు ప్రపంచంలో క్షరదాలను పరిశీలిస్తే , మానవ శిశువు ఎదుగుదల చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇందుకు సరిపడేటట్లు, తల్లిపాలలో మాంసకృత్తులు, ఇతర పదార్థాలు ఉన్నాయి.

తల్లిపాలవల్ల కలిగే ప్రయోజనాలు

- తల్లిపాలు పరిశుభ్రంగా ఉంటాయి. పాత్రలు, గ్లాసులు చెంచాలవలన వ్యాధులు సోకే ఇబ్బంది ఉండదు.
- తల్లిపాలు బిడ్డకు సరిపడే ఉష్ణోగ్రత వద్ద లభ్యమవుతాయి. పాలను వేడి చేయాల్సిన అవసరం లేదు.
- రాత్రిళ్లు తల్లికి నిద్రాభంగం కలుగదు.
- తల్లిపాలలో అనేక రక్షక పదార్థాలు ఉండటం వలన, చంటిబిడ్డకు అనేక వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది.
- సీసా పాలు తాగే పిల్లలలో తరచుగా వచ్చే విరోచనాలు, శ్వాసకోశ వ్యాధులు తల్లిపాలు తీసుకునే పిల్లలలో ఉండవు.
- 8. తల్లిపాలు తాగే పిల్లల్లో రక్తంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువలన దీనికి సంబంధించిన జబ్బులు పిల్లలు పెద్దవారుయ్యాక తక్కువగా వస్తాయి.
- పిల్లలు తల్లిపాలు తాగుతున్నప్పుడు తల్లికి రుతుక్రమం సక్రమంగా రాదు. ఇందువలన బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఏర్పడుతుంది.
- బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వలన గర్భ సంచి తొందరగా కుదించుకు పోతుంది. ఇందువలన రక్తస్రావం బాగా తక్కువగా అవుతుంది.

- బిడ్డలకు పాలు ఇచ్చే తల్లులకు స్థూలకాయం రాదు. స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు స్తనాలు, పిరుదులు, తొడల వద్ద చాలా కొవ్వు పేరుకుపోతుంది. బడ్డ జన్మించిన తర్వాత పాల ఉత్పత్తి వస్తుంది. అయితే బిడ్డకు పాలు ఇవ్వని తల్లలలో ఈ కొవ్వు అలాగే ఉండిపోయి స్థూలకాలయం రావడానికి అవకాశాలు ఎక్కువ.
- తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం చాలా చౌక 1/2 కెజి పాల డబ్బా మార్కెట్‌లో 60, 70 రూపాయలు ఉన్నది. ఈ లెక్కన చూసుకుంటే ఖర్చు అవుతుంది. అదు బిడ్డకు తల్లి పాలిచ్చి పెంచితే దాదాపు ఈ ఖర్చు అంతా మిగిలినట్లే. జాతీయ స్థాయిలో ఆలోచిస్తే ఈ ఖర్చు ఏడాదికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుంది.
- బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వలన, తల్లికి బిడ్డకు మధ్య అనుబంధం, ఈ అనుబంధం వలన మనకు తెలిసిన ప్రయోజనాలు ఎన్నో ఉండి ఉంటాయి. అందువలన గర్భం దాల్చిన ప్రతి స్త్రీకూడా బిడ్డకు పాలిచ్చేందుకు మానసికంగా సంసిద్ధంగా ఉండాలి.

గుమ్మపాలు :

తల్లి ప్రసవించిన తర్వాత మొదటి రెండు మూడు రోజులు ఉత్పత్తి చేసిన పాలను గుమ్మపాలు అని అంటారు. ఈ పాలు బాగా చిక్కగా, ఎక్కువగా మాంసకృత్తులు, రక్షణ పదార్థాలు కలిగి ఉంటాయి. చాలామంది తల్లులు ఈ పాలను ముర్రుపాలు అని పిండి పారవేస్తారు. అలా చేయటం చాలా తప్పు. ఎందువలనంటే ఈ గుమ్మపాలలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ పాలు పట్టడం వలన బడ్డకు ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి. అందువలన ఈ పాలను బడ్డకు తాగించాలి.

బిడ్డ జన్మించిన తర్వాత ప్రథమ ఆహారం తల్లిపాలు. బిడ్డ జీవనానికి, ఎదుగుదలకు, రోగ నిరోధక శక్తికి కావలసిన పదార్థాలన్నీ తల్లిపాలలోనే ఉన్నాయి. తల్లిపాలు బిడ్డకు మొదటి ఐదారు నెలలపాటు ఆహారంగా సరిపోతాయి. ఆ తర్వాత నుండి క్రమేపి ఘనాహారం ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల వలన ఎదిగే బిడ్డకు తల్లిపాలు మాత్రమే దివ్యమైన ఆహారం అని వెల్లడి అయ్యింది.

బిడ్డకు పాలు పట్టడం:

కాన్పు జరిగిన రెండు మూడు గంటలు విశ్రాంతి తర్వాత, తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం ప్రారంభించాలి. బిడ్డ రొమ్ము చీకుతున్న కొద్దీ పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. కొన్ని ప్రాంతాలలో బిడ్డ పుట్టిన తర్వాత రెండు, మూడు రోజులపాటు తేనె, గ్లూకోజు నీళ్లు, పలచని టీ బిడ్డకు పట్టిస్తారు. ఇది మంచి అలవాటు కాదు. బిడ్డకు తప్పకుండా తల్లిపాలు మాత్రమే మొదటి రోజు నుండి ఇవ్వాలి. స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు రొమ్ములను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రొమ్ముల మొనలు లోపలికి కుదించుకుపోతే అవి బయటకు వచ్చేటట్లు చేయాలి. తల్లి తన బిడ్డను ఒడిలో ఏటవాలుగా పెట్టుకోవాలి. ఒక చేతిలో పిల్లవాడి తలను పట్టుకొని, రెండవ చేతిలో పిల్లవాడి నడము పట్టుకోవాలి. తల్లి కూడా విశ్రాంతిగా కూర్చొని పిల్లవానికి పాలు ఇవ్వాలి. ఆరోగ్యవంతంగా ఉన్న తల్లి రోజుకు 600-900 మి.లీ. పాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలు బిడ్డకు ఐదారు నెలల వయసు వరకు సరిపోతాయి. పిల్లవాడు రొమ్ము నుండి పూర్తిగా తాగడానికి 5 నుండి 20 నిమిషాల టైము పడుతుంది. చాలామంది పిల్లలు పాలు తాగగానే సుఖంగా నిద్రిపోతారు. చంటి పిల్లలు, రెండు మూడు గంటల కొకసారి పాలు తాగుతారు. ఈ తర్వాత వాళ్లకు ఆకలి వేస్తుంది. అప్పుడు ఏడిస్తే పాలు పట్టాలి. మొదటి ఆరు వారాల పాటు బిడ్డ, రాత్రి పగలు కూడా పాలు తాగుతుంది. ఆ తర్వాత క్రమేపి అర్ధరాత్రి పాలు తాగడం ఆగిపోతుంది. పాలు పూర్తిగా తాగిన బిడ్డను తల్లి భుజంపైన వేసుకొని నెమ్మదిగా బిడ్డ వీపు నిమరాలి. ఇలా చేయడం వలన బిడ్డ తాగిన పాలతో పాటు లోపలకు వెళ్లిన గాలి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా తేన్పు రావడం వలన బిడ్డకు తేలికగా ఉంటుంది. అలా కాకుండా తాగిన వెంటనే బిడ్డకు మంచంపైన పడుకోబెడితే పిల్లవానికి వాంతి కావచ్చు. ❒






మంత్రాలు మాని చికిత్స చేయించండి



వ్యధ

మాకు పల్లెలో ఒక ఇల్లు, ఐదెకరాల పొలం ఉంది. పెద్ద కొడుకు వ్యాపార నిమిత్తం తిరుత్తణిలో కాపురం వున్నారు. అతని వయస్సు 45 సంవత్సరాలు, అతని భార్యకు 42 ఏళ్లు. వారికి ఒకే కూతురు ఉంది, ఆమె డిగ్రీ చదువుతున్నది. రెండవ కుమారుడు పల్లెలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతనికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వారి పిల్లలు రోజు తిరుత్తణికి వెళ్లి చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా పెద్ద కోడలు మాపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నది. ఆమెకు ఒకటే ఆడపిల్ల కావడం వల్ల, మగ పిల్లాడు వున్న చిన్న కొడుక్కే ఆస్తులన్నీ రాసిచ్చేస్తామని భ్రమపడుతున్నది. చట్టం, ధర్మం ప్రకారం మా ఆస్తులన్నీ మా ఇద్దరు కుమారులకు సమానంగా ఇస్తామని ఎంత చెప్పినా నమ్మడం లేదు. ఆమెకు ఏదో గ్రహ దోషం పట్టిందని భావించి మా పెద్ద కుమారుడు మంత్రగాళ్ల ద్వారా పూజలు కూడా చేయించారు. అయినా తగ్గకపోవడంతో మరొక జోతిష్యుని సలహాతో నలభై రోజులు గుడి చుట్టించాం. అయినా ఆమెలో అనుమానాలు తగ్గడం లేదు. రాను రాను ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య తెలిసిన వారు బంధువులందరికీ ఫోన్ చేసి మాపై దుమ్మెత్తి పోస్తున్నది. తనకు మతి మరుపు వచ్చేలా తామేదో మందు పెట్టేశామని ఆరోపిస్తున్నది. డిగ్రీ చదువుతున్న తన కూతురుకి చదువు రాకుండా మేము ఏదో చేస్తున్నామని చెప్పుకుంటున్నది. ఈ విషయం నా కొడుకు, మనవరాలు నమ్మనప్పటికీ ఆమె సాధింపులకు తట్టుకోలేపోతున్నారు. మాకు తెలిసిన వారు కొందరు ఆమె మానసిక రుగ్మతతో బాధపడుతున్నదని , సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ చేయించమని చెప్పారు. దీంతో ఓ సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లాం. ఆయన పరిశీలించి ఆమెకు కౌన్సిలింగ్ సరిపోదని, సైకియాట్రిస్ట్ పర్యావేక్షణలో మందులు వాడాలని చెప్పారు. అయితే మందుల వల్ల రోజంతా నిద్రపోతుందని, లేని పోని దుష్ఫలితాలు వస్తాయని తెలిసిన వారు అంటున్నారు. మందులు వాడకుండా ఆమెను బాగు చేసే మార్గం చెప్పండి. - రుక్మణమ్మ, తిరుత్తణి.

మా కోడలు మా మీద అనుమానం పెంచుకున్నది. నేనూ, నా భర్త ఆమెకు ద్రోహం చేస్తున్నామని ప్రచారం చేస్తున్నది. తన మెదడు పాడైపోయేలా మంత్ర, తంత్రాలు చేస్తున్నామని ఆరోపిస్తున్నది. మా తదనంతరం వారసత్వంగా వారికి రావాల్సిన ఇల్లు, భూములను మా చిన్న కొడుక్కే రాసిచ్చేందుకే ప్రయత్నిస్తున్నామని బంధువులందరికీ చెప్పి మాపై నిందలు వేస్తున్నది. తనతో పాటు తన కూతుర్ని మేము దిక్కులేని వారిగా చేయడానికి మేము కుట్ర చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నది. మా కుమారుడు మంచి వాడు కాబట్టి కోడలు మాట పట్టించుకోవడం లేదు. అయినా ఆమె మాపై చేసే దుష్ప్రచారం, వేసే నిందల వల్ల పరువు పోయి మానసిక క్షోభ అనుభవిస్తున్నాం. ఆమెలో ఉన్న అనుమానాలు, అపోహాలు పోగొట్టడానికి మంచి సలహా సూచించగలరని ఆశిస్తున్నాం. మాది తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సమీపంలోని ఓ పల్లెటూరు. మాకు ఇద్దరు కొడుకులు. మా వారికి 60 ఏళ్లు, నాకు 53 సంవత్సరాలు.



డాక్టర్ ఎన్.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

అమ్మా, మీ కోడలు అనుమానం, భ్రమలు, భ్రాంతులతో బాధపడుతున్నది. ఈ సమస్యలను మానసిక రుగ్మతలుగానే గుర్తించాలి. మెదడులోని రసాయనాల అసమతుల్యత వల్ల ఇలాంటి రోగాలు వస్తాయి. దీనికి అనేక కారణాలు మూలాలుగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి పెంచుకున్న భావాలు, సెంటిమెంట్లు, పెంపకం, పరిసరాలు, మానసిక ఒత్తిడి, వంశానుగత లక్షణాలు తదితర అంశాలు ఇందుకు కారణం కావచ్చు. మన సమాజంలో ఆడపిల్లల కంటే మగపిల్లలకే తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. మగపిల్లాడైతే వంశాన్ని నిలబెడతాడని నమ్ముతుంటారు. ఆడపిల్లలు ఏనాటికైనా అత్తవారింటికి పోవాల్సిందే కదా అంటుంటారు. ఈ భావం ఆమెపై గట్టి ప్రభావం చూపినట్టు ఉంది. తనకు ఒక్కతే కూతురు కావడం, మరిదికి కొడుకు ఉండటం ఆమెలో అనుమానానికి తావిచ్చి వుంటుంది. మీ చిన్న కొడుకు మీతో కలిసి ఉండటం వల్ల అతడు మిమ్మల్ని మచ్చిక చేసుకుని ఆస్తి అంతా రాయించుకుంటారన్న భావన కలిగి వుంటుంది. ఆమె ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడంతా తనకు అన్యాయం జరుగుతందేమో అన్న ప్రతికూల భావాలు తలెత్తి వుంటాయి. పదేపదే ప్రతికూలంగా ఆలోచించడం వల్ల, నిద్ర సమస్యలు తలెత్తి ఉంటాయి. అలాగే ఆమె అనుమానాలను సహేతుకంగా నివృత్తి చేయడానికి ఎవరు ప్రయత్నించి వుండరు. ఇరుగు పొరుగు వారు ఆమె అనుమానాలకు అనుగుణంగా మాట్లాడి ఉంటారు. దీంతో ఆమెలో భవిష్యత్తు పట్ల భయం, ఆందోళన పెరిగిపోయి వుంటుంది. ఈ నేపథ్యంలో మెదడులో ఉత్పత్తి అయ్యే రసాయనాలు అసమతుల్యతకు గురయి వుంటాయి. అన్నీ కలిసి ఆమెలో అనుమానాలకు, భ్రమలు, భ్రాంతులకు కారణం అయివుంటాయి. ఇలాంటి రుగ్మతలకు చికిత్స తప్పనిసరి. మంత్రాలు, తాయత్తులతో మానసిక రుగ్మతలు తగ్గవు. అలాగే తీవ్రస్థాయి రుగ్మతలను కౌన్సిలింగ్‌తో తగ్గించడం కష్టం. కాబట్టి తప్పకుండా మానసిక వైద్యుని ద్వారా చికిత్స చేయించండి. మానసిక వైద్యులు నిద్ర మాత్రలు ఇస్తారనేది కూడా అపోహ. కొన్ని మందుల వల్ల మెదడు ప్రశాం తమై, మత్తు కలుగవచ్చు.

అంత మాత్రానా అవి అన్నీ నిద్రమాత్రలు కావు. ఏ మందులు వాడిన కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్నచిన్న సైడ్‌ఎఫెక్ట్స్‌కు భయపడితే సమస్య మరింత జఠిలం అవుతుంది. కాబట్టి తక్షణం సైకియా ట్రిస్టుకు చూపండి. అవసరమని పిస్తే కొద్ది రోజులు ఆసుపత్రిలో నే ఉంచండి. తీవ్రత తగ్గిన తరువాత ఇంటి వద్దనే మందులు వాడండి. కొంత కుదుట పడిన తరువాత కౌన్సిలింగ్ చేయించడం మంచిది. ఇలాంటి రుగ్మతలకు దీర్ఘకాలం మందులు వాడాల్సి రావచ్చు. కొన్ని సందర్భాలలో నెలల తరబడి క్రమం తప్ప కుండా మందులు వాడా ల్సి ఉంటుంది. కాబట్టి చికిత్సే శరణ్యం అన్నది గుర్తించండి. ❒



పెదాల సంరక్షణకు..



పెదవులు ఒక్కోసారి ముదురు రంగులోకి మారుతుంటాయి. ముఖం అంతా చక్కని రంగులో ఉండి పెదవులు మాత్రం నల్లగా మారుతుంటే మొదట్లోనే గుర్తించి ఇంట్లోనే చిన్ని చిన్న చిట్కాలు పాటించి గులాబి రంగుపెదాలను సొంతం చేసుకోవచ్చు.

- ముదురు రంగు పెదవుల్ని గులాబి రంగులోకి తీసుకురావడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగానిమ్మరసం తీసుకుని పెదవులపై రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. బాదంనూనె కూడా ఇలాగే పనిచేస్తుంది. దీన్ని కూడా రాత్రి పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. నిమ్మరసం, బాదంనూనె రెండింటిని కలిపి లిప్స్‌కి అప్లై చేసినా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో రాసుకుని ఉదయం వరకూ ఉంచుకోవాలి.
- కొద్దిగా గ్లిజరిన్, కొంచెం తేనె తీసుకుని రెండింటిని కలిపి రాత్రి పడుకునే ముందు పెదవులపై రాసుకోవాలి. నిమ్మరసం, బాదంనూనె రెండింటిని కలిపి లిప్స్‌కి అప్లై చేసినా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో రాసుకుని ఉదయం వరకూ ఉంచుకోవాలి.
- కొద్దిగా గ్లిజరిన్, కొంచెం తేనె తీసుకుని రెండింటిని కలిపి రాత్రి పడుకునే ముందు పెదవులపై రాసుకోవాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా పర్వాలేదు, గ్లిజరిన్ విడిగా, తేనె విడిగా రాసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది.
- మూడు బాదంపప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. మర్నాడు ఉదయం వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌కి కొన్ని చుక్కలు పాలు, నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పెదవులపై రాసుకోవాలి. ❒

కొన్ని చిట్కాలు

- ➤ సాంబారులోగాని రసంలోగాని ఉప్పు ఎక్కువైతే బంగాళాదుంపలను కడిగి నాలుగు ముక్కలుగా కోసివేసి 15 ని .లు వుంచి తర్వాత దుంప ముక్కలను తీసివేసి వడ్డించు కుంటే ఉప్పు కరెక్టుగా సరిపోతుంది.
- ➤ టేబులు క్లాత్ పై గాని - గుడ్డలపై గాని నూనె పడితే ఆ నూనె ఉన్నచోట టాల్కం పౌడర్‌ని వేస్తే నూనెను లాగివేస్తుంది. ఆ తర్వాత సులభంగా బట్టలను ఉతికేయవచ్చు
- ➤ గ్రుడ్లు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పుగాని వెనిగర్ గాని మరిగే నీటిలో వేస్తే గుడ్లు చక్కగా వుడుకుతాయి.
- ➤ చిమటలు బాధలేకుండా వుండాలంటే చాపల క్రింద తివాసీల క్రింత నల్లమిరియాల పొడిని చల్లితే చిమటలుగాని చీమలుగానిరావు.
- ➤ ఫ్లాస్కుతో పనిలేనప్పుడు దానిలో రెండు స్పూన్స్ చక్కెర కొంచెం వేడినిళ్ళు పోసి కడిగి ఆరనిచ్చి దాస్తే లోపల పులుపు వాసనా వగైరా వుండదు. నీటిని ఎక్కువుగా మరగ కాచినట్లయితే టీ-కాఫీ రుచిగా వుండదు.
- ➤ బురద మరకల పైన బట్టలను ముందుగా అరబెట్టి బ్రష్‌తో రుద్ది మరకలను తుడిచి వెయ్యాలి ఆ తర్వాత సబ్బుతో వుతికితే మరకలు పోతాయి. నైలాన్ టెర్లిన్ బట్టలను గోరువెచ్చని నీటిలోనే వుతకాలి మరగకాచిన నీటిని వాడకూడదు పించకూడదు బ్రష్‌తో రుద్దకూడదు.
- ➤ ఉల్లిపాయ నీటిలో ఒకగంట నానబెడితే పైపొర సులభంగా వస్తుంది.
- ➤ క్రొత్త బియ్యం వండేటప్పుడు కొంచెం పప్పు నూనెవేసి అన్నం వండితే ముద్ద అవ్వదు పొడిపొడిగా వుంటుంది.
- ➤ వంటసామానులు నీరుల్లి వాసన వచ్చినప్పుడు వాటిని వుప్పు కలిపిన వేడినీళ్ళతో శుభ్రంచేసిన ఆ వాసన పూర్తిగా పోతుంది.




- ➤ స్టీలుగాని ఇత్తడిగాని గ్లాసులో గ్లాసు ఇరుక్కుంటే వాటిని వేడినీళ్ళల్లో వెయ్యండి కొంచెం సేపటికి వేరువేరుగా విడిపోతాయి. అవే గాజువి అయితే గోరువెచ్చని నీళ్ళల్లో వేస్తే వచ్చేస్తాయి.
- ➤ కుక్కరులో పెట్టేవారికి బాదేలేదు పొయ్యి మీద గాని స్టౌమీదగాని దుంపలు వుడక పెట్టా లంటే ఓ పావుగంట ముందు గోరువెచ్చని నీళ్ళల్లో వుంచి తర్వాత వుడక పెడితే ఇట్టే వుడికిపోతాయి.
- ➤ బటల మీద మరకలుంటే పచ్చి బంగాళాదుంప ముక్కతో రుద్దితే శుభ్రంగా పోతాయి. బాల్‌పాయింట్ పెన్ను ఇంకు బట్టల మీద పడితే ఒక పట్టాన పొదుగోళ్ళ రంగు తొలగించే ద్రవంలో నాన పెట్టి డిటర్జంటు సబ్బుతో రుద్దితే ఈ మరకలు ఇట్టే మాయమవుతాయి. రక్తం మరకలు పోగొట్టటం కోసవ వేడినీళ్ళు ఎప్పుడూ వాడరాదు ఉప్పు కలిపిన చల్లని నీళ్ళల్లో అరగంల బట్టలు నానబెట్టి తరువాత డిటర్జెంట్ కన్పిస్తూంటే మరకలు పడిన బట్టని చిన్న గిన్నె మీద వుంచి మూడు అడుగుల ఎత్తునుండి వేగి నీళ్ళుపోస్తే టీ కాఫీ మరకలు కూడా మాయామవుతాయి. ❒

దైవాన్ని దర్శించాలంటే..

స్వప్నంలో భగవంతుని దర్శించామని ధ్యానంలో దైవాన్ని చూసామని కొందరు చెబుతారు. ఇవన్నీ వారివారి భ్రమలేగాని నిజమైన శక్తులు కావు. స్వప్నం ఎక్కడుంది? భగవంతుడెక్క డున్నాడు? దర్శించడం ఎక్కడ? స్వప్నంలో కన్పించే మాయ శక్తులే. ఇది ఒక విధమైన భ్రాంతియే. ఈ భ్రాంతిని ఏనాడు దూరం కావించుకుంటామో అనాడే మనలోని నిజశక్తి ప్రారంభమౌతుంది. మేం దైవాన్ని ధ్యానిస్తున్నామని, ధ్యానంలో గొప్ప ప్రకాశం చూచామని కొందరు అంటారు. అసలు ఈ ధ్యానము అంటే ఏమిటి? ధ్యానము అనగా మనస్సులో ఎట్టి చంచలత్వం లేకుండా, ఎట్టి భ్రాంతియు లేకుండా దేనితో సంబంధం లేకుండా వుండటం. 'నిత్యసత్యమైన ఆనందమును అనుభవిచడమే' మోక్షం. ఈ ఆనం దం ఎక్కడి నుండి వచ్చేది కాదు. మన హృదయస్థానము నుండి యే ఆవిర్భవిస్తుంది. 'భార్యభర్తల సంబంధం మరియు సంబంధ బాంధవ్యములన్నియు మా యా కల్పితములు. ఇవి కేవలం మనస్సు సంబంధమే. భ్రాంతి శక్తియే. ఈ మాయ ఎప్పుడు తొలగితే అప్పుడే సర్వం తెలుస్తుంది. ఈ మాయ కూడా ప్రేమతో చేరి వుంటుంది. మానవు డు ఎన్నోరకాల సాధనలు సల్పుతున్నారు. ఈ సాధనలు భ్రమ నుండి ఏర్పడినటువం టివే. బ్రహ్మగాని, విష్ణువుగాని, మహేశ్వరుడుగాని, ఏ ఒక్క సాధనలోనూ కన్పించడు. ఈ కన్పించే వన్నీ మన హృదయ భావనలే. జగత్తులో ఉన్నదంతా ఒక్క మానవత్వమే (దైవత్వమే) ప్రేమ తత్త్వమే. ప్రేమతత్త్వన్ని విచారణ చేసి భ్రమలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భ్రమలో బ్రహ్మలేదు. బ్రహ్మలో భ్రమ లేదు. బ్రహ్మ అంటే చైతన్యమే. చైతన్యము సర్వత్రా వున్నది. చైతన్యమే 'ఆత్మ' శక్తి అట్టి శక్తి మీయందు ఉన్నది. ఈ శక్తియే ప్రతి వ్యక్తియందు జరి ఆయా రూపాలను దర్శింపజేయుచున్నది. పుట్టేవి, పెరిగేవి, నశించేవి అన్నీ భ్రమలే. ఈ భ్రమలకు ఏమాత్రం లొంగకూడదు. నిత్యసత్య మైన తత్త్వాన్ని గుర్తించవలెనంటే ఈ జగత్తులో కనిపించేవన్నీ వట్టి భ్రమలే అని తెలుసుకోవాలి. మన నుండి వెలువడిన ధ్వనియే ప్రతిధ్వనిగా మారి మన కు విన్పిస్తుంది. అదేవిధంగా మంచిచెడ్డలు రెండూ మన నుండి ఏర్పడి నటువంటివే. ఎక్కడి నుండి వచ్చి మనలో చేరడం లేదు. ఈ జగత్తులో ఉన్నవి రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్. ఈ మూడు తప్ప మరొకటి లేదు. కనుక అన్నీ భ్రమలేగాని సత్యము కాదు. రియాల్టీ మనయందే ఉన్నది: మన హృదయం నుండి ఏ భావ ము ఆవిర్భవిస్తుందో అదొక రూపాన్ని ధరిస్తుంది. అది కూడా మన యందే ఉంటున్నది. అంతకంటే మించి మనం సాధించుకోగలిగినది ఏది లేదు. నిజానికి రాముడు నీవే, కృష్ణుడు నీవు, నీశ్వరుడు నీవే, నేనే ఈశ్వరుని భావించు అప్పుడు నీవే ఈశ్వరుడైపోతావు. నిన్ను నీవు కృష్ణుడుగా భావించు ఆ కృష్ణుడే నీవైపోతావు. అన్నీ నీనుండే వచ్చే రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్స్ సత్యమైనవాడవు. దైవత్వం మానవాకా రంలోనే కన్పిస్తుందిగాని ప్రత్యేకంగా లేదు. 'నాకు ఈశ్వరుడు కనిపించాడు' అని అనుకుం టున్నావు. ఈ ఈశ్వరత్వంను నీవు కేవలం మానవాకారంగానే చూస్తున్నావుగాని దీనికి అతీత మైన తత్త్వంగాని చూడడం లేదు. నీకంటె అధికుడు మరొకడు లేదు. కానీ నీవు ఉన్న దానిని మరచిపోతున్నావు లేని దానిని కల్పిం చుకుంటున్నావు. ఈ భ్రమలను దూరం చేసుకున్నప్పుడే నీకు సాక్షత్ బ్రహ్మను చూడడానికి వీలవుతుంది. ❒

బిచ్చగాళ్లులేని సమాజం

అర్జున్‌రెడ్డి, నేహాదేశ్‌పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం బిచ్చగాడా మజాకా.. కెఎస్ నాగేశ్వరరావు దర్శకుడు.. ఎస్‌ఎ రెహామాన్ సమర్పణలో బి.చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకట్ సంగీతం అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 1న ఈసినిమా రిలీజ్ కాబోతోంది.. నాగేశ్వరరావు మాట్లాడుతూ, బిచ్చగాళ్లులేని సమాజం క్సోం ఓ యువకుడు సాగించిన పోరాటం ఎలాంటిమలుపులు తిరిగింది.. అది తన




ప్రేమకథను ఎలా ప్రభావితం చేసింది అన్నదే సినిమా ప్రధాన ఇతివృత్తం అన్నారు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అసాధారణ కార్యక్రమం స్ఫూర్తితోనే ఈచిత్రాన్ని తెరకెక్కించామన్నారు. హైదరాబాద్ నగరాన్ని బిచ్చగాళ్లులేని నగరంగా చేయాలని తలపెట్టిన యజ్ఞానికి బాసటగా నిలిచే చిత్రమన్నారు.. ఈచిత్రంలో అర్జున్ యజత్ ఒక అనాధ పాత్రలో నటించాడని అన్నారు.. అతని కి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో అతను మెప్పించ గలడని సినిమా చూశాక తెలుస్తుం దన్నారు. సుమన్ విలన్‌గా నటించారని, సంఘంలో ఈజీగా డబ్బు సంపాదించాలనే తపనపడే యువతకు కనువిప్పు కల్గించే ఎన్నో విషయాలను ఈ పాత్ర ద్వారా చూపించా మన్నారు. నిర్మాత స్వయంగా కథ అందిం చారని, తన సహకా రంతో సినిమాను చక్కగా తెరకెక్కిం చామని తెలిపారు. తదుపరి చిత్రంగా చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న లవ్ ఈజ్ బ్లైండ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నానని, 70శాతం పూర్తయిందని తెలిపారు.



ఈవెంట్ ఫొటో : 4 లెటర్స్ ఆడియో ఆవిష్కరణ చిత్రం

సెల్ఫీ సిరీస్ తరహాలో



హాట్ సిస్టర్స్ నేహాశర్మ, ఐషా శర్మ సోషల్ యాక్టివ్‌నెస్ గురించి తెలిసిందే. రకరకాల ఫొటోషూట్లతో వెబ్‌ను వేడెక్కిం చేస్తున్నారు. ఇటీవల నేహాశర్మ సెల్ఫీ సిరీస్ తరహాలో కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల కోసం షేర్ చేసింది. రకరకాల ఫొటోషూట్లను మ్యాగజైన్ కవరల్ షూటలను అందరికీ చేరువ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా ప్రమోషన్ చేసుకుంటోంది.. తాజాగా సిస్టర్స్ ఇద్దరూ మరోసారి వేడెక్కించే ఫొటోలతో అంతర్జాలంపై విరుచుకుపడ్డారు.. టాప్‌టు బాటమ్ ఈ బ్యూటీస్ కాస్ట్‌లీ బ్రాండ్ స్పోర్ట్స్‌వేర్‌తో దుమ్ము దులిపేశారు.. ప్రస్తుతం ఈఫొటో జోరుగా వైరల్ అవుతోంది.



వెంకీ మామ గెస్ట్

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ.. ఫిబ్రవరి 21న నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.. ఇక ఈచిత్రంలో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో నటించనున్నారని తెలిసింది.. అందుకోసం సినిమాలో రానాకు ఒక చిన్న పాత్రను కూడ సృష్టించినట్టు తెలుస్తోంది..అయితే రానా బాబాయ్‌తో నటించాలని ఉందని చాలాసార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. జైలవకుశ ఫేం బాబీ తెరెక్కిస్తున్న ఈచిత్రంలో వెంకీకి జోడీగా శ్రియ, చైతు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనున్నారు.. కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్న ఈచిత్రం దసరా సీజన్‌లో విడుదల కానుంది..

యునిక్యూ సబ్జెక్టులు



సూపర్‌స్టార్ మహేష్‌బాబు భరత్ నేను చిత్రంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు.. ఈ చిత్రం తర్వాత మహేష్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భరత్ అనే నేను కంటే ముందు బ్రహ్మోత్సవం, స్పైడర్ విడుదలైన విషయం తెలిసిందే.. ఇక మహేష్ యూనిక్యూ సబ్జెక్టులపైనే దృష్టిపెట్టారని తెలిసింది.. మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నారు. డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకులను ఆలోచింపజేసే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈచిత్రం ఏప్రిల 25న విడుదల కానుంది.. ఇక ఈచిత్రం తర్వాత మహేష్, సుకుమార్ దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటించనున్నారు. ఈసినిమా కూడ యూనిక్యూ సబ్జెక్టుతో తెరకెక్కనుంది.. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్క నుందని ఇప్పటికే తెలుస్తోంది.. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.. ఇలా యూనిక్యూ సబ్జెక్టులను మాత్రమే సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తానని, అవుట్‌అండ్ అవుడ్ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలు చేయనని, మహేష్ తాజాగా అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో వెల్లడించారాయన.



సీత కోసం మసాలా ఐటం

ఐటమ్‌సాంగ్.. పెద్ద హీరో సినిమా అయినా కుర్ర హీరో సినిమా అయినా ఐటెం సాంగ్ కనుక ఉంటే అది మాస్ ఆడియెన్స్‌ను ఆకర్షించేందుకు ఒక అస్త్రంగా పనిచేస్తుందని ఫిల్మ్‌మేకర్స్ నమ్మకం.. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ , తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సీత' కోసం ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశారని తెలిసింది.. ఈ ప్రత్యేక గీతం కోసం ఆర్‌ఎక్స్100 బ్యూటీ పాయల్‌రాజ్ పుత్‌ను తీసుకున్నారనట.. ప్రస్తుతం యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న పాయల్‌ను ఈసినిమాలో శ్రీనివాస్‌తో స్టెప్పులు వేసేందుకు తీసుకున్నారట.. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ పాటకు ఓ క్యాచీ మాస్ సాంగ్‌ను కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట.. త్వరలోనే ఈ ఐటమ్‌సాంగ్ చిత్రీకరణ జరగనుంది. కాగా ఈచిత్రంలో కాజల్ అగర్వాల్, మన్నార చోప్రాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.



'నరేంద్ర' లో రెజ్లింగ్‌స్టార్

ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్ధం అయ్యింది.. ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నరేంద్ర సినిమా లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు.. ఈ ఏడడుగుల రెజ్లర్..ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో అమెరికన్ టివిషోల్లో నటించిన ఖలీ బిగ్ బాస్ సీజన్4లో కన్పించాడు.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో నీలేష్, ఎటి, ఇజబెల్లా జంటగా నటిస్తున్నారు.. ఇండియా పాకిస్థాన్ నేపథ్యంతో సినిమా రూపొందన ండటంతో ఇస్లామిక్ దేశంలో చిత్రీకరణ జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకోగా, ఈ సినిమాతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్‌సంపత్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.. ఇషాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈసినిమాను నిర్మిస్తోంది..



పక్కా హైదరాబాదీనే

'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ నిధి అగర్వాల్.. ఆ చిత్రంతో నటిగా, డ్యాన్సర్‌గా మంచి మార్కులుతెచ్చుకున్నారామె.. మలి చిత్రంగా యూత్‌కింగ్ అఖిల్‌తో మిస్టర్ మజ్ను చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఇది రెండో చిత్రం తనకు.. అయినా ఎమోషనల్ సీక్వెన్సుల్లో ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్‌గా పెర్ఫామ్ చేసింది.. వెంకి అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన మిస్టర్ మజ్ను చిత్రం ఇటీవల విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తోంది. కాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈసందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్‌తో ఇంటర్వ్యూ విశేషాలు..ఆమె మాటల్లోనే.

సంతృప్తి నిచ్చింది: మజ్ను సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.. చాలా సంతృప్తినిచ్చింది సినిమా.

ఇద్దరూ ఇద్దరే: నాగచైతన్య, అఖిల్ ఇద్దరితోనూ పనిచేసే అవకాశం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా.. అసలు ఇద్దరికీ ఎందులోన పోలిక ఉండదు.. ఒకరు నీరైతే మరొకరు నిప్పు.. అన్నంత తేడా ఉంటుంది.. ఇద్దరిలో..కానీ ఇద్దరూ చాలా డిపిప్లెడ్డ్‌గా ఉంటారు. సినిమాలోని ఎమెషన్స్ సీన్స్..సినిమాలోని ఎమోషనల్ సీన్స్ నా పెర్ఫామెన్స్‌కి మంచి ఆప్లాజ్ వస్తుంది.. స్క్రిప్టు విన్నపుడే తెలుసు.కొనిన సీన్స్ టఫ్‌గా ఉండబోతున్నాయని. నేను పుట్టింది. హైదరాబాద్‌లోనే. కాబట్టి నాకు తెలుగు మాట్లాడటం అంత కష్టంగా లేదు.. ఫస్ట్‌సినిమా చేస్తున్నపుడు కూడ ఏదో కొత్తగా వింటున్న లాంగ్వేజ్‌లా నాకు అన్పించలేదు

అలాంటి సినిమా చేయలేదు: నా ఫేస్ కొంచెం ఇన్నోసెంట్‌గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే నాకు రోల్స్ వస్తున్నాయోమో అన్పిసోత ంది.. ఈ ఫేజ్ కూడ చాలా ఎంజాయ్ చేస్తున్నా.. డ్యాన్స్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని ఉంది.

రోల్స్ ఎంచుకోవటం: ఇదే నా కెరీర్ బిగినింగ్ కాబట్టి ఇంకా నేను నాకు నచ్చిన రోల్స్ చేసే స్టేజ్‌కి వచ్చానని అనుకోవల్లేదు.. కానీ ఇస్మార్ట్స్ శంకర తర్వాత, డిఫరెంట్ రోల్స్‌పై దృష్టిపెడతా..

అదే బెస్ట్ కాంప్లిమెంట్: మజ్నులో నా పెర్ఫామెన్స్ చూశాక. మా పేరెంట్స్ నువ్వింత బాగా యాక్ట్ చేస్తావా? అస్సలు ఊహించలేదు..అన్నారు. అదే నా లైఫ్‌లో బెస్ట్ కాంప్లిమెంట్

ఇస్మార్ట్ శంకర్‌లో: పూరిజగన్నాథ్‌గారి డైరెక్టర్‌లో నటిస్తున్నందుకు చాలా హ్యాప్పీ.. ఆ రోల్ గురించి డిస్కస్ చేయటం ఇపుడే కరెక్టు కాదేమో.. కానీ చాలా కొత్త ్యారెక్టర్‌లో కన్పించబోతున్నా.

కొత్తసినిమాలు: ఆఫర్లు వస్తున్నాయి.. కానీ తొందరపడటం లేదు.. ఇప్పటి వరకు జస్ట్ మిస్టర్ మజ్ను పైనే ఫోకస్ పెట్టాను. ఇపుడు ఇస్మార్ట్ శంకర్.. బెస్ట్ అన్పించినదే చేద్దామనుకుంటున్నాను. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు , స్ట్రాంగ్ క్యారెక్టర్లు చేద్దామనుకుంటున్నాను..

నెగిటివ్ కామెంట్స్: నెగిటివ్: కామెంట్స్‌ను కూడ చాలా పాజిటివ్‌గా తీసుకుంటా.. కానీ ఆ కామెంట్స్ ఎవరు చేస్తున్నారనేది మాత్రం డెఫినెట్‌గా మ్యాటర్స్, కరెక్ట్‌ప్లేస్, కరెక్ట్‌పర్సన్స్ నుంచి వచ్చిన కామెంట్స్‌నే పట్టించుకుంటా.. మిస్టర్ మజ్ను కు మాత్రం 95శాతం పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.. ఇంకా ఏం కావాలి..

అర్జున్‌రెడ్డితో.. అర్జున్‌రెడ్డి సినిమా 4 సార్లు చూశాను. ఒకవేళ అవకాశం దొరికితే ఆ సినిమాలో 'అర్జున్‌రెడ్డి' రోల్‌లో నటించాలని ఉంది.



హీరోగా పరిచయం హ్యాపీ



విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జైరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాధ్ తన్నీరు నిర్మిస్తున హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ యమ్6.. ఫిబ్రవరి రెండోవారంలో ఈసినిమా విడుద ల కానుంది.. ఈచిత్రం ద్వారా ధ్రువ హీరోగా పరిచయం అవుతున్నారు..ఈచిత్రం గురించి ఆయన మాట్లాడారు.. యమ్6 వంటి మంచి సినిమా ద్వారా హీరోగా పరిచయం కావటం చాలా ఆనందంగా ఉందనానరు.. నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలన్నది తన చిరకాల కోరికగా చెప్పారు.. ఫొటోషూట్ చేసి వారం రోజుల్లో ఫోన్ చేస్తామని చెప్పారని, నెలరోజులు దాటినా రాకపోయేసరికి అవకాశం రాదనుకున్నానని, ఆ టైంలో విశ్వనాధ్‌గారి నుంచి ఫోన్ వచ్చిందని హీరోగా సెలక్ట్ అయ్యావని చెప్పారన్నారు. డైరెక్టర్ జైరామ్‌వర్మగారు తనకు అన్ని విషయాల్లో సహకారం అందించారన్నారు.. మంచి కథ, కథనాలతో సినిమాలోని ఓ విభిన్న మైన క్యారెక్టర్ చేయటం హ్యాపీగా ఉందన్నారు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నానని చెప్పారు.. తన మొదటిసినిమా ట్రైలర్‌ను వివి వినాయక్‌గారు విడుదల చేయటం మరచిపోలేని అనుభూతిగా తెలిపారు.. ఈచిత్రాన్ని, హీరోగా తనను ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాన ని తెలిపారు.



జ్ఞాపకశక్తిని పెంచే తేనె, ఎండుఖర్జూర

తేనె, ఖర్జూరాలు మనకు ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యల్ని తరిమికొడుతున్నాయి. తేనెలో ఎండు ఖర్జూరాల్ని నానబెట్టి తింటే చలువ చేసి శరీరంలో వేడిని తగ్గిస్తాయని తెలుసు. అదే ఎండు ఖర్జూరాల్ని తేనెలో నానబెట్టి తినడం వల్ల మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. తేనెలో ఒక వారం పాటు ఖర్జూరాలు నానబెడితే మెత్తగా, మృదువుగా తయారవుతాయి. వారం తర్వాత రోజుకు ఒకటి, రెండు ఖర్జూరాల్ని తినొచ్చు. అవి తేనెతో ఉంటాయి కాబట్టి విడిగా తేనె తీసుకోవాల్సిన పనిలేదు. ఖర్జూరాలకు శరీరంలో వేడిని తగ్గించే అద్భుత గుణాలున్నాయి. వీటికి తేనె కూడా తోడవడం వల్ల దగ్గు, జలుబు, పడిశం వంటివి త్వరగా నయం



అవుతాయి. వీటికి రోగాల్ని తగ్గించే గుణం ఉండటం వల్ల చాలా రకాల రోగాలు రాకుండా ఆగిపోతాయి. నిద్ర పట్టని వాళ్లు రాత్రివేళ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలు చక్కటి నిద్ర పడుతుంది. ఈ మిశ్రమం ఎంత మంచిదంటే. దీన్లో చాలా యాంటి బయోటిక్ గుణాలుంటాయి. ఇవి గాయాలు, వాపులు వంటి ఆనారోగ్య సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. పరీక్షల సమయంలో తేనె, ఎండుఖర్జూరాల జ్యూస్ తీసుకుంటే మెమొరీ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే రెండింటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బ్రెయిన్‌కి చాలా అవసరం. ఈ మిశ్రమంతో రక్తహీనత తగ్గుతుంది. వీటిల్లో ఉండే కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాదు షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ జ్యూస్ కొద్ది మొత్తాల్లో తీసుకోవాల్సిందే.

పీచు పదార్థాలుండే చిరుధాన్యాలు

ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి. ఎంత తినాలి. ఏం తినడం వల్ల ఏం ప్రయోజనం వంటివి పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఆరోగ్యవంతమైన డైట్ వైపు మరలుతున్నారు. అందుకు తోడు ఆరోగ్య నిపుణులు కూడా చిరుధాన్యాలను మెనూలో చేర్చమంటున్నారు. చిరుధాన్యాలలో ఒకటైన జొన్నల్లో పోషకాలు, కాల్షియం, ప్రొటీన్లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులను దూరం చేస్తాయని వైద్య పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, నరాల బలహీనత, మానసిక రుగ్మత, కాళ్లు, చేతుల మంట, నోటిపండ్లు, వార్ధక్య రుగ్మతల నుంచి కాపాడతాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఇక సబ్జా అంటే చాలా తెలియక పోవచ్చు. ఎక్కువగా ఎండాకాలంలో ఉపయోగిస్తారు. సబ్జాగింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల దాహార్తి తీరడమే గాక దగ్గు, ఆస్తమా, మంట, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు తలెత్తవు. అదేవిధంగా శరీరంలోని కొవ్వుని తగ్గించడంలో ఇవి భేషుగ్గా పనిచేస్తాయి. అజీర్తిని తగ్గింసా_యి. ఇందులో పిండిపదార్థాలతో పాటు మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఇనుము, కాల్షియం, ఫాస్పరస్, థయామిన్, రైబో ఫ్లేవిన్ వంటి పదార్థాలన్నీ ఉన్నాయి. ఊబకాయంతో బాధపడేవారు కొర్రలను అన్నంలా వండుకుని తినడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. మంచి బలవర్ధకమైన ఈ ఆహారంపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరిగింది. దీనివల్ల చాలామంది కొర్రలతో వంట చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణిలకు ఇది మంచి బలవర్ధకమైన ఆహారం అని చెప్పాలి. వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్ల ద్వారా ఉదర సంబంధ వ్యాధులు, గుండెసమస్యలు, కీళ్లవాతం, రక్తస్రావం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలు, ఫైబర్, మినరల్స్, కాల్షియం సామలలో ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అదనపు శక్త వస్తుంది. అజీర్తి సమస్యలు దూరం



చేసుకోవచు_. అదేవిధంగా మైగ్రేన్ సమస్య కూడా దూరమవుతుంది. తియ్యగా ఉండే వీటి వల్ల శరీరానికి మాంసకృత్తులు లభిస్తాయి. కాల్షియం అధికంగా ఉండే రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి చల్లదనం ఇస్తాయి. బి కాంప్లెక్స్ అధికంగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల పెరుగుదల అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు, నరాలు బలంగా ఉంటాయి. వీటి వల్ల పేరు క్యాన్సర్ దూరమవుతుంది. ప్రొటీన్స్, కొవ్వుపదార్థాలు, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉండే అరికెల వల్ల శక్తి వస్తుంది.



ఊదలు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కూర్చుని పనిచేసే వారికి ఇది మంచి ఆహారం. అవిసెల వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి. పిల్లల్లో శారీరక ఎదుగుదల సక్రమంటా ఉంటుంది.

రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలు అదుపుతు ఉంచుతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తరచుగా తీసుకోవడం మంచిది.

చిరుధాన్యాలతో జీర్ణశక్తి మెరుగవుతుంది.

వాటిలో ఉండే పోషకాలు గుండెజబ్బులు, డయాబెటీస్‌ని దరిచేరనివ్వవు.

సమస్యల నివారిణి కర్పూరం

భారత సంప్రదాయంలో ఎక్కువగా వాడే కర్పూరంతో ఆరోగ్య ప్రయోజనాలు

కర్పూరం ఇంట్లో వెలిగిస్తే, ఎన్నో సూక్ష్మక్రిములు, చిన్న చిన్న పురుగులు నశిస్తాయి. అయితే, వీటిని తీసుకోవడం వల్ల అంతేగా ఆరోగంగా కూడా ఉంటాం. వీటిని వాడడం వల్ల జ్వరం, దగ్గు సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో వేదించే జలుబు తగ్గాలంటే కొబ్బరినూనెలో కర్పూరాన్ని నానబెట్టి పైపూతగా ఛాతీపై రాస్తే సమస్య తగ్గుతుంది. కప్పు నీటిలో కర్పూరం బిళ్లను వేసి ఉంచడం వల్ల దోమలు పారిపోతాయి. అదేవిధంగా నీటిలో కర్పూరం బిళ్ల వేసి మరిగించి ఇంట్లో గచ్చును తుడిస్తే ఈగలు రావు. తమలపాకుతో కలిపి కర్పూరం తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది. నీటిలో కర్పూరం కలిపి ఆ నీటితో స్నానం చేస్తే సూక్ష్మక్రిములు నశిస్తాయి. కర్పూరం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కర్పూరం సౌందర్యపోషణలోను బాగానే పనిచేస్తుంది. నిమ్మరసంలో కర్పూరం కలిపి రాయడం వల్ల మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది.





జుట్టుకు మేలు చేసే నువ్వుల నూనె

నువ్వుల నూనెను వంట్లోనే కాదు కేశ సంరక్షణలోను వాడవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. నువ్వుల నూనె వెంట్రుకలకు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. జుట్టు రాలడాన్ని నువ్వుల నూనె నివారిస్తుంది. ఇందులో ఒమేగా - 3, ఒబేగా - 6, ఒమేగా - 9 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, వెంట్రుకల కుదుళ్లకు కావాల్సిన పోషణనిస్తాయి. కుదుళ్లను బలంగా చేస్తాయి. నువ్వుల నూనెలో యాంటీ ఫంగల్, వాపు తగ్గించే గుణాలు ఉంటాయి. నువ్వుల నూనె రాసుకుంటే మాడు మీది కురుపులు పోయి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నూనె జుట్టుకు మంచి హెయిర్ కండిషన్‌గా కూడా పనిచేస్తుంది. వెంట్రుకలు చిట్లిపోవడాన్ని నిరోధించి, జీవం కోల్పోయిన వెంట్రుకలను ఆరోగ్యంగా చేస్తుంది.



జామతో రోగనిరోధక శక్తి

జామకాయల్ని చాలా మంది ఇష్టపడతారు. జామ పలురకాల పోషకాలకు నిలయం. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్లు అధికం. జామలో చక్కెరశాతం ఇతర పండ్లకంటే తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారూ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే పెక్టిన్ అనే పీచుపదార్థం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పీచుపదార్థం ఆకలిని తగ్గిస్తుంది. దాని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ పండులో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి, మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జామకాయలోని ఆంథోసయానిన్లు అనే యాంటి ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు కూడా దోహదపడతాయి. పచ్చిజామలో ఈ





ఆంథోసయానిన్లు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉండడం చేత రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించగలవు. అయితే పచ్చిజామలోని వగరు వల్ల కావచ్చు.

అధికంగా ఉండే పెక్టిన్ వల్ల కావచ్చు కొంతమందికి వీటిని తింటే వెంటనే దగ్గు వస్తుంది. దోరగా పండిన జామకాయలు తింటే దగ్గు బెడద ఉండదు. అదికొద్దిమందికి మాత్రం కొన్ని రకాల పదార్థాలు పడకపోవచ్చు. తిన్నాక ఇబ్బంది అనిపించవచ్చు. వైద్యపరీక్షల ద్వారా ఆ కారణాలు తెలుస్తాయి.

రక్తాన్ని శుభ్రపరిచే కలబంద

వాతావరణ కాలుష్యం, కల్తీలతో విషతుల్యమవుతున్న ఆహారపదార్థాల వల్ల మధ్యవయసుకన్నా ముందే శరీరం పలు రకాల వ్యాధుల పాలవుతోంది. ఈ స్థితిలో శరీరం వ్యాధిగ్రస్తమయ్యాక బాధలు పడేకన్నా, వ్యాధులురాకుండా నివారించే మార్గాలను అనుసరించడం ఎంతో ఉత్తమం. అందుకు ఉపకరించే ఒక దివ్య ఔషధం కలబంద. జీవకణాలను పునరుజ్జీవింపచేసే శక్తి కలబందలో ఉంది. తద్వారా మనిషి ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయి. కలబందలో మానవదేహానికి కావలసిన అనేక విటమిన్లు, ఎంజైములు, ప్రొటీన్లు, క్యాల్షియం సమృద్ధిగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

కలబంద సేవనం వల్ల గుండె రక్తనాళాలు శుభ్రపడి, గుండెజబ్బులు దూరమవుతాయి. కిడ్నీలోని రాళ్లూ మూత్రం ద్వారా బయటకు వెళ్లడంతోపాటు, రాళ్లు మళ్లీ తయారుకాకుండా ఉంటాయి. శరీరంలోని విషపదార్థాలను కలబంద వెలుపలికి నెట్టివేస్తుంది. రక్తాన్ని శుభ్రం చేయడంలో దీన్ని మించింది లేదు. దోష రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటు, మూత్ర సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది. జీర్ణాశయ లోపాలను తొలగించి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. పలు రోగాలకు మూలమైన మలబద్ధకం సమస్యను సమూలంగా తొలగిస్తుంది. సహజంగా 40 ఏళ్లు దాటిన వారిలో జీవకణాలు నశించిపోయే వేగం పెరుగుతుంది. దీనివల్ల ఆ వయసు వారిలో మతిమరుపు, నీరసం, శరీరం తరచూ ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ ఉంటుంది. ఆ పరిసి_ఇ రాకుండా కలబంద నివారించడంతో పాటు జీవకణాలను చైతన్యపరుస్తుంది. కలబంద శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే గుణం ఉంది. ప్రతిరోజూ కలబందకు గుజ్జుకు చిటికెడు పసుపు కలిపి నీటితో సేవిస్తే, శరీరంలోని మలినాలన్నీ తొలగిపోవడంతో పాటు కొవ్వు కరిగి సన్నబడతారు. నిద్రలేమి సమస్యను తొలగించగల చక్కని ఔషధం కలబంద. రక్తహీనత ఉన్న వారిలో తెల్లరక్తకణాలు పెరిగి, ఎర్ర రక్తకణాలు తగ్గిపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ స్థితిలో శరీరంలోకి నీరు చేరడంతోపాటు, శక్తిహీనమై తీవ్రమైన నిస్సత్తువ ఆవరిస్తుంది. ప్రతిరోజూ కలబందను సేవిస్తే, ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. అనేక రకాల ఉదర సంబంధ వ్యాధులు కలబంద సేవనంతో హరిస్తాయి. ఇందువల్ల హైపర్ ఎసిడిటీ దూరం కావడంతో పాటు అల్సర్, అజీర్ణవ్యాధులు నయమవుతాయి.



తనఖా షేర్లను కొనుగోలుచేస్తే మునిగే..!



ముంబై, జనవరి 30: కొన్ని కొన్ని సంస్థలు తమ ప్రమోటర్ వాటాలను తనఖా పెట్టి స్టాక్ ధరలు క్షీణించకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తాయి. కొన్ని సార్లయితే, మూలధన అవసరాల కోసం, కొనుగోళ్లకై అప్పులు పొందడం కోసం తమ వాటాలను కొల్లెటరల్‌గా పెట్టి తమ షేర్లను తనఖా పెడతాయి. ఇలాంటి కంపెనీల షేర్లు మన దగ్గరుంటే, ఎప్పటికైన నష్టమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తాజాగా చూస్తే, గత సోమవారం నాటి మార్కెట్లు దారుణంగా క్షీణించాయి. అంతకుముందు శుక్రవారం నాడు ఎస్సెల్ గ్రూప్‌కు చెందిన జి ఎంటర్‌టైన్‌మెంట్, డిష్‌టివి వంటి షేర్లు కూడా దాదాపు 20శాతం నుంచి 30శాతం వరకు నీరసించాయి. ఎస్సెల్ గ్రూప్‌కు నిత్యాంక్ ఇన్‌ఫ్రాకు అనుమానస్పద లావాదేవీలు జరిగాయన్న సమాచారం రావడంతో ఈ షేర్లు క్షీణించాయి. నోట్ల రద్దుకు ముందు దాదాపు రూ.3000కోట్ల నగదును డొల్లకంపెనీల ద్వారా చలామణి చేసారని ఆరోపణలు వచ్చాయి. ఇదంతా పెద్ద ఆర్థిక మోసమని, దీని విలువ దాదాపు రూ.32,000 కోట్లు ఉంటుందని ప్రముఖ వెబ్‌సైట్ కోబ్రా పోస్ట్ తెలపడంతో మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. అయితే అంతలోనే జీ అధినేత సుభాష్ చంద్ర కొన్ని తప్పులు జరిగాయని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని, తమ రుణదాతలు తగిన సమయం ఇవ్వాలని కోరడంతో మూడు నెలల కాలాన్ని రుణదాతలు, వాటాదారులు జీ ఎంటర్‌టైన్ మెంట్‌కు ఇచ్చారు. దీంతో సోమవారం మార్కెట్లలో జీ షేర్లు పెరిగాయి. అదేవిధంగా సోమవారం అదానీ గ్రూప్ సంస్థ షేర్లు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒత్తిళ్లకు గురయ్యాయి. రుణదాతలకు ప్రమోటర్ల వాటాలను ఎక్కువగా తనఖా పెట్టడమే దీనికి కారణమని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. అదానీ పోర్ట్స్, అదానీ స్పెషల్ ఎకనమిక్ జోన్ షేర్లు నిఫ్టీలో అత్యంత కనిష్ట ప్రదర్శనను చేశాయి. దాదాపు 12.7శాతం క్షీణించి రూ.327వద్ద నిలిచింది. అదానీ పోర్ట్ గ్రూప్ స్టాక్స్ మొత్తం 20 శాతం క్షీణించాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పవర్ వంటి షేర్లు 18నుంచి 20శాతం క్షీణించాయి. అదానీ గ్యాస్ 9శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 6.7శాతం నీరసించాయి. అదానీ పోర్ట్‌లో తమ 62.3శాతం ప్రమోటర్ హోల్డర్‌లో 45.5శాతం ప్రమోటర్ల వాగ్దానం చేశామని, అదానీ ట్రాన్స్ మిషన్లో 74.9శాతం వాటాను 44.4శాతానికి ఇస్తామని ఇటిఐజి డేటాబేస్ రూపొందించిన సమాచారం వెల్లడించింది. అదానీ గ్రీన్ ఎనర్జీలో తమ వాటాలో 36.7శాతం వాటాను, అదానీ పవర్లో తమ వాటలో 29శాతం వాటాను ప్రమోటర్లకు ఇస్తామని వాగ్దానం చేసింది. స్టెరిలైట్ కంపెనీ కూడా 96.7శాతం ఉన్న ప్రమోటర్ వాటాల్లో తనఖాలు ఎక్కువ పెట్టడంతో ఆ షేర్లు క్షీణించాయి. జిందాల్ స్టెయిన్‌లెస్ 6.5శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్ వరుసగా 5శాతం, 4 శాతం నీరసించాయి.

నికరలాభాలతో హెచ్‌సిఎల్ టెక్ జోష్

న్యూఢిల్లీ, జనవరి 30: ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ నికర లాభం 2.8శాతం పుంజుకొని రూ.2605 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం కూడా 5.6శాతం పెరిగి రూ.15,699 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 4 శాతం పెరిగి రూ.3036కోట్లకు చేరగా, డాలర్ ఆదాయం కూడా 5శాతం పెరిగి 220 కోట్ల డాలర్లయింది. మార్జిన్లు 19.7శాతం నుంచి 19.3శాతానికి స్వల్పంగా మందగించాయి. ఫలితాల కారణంగా ఈ షేరు ఎన్‌ఎస్‌ఇలో 2శాతం పెరిగి రూ.1008వద్ద ట్రేడవుతోంది.



అదేవిధంగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స కూడా కోబ్రాపోస్ట్ వెబ్‌సైట్ రూ.30వేలకోట్ల మేర కుంభకోణం జరిగిందంటూ ఈ సంస్థపై ఆరోపణలు చేసిన కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 9.5శాతం కుప్పకూలి రూ.154వద్దకు చేరింది. ఇది 12నెలల కనిష్టం కాగా, ప్రస్తుతం కొంత కోలుకుని 2.4 శాతం నష్టంతో రూ.166వద్ద ట్రేడవుతోంది. కాగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ యాజమాన్యం ఈ అంశంపై స్పందిస్తూ ఇవన్నీ అసత్యాలేనంటూ కొట్టిపారేసింది. వ్యాపార లావాదేవీలన్నీ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.

బులియన్ ధరలు

	29 న ముగింపు	క్రితం ముగింపు
ఢిల్లీ		
24 క్యారెట్లు (10గ్రా)99.9	32930	32320
22 క్యారెట్లు (10గ్రా)99.5	31050	30440
వెండి .999 (కేజి)	42668	41528
ముంబయి		
24 క్యారెట్లు (10గ్రా)99.9	32910	32300
22 క్యారెట్లు (10గ్రా)99.5	31030	30420
వెండి .999 (కేజి)	42679	41534
చెన్నయ్		
24 క్యారెట్లు10(గ్రా)	32900	32330
22 క్యారెట్లు	31020	30450
వెండి బార్ (కేజి)	42685	41522
హైదరాబాద్		
24 క్యారెట్లు (10గ్రా)	32940	32340
22 క్యారెట్లు (10గ్రా)	31060	30460
వెండి (కేజి)	42675	41537
విజయవాడ		
24 క్యారెట్లు (10గ్రా)99.9	31980	32330
22 క్యారెట్లు (10గ్రా)99.5	30100	30450
వెండి .999 (కేజి)	42668	41528
విశాఖపట్నం		
24 క్యారెట్లు10(గ్రా)	32900	32330
22 క్యారెట్లు	31020	30450
వెండి బార్ (కేజి)	42668	41528

గ్రాన్యూల్స్ పైపైకి, గోద్రెజ్ డౌన్

న్యూఢిల్లీ, జనవరి 30: ఈ ఏడాది అక్టోబర్–డిసెంబరు ఫలితాల్లో గ్రాన్యూల్స్ ఇండియా నికర లాభం 18శాతంపైగా పెరిగి రూ.40కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం కూడా 41శాతం పెరిగి రూ.587కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 72శాతం పెరిగి రూ.60కోటను దాటింది. మొత్తం ఆదాయం 55శాతం పెరిగి రూ.638కోట్లయింది. కంపెనీలో ప్రమెటర్లకు 44.87శాతం వాటా ఉంది. ఫలితాల కారణంగా ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 4.3శాతం పెరిగి రూ.92వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా గోద్రెజ్ కన్జూమర్ కూడా ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఉత్పత్తులు కన్సాలిడేటెడ్ నికర లాభం 1.5శాతం తగ్గి రూ.425కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం పెరిగి రూ.2744కోట్లను దాటింది. కాగా స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం 22శాతం పెరిగి రూ.332కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం ఆరు



శాతం పెరిగి రూ.1528కోట్లకు చేరింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 6.5శాతం క్షీణించి రూ.703వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 63.25శాతం వాటా ఉంది.

లాభాలు / నష్టాలు

రూ.లలో రూ.లలో

కంపెనీ పేరు	ప్రస్తుత ధర రూ.లలో	మార్పు శాతం
ఐసిఐసిఐ బ్యాంకు	365.90	5.49
టాటాస్టీల్	467.45	5.33
వక్రంగీ	40.95	5.00
ఎన్‌ఎండిసి	96.10	4.40
హిండాల్కో	205.80	3.13
హెచ్‌సిఎల్	1018.40	3.03
అంబుజాసిమెంట్స్	204.65	1.89
డాబర్‌ఇండియా	431.15	1.89
ఎసిసి	1386.60	1.98
విప్రో	363.25	1.07
కోల్‌ఇండియా	225.20	1.19

మార్కెట్ నష్టాలు (బిఎస్‌ఇ)

బజాజ్ ఆటో	2499.70	-1.65
భారతీఇన్‌ఫ్రా	290.30	-2.37
టెక్‌మహీంద్రా	714.60	-2.31
ఆయిల్‌ఇండియా	166.60	-2.17
ఐటిసి	275.50	-1.06
గ్లెన్‌మార్క్	638.60	-1.09
హెచ్‌డిఎఫ్‌సిబ్యాంకు	2034.70	-1.11
గెయిల్‌ఇండియా	321.60	-0.62
బిపిసిఎల్	342.70	-0.64
భెల్	63.90	-0.78
ఒఎన్‌జిసి	139.70	-0.96

వెన్‌కాబ్ ధరలు

Mobile No. 9849219870

(రూ. కిలోకు)	(Rs. Per Kg)	
ఫామ్‌గేట్	(Farmgate)	85
డ్రెస్స్‌డ్	(Dressed)	107
విత్ స్కిన్	(with skin)	155
స్కిన్‌లెస్	(Skinless)	177

మార్కెట్‌లో ఆండ్రాయిడ్ టివి హల్‌చల్

ముంబై, జనవరి 30: ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌టివి హవా అంతా ఇంతా కాదు. సరికొత్త ఫీచర్లతో, హంగులతో పలు కంపెనీల టివిలు మార్కెట్‌లోకి వచ్చాయి. కానీ వీటి ధరలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే కొన్ని సంస్థలు తక్కువ ధరలకే అమ్ముతున్నారు. దీంతో ఆండ్రాయిడ్ టివి కేవలం రూ.4,999లకే అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో 32 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ లెడ్ టివిని జనవరి 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ టివి లాంచ్ ఈవెంట్ వేడుక న్యూఢిల్లీలో జరగనుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆండ్రాయిల్ టివి ధర స్మార్ట్‌ఫోన్ ధర కన్నా తక్కువగా ఉంది. ఈ టివి యొక్క యుఎస్‌పి విషయానికి వస్తే, ఇది నిరంతరాయంగా కనెక్టివిటి, స్క్రీన్ మిర్రరింగ్ కోసం అన్‌ఇంటరెప్టెడ్ వైఫై వంటివి దీంతో ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్లతో మన ముందుకు వచ్చింది. అయితే ఇది స్మార్ట్‌టివి పెద్ద కంపెనీలకు గట్టిపోటీనివ్వబోతుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్యాంకు ఆఫ్ బరోడా లాభం రూ.417.2కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 30: బ్యాంకు ఆఫ్ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో నికర లాభం 321.6శాతం వృద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో నికర లాభం 471.21కోట్ల రూపాయలుగా నమోదైంది. నికరవడ్డీ ఆదాయం రూ.4,744కోట్లకు పెరిగింది. డిసెంబరు 2017 నాటికి రూ.326కోట్ల రీఫండ్లు సమీకరించి, 16.62శాతం పెరిగింది. దేశీయ కోర్ ఫీజు ఆదాయం 16.11శాతం పెరిగి రూ.771 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో 3,155కోట్ల రూపాయల నుంచి 3,416కోట్ల రూపాయల పెట్టుబడులను ఖరారు చేశారు. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ నిష్పత్తి 11.3శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది 11.31శాతంగా ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో 11.78శాతంగా ఉంది. నికర ఎన్‌పిఎ నిష్పత్తి 4.26శాతానికి తగ్గింది. ఇది గత ఏడాదిలో 4.97శాతం, సెప్టెంబరు త్రైమాసికంలో 4.86శాతంగా ఉంది. దీంతో ఈ షేరు ఎన్‌ఎస్‌ఇలో బ్యాంకు ఆఫ్ బరోడా షేరు 3.6శాతం పెరిగి రూ.118వద్ద ట్రేడవుతోంది.



భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రుణ పోర్టుఫోలియో 16,651 కోట్లు

ముంబయి, జనవరి 30: భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సంస్థ మూడో త్రైమాసికంలో 45శాతం వృద్ధిని సాధించింది. రుణపోర్టుఫోలియో 16,651 కోట్లకు పెరిగిందని అంచనా. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 11,447 కోట్లుగా ఉంది. బిఎఫ్‌ఐగా పిలిచేసంస్థ వార్షిక వృద్ధి 29శాతంగా ఉంది. కస్టమర్లు మొత్తం 85.3 లక్షలుగా ఉన్నారు. స్థూలంగా మూడో త్రైమాసికంలో 9.2 లక్షల మంది పెరిగినట్లు సిఇఒ ఎండి ఎంఆర్‌రావు వెల్లడించారు. కంపెనీ రుణపంపిణీ 45శాతంగా ఉంది. 6822 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే కంపెనీ వ్యయ అనుసంధానిత రాబడులు 34.4శాతం పెరిగాయి. కంపెనీ స్థూల నిరర్ధక ఆస్తులు మొత్తం అడ్వాన్సుల్లో 0.6శాతంగా ఉన్నాయి. నికరంగా 0.2శాతం ఉన్నట్లు అంచనా. కంపెనీ సంపద ఇపుడు 3903 కోట్లుగా ఉంటే కేపిటల్ అడక్వసీజ 36.2శాతంగా ఉందని వెల్లడించారు. నగదు సంబంధిత సంపద మొత్తం 1522 కోట్లుగా డిసెంబరు నెలాఖరునాటికి ఉన్నట్లు సిఇఒ వెల్లడించారు. ఇక నికరలాభం పరంగాచూస్తే 49 శాతం వార్షిక వృద్ధితోరు, 24శాతం త్రైమాసికం వారీగా వృద్ధిని సాధించి 288 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదేకాలంలో 193 కోట్లుగా ఉందని ఆయన చెప్పారు. ఇండ్‌ఎఎస్ నికర లాభం తొమ్మిదినెలలకు 663 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది 645 కోట్లు మాత్రమే. భారత్‌ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 20 రాష్ట్రాల్లోని 1,15 లక్షల గ్రామాల్లో సేవలందిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాంచల్‌లతోపాటు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడుల్లో ఉంది.

టాటా కాఫీ పతనం, సోరిల్ ఇన్‌ఫ్రా జోష్

న్యూఢిల్లీ, జనవరి 30: ఈ సంవత్సరం అక్టోబర్–డిసెంబరులో టాటా కాఫీ నికర లాభం 74 శాతం క్షీణించి రూ.11కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 27శాతం తగ్గి రూ.55 కోట్ల వద్ద స్థిర పడింది. మొత్తం ఆదాయం మాత్రం 23శాతం పెరిగి రూ.465కోట్లను దాటింది. కాగా వ్యయాలు 35శాతం పెరిగి రూ.437 కోట్లను దాటినట్లు కంపెనీ తెలియచేసింది. మార్జిన్లు 20శాతం నుంచి 11.9శాతానికి తగ్గాయి. దీంతో ఈ షేరు 2.6శాతం నష్టంతో రూ.89వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.87వద్ద ఏడాది కనిష్టానికి చేరింది. ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, అనుబంధ సంస్థల పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోరిల్ ఇన్‌ఫ్రా రీసోర్సెస్ పేర్కొంది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, యాజమాన్య వాటాలలో మార్పులు చేపట్టడం వంటి కారణాల కోసం బోర్డు అనుమతించినట్లు తెలియచేసిది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 5శాతం పెరిగి రూ.303వద్ద ఫ్రీజయ్యింది. సోరిల్ ఇన్‌ఫ్రాటో ప్రమోటర్లకు 64.71శాతం వాటా ఉంది.

ఎక్కడి సూచీలు అక్కడే

ముంబై, జనవరి 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ ఒక పాయింట్ నష్టంతో ఎక్కడి సూచీలు అక్కడే అన్నట్లు ముగిసాయి. అయితే



ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ లాభాల సెంచరీ చేసి 35,850 వరకూ పెరిగింది. తర్వాత ఒకదశలో 35,490స్థాయికి దిగజారింది. అమెరికా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా నిలవగా, గురువారం ఎఫ్‌అండ్‌ఒ ముగింపు కారణంగా ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. చివరకు సెన్సెక్స్ ఒక పాయింట్లు నష్టంతో 35,591 వద్ద నిలవగా, నిఫ్టీ 10652 వద్దే నిలిచింది. ఎన్‌ఎస్‌ఇలో మెటల్, మీడియా, బ్యాంకులు 2 నుంచి ఒక శాతం మధ్య పెరిగాయి. ఎఫ్‌ఎంసిజి, రియల్టీ, ఫార్మా ఒక శాతం నుంచి 0.25 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసిఐసిఐ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు 6నుంచి 5 శాతం మధ్య పెరగ్గా, హిండాల్కో, హెచ్‌సిఎల్ టెల్, జి, ఎస్‌బిఐ, బజాజ్ ఫైనాన్స్, యూపిఎల్, ఎల్‌అండ్‌టి 3 నుంచి ఒక శాతం మధ్య పెరిగాయి. అయితే ఐబి హౌసింగ్ 5 శాతం క్షీణించింది. మిగిలిన బ్లూచిప్స్‌లో అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంకు, ఇన్‌ఫ్రాటెల్, ఐఒసి, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌పిసిఎల్, ఎస్ బ్యాంకు టెక్ మహీంద్రా 3 నుంచి రెండు శాతం మధ్య నీరసించాయి.

లాభాల్లో కెఇసి, వెల్‌స్పన్

ముంబై, జనవరి 30: ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో మొత్తం రూ.2105 కోట్ల విలువైన ఆర్డర్లు సాధించినట్లు ఇపిసి దిగ్గజం కెఇసి ఇంటర్నేషనల్ వెల్లడించింది. వీటిలో విద్యుత్ ప్రసారం, పంపిణీ విభాగం వాటా రూ.1584కోట్లుగా తెలియచేసింది. దేశీయ సంస్థలతోపాటు, అబుధబీ, థాయ్‌లాండ్, అమెరికా నుంచి ఈ ఆర్డర్లు లభించినట్లు పేర్కొంది. ఓవర్‌హెడ్ ఎలక్ట్రిఫికేషన్ కోసం రేల్వే బిజినెస్‌కు రూ.261కోట్ల విలువైన కాంట్రాక్టు లభించగా, సివిల్ పనుల కోసం రూ.116కోట్ల విలువైన ఆర్డర్ కైవసం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 3శాతం పెరిగి రూ.244వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబరులో వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్ మూడు రెట్లు అధికంగా రూ.43కోట్ల నికర లాభం సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 42శాతం పెరిగి రూ.459 కోట్లను దాటింది. స్టాండెలోన్ నికర లాభం కూడా 37శాతం పెరిగి రూ.47కోట్లకు చేరింది.



దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో వెల్‌స్పన్ షేరు 3 శాతం పెరిగి రూ.102వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.106వరకూ పెరిగింది. కంపెనీలో ప్రమోటర్లకు 46.17శాతం వాటా ఉంది.

అమెరికాలో ఎంఫ్లస్, ఆపిల్‌ల దౌడు!



ముంబై, జనవరి 30: యుఎస్ స్టాక్ మార్కెట్లు మంగళవారం మిశ్రమ ధోరణిలో నడిచింది. టెక్ బ్లూచిప్స్ అల్ఫాబెట్, ఫేస్‌బుక్ సహా చిప్ ఉత్పత్తి కంపెనీల షేర్లు కూడా క్షీణించడంతో ఎస్‌అండ్‌పి, నాస్‌డాక్ కూడా నష్టపోయాయి. అయితే 3ఎం తదితర ఇండస్ట్రియల్స్ బలపడడంతో డోజోన్స్ లాభాలతో ముగిసింది. వెరసి డోజోన్స్ 52పాయింట్లు పెరిగి 24,580వద్ద నిలవగా, ఎస్‌అండ్‌పి 4 పాయింట్లు క్షీణించడంతో 2,640వద్ద నిలిచింది. నాస్‌డాక్ మరింత 58పాయింట్లు క్షీణించి 7,028వద్ద నిలిచింది. ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమావేశ నిర్ణయాలు నేడు వెలువడనున్న కారణంతో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. ఫెడ్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడే అవకాశమున్నట్లు అత్యధిక శాతం మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా, జనవరి నెలకు ఉపాధి గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. అయితే ఆపిల్ ఎటువైపు వెళుతుందో కూడా అర్థం కావడం లేదు. బ్లూచిప్స్‌లో ఐఫోన్ల దిగ్గజం ఆపిల్ ఒక శాతం తగ్గింది. అయితే మార్కెట్లు ముగిశాక త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ఫ్యూచర్స్‌లోనే 5.5శాతం పెరిగింది. చైనా నుంచి డిమాండ్ మందగిస్తున్న అంచనాలు ప్రకటించడంతో ఇటీవల ఆపిల్ షేరు నష్టాల్లో ట్రేడవుతున్న సంగతితెలిసిందే. ఈ దారిలోనే వారాంతాన ఫలితాలు ప్రకటించనున్న అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ రెండు శాతం చొప్పున నీరసించాయి. కాగా, మూడవ త్రైమాసికంలో అంచనాలను మించిన ఫలితాలు సాధించడంతో 3ఎం రెండు పెరిగింది. దీంతో కేటర్ పిల్లర్ కదూఆ 1.5శాతం పెరిగింది. ఇతర షేర్లలో పటిష్ట పనితీరు కారణంగా డిఫెన్స్ కాంట్రాక్టర్లు ఎల్3 టెక్నాలజీస్, హారిస్‌కార్ప్ 8.5శాతం చొప్పున పెరిగాయి. అయితే ఫలితాలు ఆశాజనకంగా వెలువడకపోవడంతో హార్లేడేవిడ్‌సన్ 5 శాతం క్షీణించింది. గైడెన్స్ తగ్గడంతో అలెర్గాన్ పిఎల్‌సి 9శాతం పతనమైంది. బ్రెక్సిట్‌పై యూకె పార్లమెంట్ ఓటింగ్ నేపథ్యంలో మంగళవారం యూరోపియన్ మార్కెట్లు కొంత పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ 0.8శాతం పుంజుకోగా, యుకె 1.3శాతం పెరిగింది. జర్మనీ అంతంత మాత్రం లాభంతో నిలిచింది. ఇక ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్ కనిపిస్తోంది. జపాన్, చైనా 0.5శాతం స్థాయిలో నీరసించగా, తైవాన్, సింగపూర్ కూడా అంతంత నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇతర మార్కెట్లలో కొరియా, ఇండోనేషియా, హాంకాంగ్ 0.5శాతం నుంచి 0.2శాతం మధ్య పెరిగాయి. థాయ్‌లాండ్ కూడా స్వల్ప లాభంతో ట్రేడవుతోంది.

గుడ్ల ధరలు

Ph:040-23234068

వందకు, రూ.లలో		Rs.per 100 eggs
హైదరాబాద్	402	Hyderabad
నెక్ రేట్లు (30 - 1 - 2019) (రిటైల్ ధర రూ.4.95		NECC RATES (Retail Price Rs.4.95)
విజయవాడ	417	Vijayawada
గోదావరి	417	Godavari
విశాఖపట్నం	417	Visakha
వరంగల్	404	Warangal
చిత్తూరు	423	Chittoor
చెన్నై	430	Chennai
ముంబయి	457	Mumbai
న్యూఢిల్లీ	430	New Delhi
కోల్‌కతా	448	Kolkata
బెంగళూరు	420	Bangalore
నమక్కల్	420	Namakkal

ఆర్‌బిఐ మిగులు నిధులపైనే



ముంబయి, జనవరి 30: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆర్థికలోటు కట్టడికోసం ప్రభుత్వం రిజర్వుబ్యాంకుపై ఒత్తిడి పెంచింది. బ్యాంకు వద్ద ఉన్న మిగులనిల్వలపైనే ఎక్కువ ఫోకస్‌పెట్టింది. మిగులునిల్వల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీచేయాలని, ఇపుడు ప్రకటించిన పథకాల అమలుకు ఈ నిధులు అవసరం అవుతాయని ఆర్థికసేవల కార్యదర్శిగానే పనిచేసిన ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్‌పై ఒత్తిడిని పెంచింది. ఎన్నికల్లో ఓటర్ల మద్దతును మరింత పెంచుకునేందుకు గాను ఈ నిధులను బదిలీచేయాలని నిర్ణయించింది. బ్యాంకు వర్గాల కథనం ప్రకారం పెరుగుతున్న ఆర్థికలోటు కట్టడికి, దేశ ఆర్థికవ్యవస్థను మరింత పెంపొందించేందుకుగాను భారతీయ రిజర్వు బ్యాంకు నిధులను వినియోగించాలని, ప్రభుత్వం ఇపుడు ప్రకటించిన పథకాలకుసైతం వీటిని మళ్లించా లని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిఎస్‌టి వసూళ్లు రానురాను పనడిపోతున్నాయి. నెల వారీ లక్ష్యం లక్షకోట్లను అధిగమించ లేకపోతోంది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ కథనం ప్రకారంచూస్తే కేంద్రం ఆర్థిక లోటు లక్ష్యాలు చేరుకోలేదని, లోటు కట్టడికంటే 40 బేసిస్ పాయింట్లు లోటుతో నడుస్తోందని తెలుస్తోంది. వచ్చే ఆర్థికసంవత్సరానికి ఆర్థిక లోటును జిడిపిలో 3.5శాతానికి కట్టడిచేయాలని నిర్ణయించింది. మరింతగా రుణాలు సమీకరించి లోటు కట్టడికంటే ప్రస్తుతం ఆర్‌బిఐ వద్ద ఉన్న ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటే సరిపోతుందని భావిస్తోంది. 2018 మార్చినాటికి రిజర్వుబ్యాంకు వద్ద మిగులు నిధులు 1.7 లక్షల కోట్ల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రైతులకోసం వడ్డీలేని రుణాలు, రుణపరపతి పెంపు, 70వేల కోట్లతో డిబిటి వంటి వాటిని ప్రకటించినందున ఆర్‌బిఐ వద్ద ఉన్న నిధులు అత్యవసరమని భావిస్తున్నట్లు ఆర్థికశాఖ అధికారులు చెపుతున్నారు. అలాగే పంటలబీమా పథకానికి ప్రీమియం ఉచితంగా చెల్లించడానికి ప్రభుత్వ నిధులు అవసరం అవుతాయి. ఎరువులపై సబ్సిడీలు, ఇన్‌పుట్ సబ్సిడీలు, వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీలు అన్నింటినీ కలిపి నేరుగా బడ్జెట్ కోటా కింద రైతుబంధు తరహాలో అమలుకు సన్నాహాలుచేస్తోంది. దీనివల్ల ఆర్‌బిఐపై ఒత్తిడి పెరిగింది. శక్తికాంతదాస్‌ను ప్రభుత్వం నియమించడంలో కూడా ఇదే పరమార్థమని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉర్జిత్‌పటేల్ రాజీనామా తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్థికశాఖలోనే పనిచేసిన శక్తికాంతదాస్‌ను గవర్నర్‌గా నియమించిందని విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంచేసే ప్రతిపాదనలను అంగీకరించే దాస్ ప్రభుత్వానికి ఎస్‌మ్యాన్‌గా పనిచేస్తారని ఆర్థికరంగ నిపుణుల అంచనా. కేంద్రానికి తాత్కాలిక డివిడెండ్ చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆర్‌బిఐ ఇందుకోసం ఒక నిపుణుల కమిటీని నియమించిందని, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ బిమల్‌జలాన్ ఆధ్వర్యంలోని ఆర్థిక పునర్నిర్మాణ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి రిజర్వుల వినియోగం ఎలా ఉండాలన్నది సూచిస్తుంది. రిజర్వులను కొనసాగించాఇలా లేక ప్రభుత్వానికి అప్పగించాలా అన్నదే నిర్ణయిస్తుంది. 90రోజులలోపు కమిటీ నివేదిక అందించాల్సి ఉంది. ఆరుగురుసభ్యులున్న కమిటీ ఆర్‌బిఐ కేటాయింపులనే కొనసాగిస్తుందని, రిజర్వులు, బఫర్‌నిధులు వంటిని లోటు, నష్టాలభర్తీకి వినియోగిస్తుందని చెపుతున్నారు. అలాగే సహేతుకమైన లాభాలపంపిణీ విధానాన్ని పరిగణనలోనికి తీసుకుని ఆర్‌బిఐ వాటాను ప్రతిపాదించనున్నది. కేంద్రబ్యాంకు అంచనాలప్రకారం చూస్తే రిజర్వులు, బఫర్‌లు అంతర్జాతీయంగా కరెన్సీ చెలామణిలో ఎదురయ్యే హెచ్చుతగ్గులు కట్టడికి, వడ్డీద్వారా వచ్చే తక్షణ మార్పులను భర్తీ చేసుకునేందుకు ఈ మిగులు నిధులు అవసరమవుతాయని అంచనావేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ మిగులునిధులను సార్వత్రిక ఎన్నికల హామీల నెరవేర్చేందుకు పనికొస్తాయన్న ధీమాతో ఉంది. మొత్తం మీద మిగులు నిల్వల బదలాయింపుపైనే ఇపుడు ఆర్‌బిఐ వర్సెస్ ఎన్‌డిఎప్రభుత్వం అన్న చందంగా అంతర్గత వివాదం రాజుకుంటున్నదనడంలో ఎలాంటి సందేహంలేదు.

మరింత క్షీణిస్తున్న రూపాయి

ముంబయి, జనవరి 30: డాలరుతో రూపాయి మారకం విలువల్లో భారత్‌కరెన్సీ మరో 25 పైసలు క్షీణించింది. 71.36గా కొనసాగింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఉన్న ఈ క్షీణత అదే తీరులో కొనసాగుతుందని నిపుణుల అంచనా. అమెరికన్ కరెన్సీ, ముడిచమురు ధరలుప పెరుగుతుండటంతో రూపాయి క్షీణిస్తున్నట్లు అంచనా. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లలో వెల్లడవుతున్న సానుకూల ఫలితాలు, త్రైమాసిక పలితాలతోపాటు విదేశీ నిధుల రాక వంటివి కొంత రూపాయి క్షీణతను కట్టడిచేసాయి. తాజాగా విదేశీ నిధుల రాక పెరిగిన సంగతి తెలిసిందే. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్ఛేంజిలో రూపాయి 71.34వద్ద ప్రారంభం అయి 71.36 వరకూ క్షీణించింది. అంతకు ముందు రోజుకంటే 25 పైసలు క్షీణించింది. మంగళవారం రూపాయి ఒకపైసా దిగువన 71.11వద్ద ముగిసింది. విదేశీ ఫండ్‌సంస్థలు 354.36 కోట్ల విలువైన వాటాలను కేపిటల్ మార్కెట్ల నుంచి విక్రయించాయి. దేశీయ ఇన్వెస్టర్లు మాత్రం 81.27 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసారు. బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడిచమురు బ్యారెల్‌కు 61.49వద్ద



ట్రేడింగ్ జరుగుతోంది. 0.28శాతం పెరిగింది. దేశీయ ఈక్విటీమార్కెట్లుసైతం గరిష్ఠంగానే ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీలు సైతం అదేజోరుతో కొనసాగుతున్నాయి. కౌంటర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది.

రియాల్టీ బిజినెస్‌కోసం స్టాంజా యాప్

ముంబయి, జనవరి 30: రియాల్టీరంగం సమాచారం కోసం కొత్తగా స్టాంజా ఎస్టేట్ యాప్ విడుదలయింది. స్టాంజా లివింగ్ కంపెఈన ఆధ్వర్యంలో రియాల్టీరంగంలోని నివాసిత గృహాల సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా యాప్‌ను విడుదలచేసింది. విద్యార్థులకు అనువైన నివాసాలుగా మార్చే పూర్తిస్థాయి వ్యాపార మోడల్‌తో వచ్చిన స్టాంజా లివింగ్ విస్తృత శ్రేణి సదుపాయాలు కల్పించే లక్ష్యంతోనే ఈ యాప్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, ఇండోర్ అమ్మదాబాద్ తదితరప్రాంతాల్లో విద్యార్థులకు నివాస సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. లక్షకుపైగా నివాసిత విద్యార్థులకు వీలుగా ఈయాప్ ఉపకరిస్తుందని స్టూడెంట్ లివింగ్ అసెట్‌గాను, రియల్‌టైమ్ స్థిరిస్థా అవకాశాల విశ్లేషణకు కంపెనీ సహకరిస్తుందని అంచనా. ఫ్యూచర్స్ లిస్టింగ్ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసామని, ఈ యాప్‌కు సంబంధించిన ఫ్యూచర్ అప్‌డేట్లు శక్తివంతమైన డేటా అనలిక్స్ అప్లికేషన్లతో స్థిరాస్థి మూల్యాంకన ఆల్గోరిథమ్‌ను రియల్‌టైమ్‌మూల్యాంకనంతో వీలు కల్పిస్తుందని స్టాంజా లివింగ్‌కంపెనీ వ్యవస్థాపకులు అనింద్యదత్త, సందీప్ దాల్మియాలు వెల్లడించారు.

ప్రాధాన్యతారంగాలకు నాబార్డుసాయం రూ.1.01 లక్షల కోట్లు

హైదరాబాద్, జనవరి 30: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) ప్రాధాన్యతా రంగాలకు ఈ సారి 1,01,378 కోట్లకు కేటాయించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు అంచనాలు 70,965 కోట్లుగా వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 83,389 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈసారి మరింతగా అంటే తొమ్మిదిశాతం పెంచింది. రాష్ట్ర అభివృద్ధి కేటాయింపులత పత్రాన్ని విడుదలచేసింది. బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదిక ఒక మార్గదర్శిగా నిలుస్తుందని అంచనా. వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణపరపతి 70,965 కోట్లుగా అంచనావేసింది. వ్యవసాయ పెట్టుబడుల కార్యకలాపాలు వ్యవసాయ రుణాల్లో మొత్తం 30శాతంగా ఉంది. ఇక పెట్టుబడుల రుణపరపతి కింద మొత్తం 21,179 కోట్లు అంచనా వేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇన్వెస్ట్‌మెంట్ రుణాలనుసైతం పెంచింది. బ్యాంకు సిజిఎం విజయ్‌కుమార్ మాట్లాడుతూ రుణప్రణాళిక మౌలికవనరులు, విభిన్న సంస్థలు, నిధులమద్దతు వంటివికీలకం అవుతాయని అఈన్నారు. నాబార్డు వార్షిక రుణప్రణాళిక రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులతో సరిపోల్చి ఉంటాయని, వీటిద్వారా మంచి పలితాలు రాబట్టుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. గ్రామీణ మౌలికవనరుల అభివృద్ధి నిధినుండి నాబార్డు 11,881 కోటుల వివిధ



స్కీంలకు కేటాయించింది. మిషన్ కాకతీయకు సైతం రుణపరపతిని అందించింది. ఇతర కీలకప్రాజెక్టులకుసైతం నిధులు అందిస్తామని నాబార్డు సిజిఎం వెల్లడించారు. నాబార్డు రూపొందించిన ఈ శ్వేతపత్రం ప్రణాళికను రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి లాంఛనంగా విడుదలచేసారు.

డి హెచ్‌ఎఫ్‌ఎల్ కుంభకోణంపై దర్యాప్తుసంస్థల నజర్!

న్యూఢిల్లీ, జనవరి 30: డిహెచ్‌ఎఫ్‌ఎల్‌లో 31వేల కోట్ల అవినీతికుంభకోణం జరిగిందన్న కోబ్రాపోస్ట్ పరిశోధనాత్మక కథనాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. దేశంలోని బ్యాంకింగ్, ఆర్థికసంస్థల చరిత్రలోనే భారీ స్కాం చోటుచేసుకుందని సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రమోటర్లు సుమారు 31వేల కోట్ల విలువైనప్రజాధనాన్ని అరక్షిత రుణాలు, రక్షిత రుణాలు, అడ్వాన్సుల రూపంలో డొల్లకంపెనీలకు బదలాయించినట్లు ఆరోపించింది. రౌండ్‌ట్రిప్పింగ్‌ద్వారా పన్ను లెగవేసి ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌నుసైతం నిర్వహించిందని కోబ్రాపోస్ట్ వెల్లడించింది. సొమ్మును బోగస్ డొల్ల కంపెనీలద్వారా భారత్ బయటిదేశాలకు తరలించి ఆస్తులు కొనుగోలుకు వినియోగిస్తున్నట్లు సైతం వెల్లడించింది. అఈయితే డిహెచ్‌ఎఫ్‌ఎస్ ఈ ఆరోఫణలను ఖండించింది. బ్యాంకర్లకు తాము గడచిన మూడునెలల్లో రూ.17వేల కోట్లు చెల్లించామని వెల్లడించింది. డిహెచ్‌ఎఫ్‌ఎల్ వాటాదారులు కపిల్ వాద్వాన్, అరుణా వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ తమ అనుయాయులు, సిబ్బందిని మొత్తం వాటాలను ఈక్విటీ, ఇతర ప్రైవేటు ఆస్తులు కొనుగోలుకు ప్రోత్సహించారని, భారత్, బైట ప్రాంతాల్లోకూడా కొనుగోళ్లతకు పురిగొలిపారని కోబ్రాపోస్ట్ వెబ్‌సైట్ ఆరోపించింది. డొల్లకంపెనీలు, చిత్తుకాగితాలపై నడిచే కంపెనీలసాయంతో ఎలాంటి నిర్దిష్టమైన విధివిధానాలు లేకుండా ఈ నిధులను బదలాయించారని ఆరోపిస్తే వీటిని ఖండించింది. కంపెనీ డైరెక్టర్లు, కంపెనీలుసైతం ఇలాంటి బోగస్తులు ఎప్పుడూ లేవని స్పష్టంచేసింది.

అయితే వీటిని రికవరీ చేసేందుకు కేంద్రం సర్ఫేసీ చట్టాన్ని ఉపయోడించడం లేదా దివాలా స్మృతిని వినియోగించి రికవరీచేస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు రూ.11వేల కోట్లు, నాలుగు వేల కోట్లు ఈ నిర్వాకంలో నష్టపోతాయని అంచనావేసింది. విదేశీ బ్యాంకులు, వాటాదారులు ఇతర ప్రభుత్వ డిహెచ్‌ఎఫ్‌ఎల్ ఇన్వెస్టర్లుసైతం భారీ నష్టాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని కోబ్రాపోస్ట్ సంపాదకులు అనిరుద్ధ బెహల్ వ్యాఖ్యానించారు. అలాగే 19.5 కోట్ల రూపాయలు బిజెపికి కంపెనీ విరాళంగా ఇచ్చిందని మూడు డెవలపర్ సంస్థల ద్వారా ఈసొమ్ము నిధులుగా వెళ్లిందన్నారు. కంపెనీలచట్టం 2013లోని సెక్షన్ 182ను సైతం ఈ విరాళాలు ఇచ్చినవిధానం ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. అయితే డిహెచ్‌ఎఫ్‌ఎల్ మాత్రం కంపెనీ చట్టపరమైన అన్ని నిబంధనలను భర్తీచేసి పంపిణీ చేస్తోందని, చట్టాలను గౌరవిస్తుందని ఇవన్నీ కల్పిత ఆరోపణలేనని కొట్టివేసింది. అయితే ఇపుడు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టిసారించాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోన దర్యాప్తు విభాగం, తీవ్రస్థాయి ఆర్థికనేరాల దర్యాప్తు విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇతర ఆదాయపు పన్ను విభాగాలు ఈ లావాదేవీలపై నిఘా పెంచాయని తెలుస్తోంది. వెబ్‌సైట్ కోబ్రాపోస్ట్ కథనం ప్రస్తుతం విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

బజాజ్‌ఫైనాన్స్ నికరలాభం రూ.856కోట్లు

ముంబయి, జనవరి 30: బజాజ్ ఫైనాన్స్ నికరలాభం రూ.856 కోట్లకు పెరిగింది.



16శాతం గత ఏడాది కంటే లాభదాయకత పెరిగిందని బజాజ్ ఫిన్‌సెర్వ్ బోర్డు డైరెక్టర్లు వెల్లడించారు. బిఎఫ్‌ఎస్‌గా పిలుచుకునే బజాజ్ ఫిన్‌సెర్వ్ ఫైనాన్స్ బిజినెస్‌లో అగ్రగామిగా ఉంది. రెండు అనుబంద కంపెనీలు 54.99 శాతం ఒక కంకపెనీలోను, 74శాతం బజాజ్ అలయన్స్ హోల్డింగ్‌తోను ఉంది. మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం 8005 కోట్ల నుంచి 11,142 కోట్లకు పెరిగింది. 39శాతం వృద్ధిని సాధించింది. నికరలాభం 731కోట్ల నుంచి రూ.851 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రకటించింది. బజాజ్‌ఫైనాన్స్ సమిష్టి నికరలాభం 690 కోట్ల నుంచి 1060 కోట్లకుపెరిగింది. సాధారణబీమా, నికరలాభాలు 224 కోట్లుగా నమోదుచేసింది. జీవితబీమా వాటాదారుల నికరలాభం 112 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే తొమ్మిదినెలల కాలానికిగాను మొత్తం 29,611 కోట్లు రాబడులు సాధిస్తే సమిష్టి నికరలాభం 2380 కోట్లు సాధించినట్లు వెల్లడించింది. బజాజ్‌ఫైనాన్స్ నికరలాభం 2819 కోట్లుగా ఉంది. సాధారణబీమా నికరలాభం 697 కోట్లు, జీవితబీమా ,వాటాదారుల నికరలాభం చూస్తే 390 కోట్లుగా ఉందని బజాజ్ ఫైనాన్స్‌గ్రూప్ వెల్లడించింది.

కెనరా, హెచ్‌ఎస్‌బిసి నుంచి కొత్తపాలసీ

న్యూఢిల్లీ, జనవరి 30: కెనరా హెచ్‌ఎస్‌బిసి నుంచి కొత్త బీమా పాలసీని విడుదలచేసింది. ఈ పాలసీ ఖచ్చితమైన ఆదాయం పొందేవిధంగా రూపకల్పన చేసిందని చెపుతోంది. మూడో త్రైమాసికంలో ప్రారంభించిన ఈ ప్లాన్‌తో పొదుపు గ్యారంటీతోకూడిన అధిక మొత్తం లభిస్తుందని, అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తున్నట్లు సిఇఒ వెల్లడించారు. ఆర్థికలక్ష్యాలు సత్వరమే చేరుకునేవారికి బహుళ పాలసీ టర్మ్ ఆప్షన్లు ఉన్నాయి. కెనరా హెచ్‌ఎస్‌బిసి ఓరియంటల్

Canara HSBC OBC Life Insurance

పెరుగుతుందని సిఇఒ ఎండి అనుజ్‌మాథుర్ వెల్లడించారు. పాలసీ మెచూర్ అయినతర్వాత నిర్దేశించిన సదుపాయాలన్నీ ఉంటాయి. మరణించిన తర్వాత కూడా చెల్లిస్తారు. చిన్నపిల్లల విద్యకోసం చెల్లింపులు ఉంటాయి. గ్యారంటీడ్ క్యాష్‌బాక్ ఆప్షన్‌ప్లాన్‌తో వచ్చింది. ప్రీమియం రక్షణ కూడా ఉంటుందని ప్లాన్ ఆప్షన్2 ద్వారా ఈ సైకకర్యం పొందవచ్చని చెపుతున్నారు. అలాగే సాలీనా ఖచ్చితమైన ఆదాయం చేకూరుతుందని, ప్రీమియం చెల్లింపుల టర్మ్ పూర్తయితే ప్లాన్ ఆప్షన్3 ప్రకారం చెల్లింపులుచేస్తామని వెల్లడించారు. అత్యధికప్రీమియం చెల్లించేవారికి బ్యాంక్ ఆఫ్ కామర్స్ జీవితబీమా కంపెనీ 2008లో ప్రారంభించారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, హెచ్‌ఎస్‌బిసి బీమా ఆసియా పసిఫిక్ కంపెనీలకు ఈ సంస్థలో వాటాలున్నాయి. ప్రపంచంలోనే హెచ్‌ఎస్‌బిసి అత్యంత పెద్దదైన ఆర్థికసేవల గ్రూప్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా తమకు పదివేల శాఖలున్నాయని భాగస్వామ్య బ్యాంకుశాఖల ద్వారా కూడా సేవలందుతాయని అన్నారు. అర్బన్, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకుసైతం కెనరాహెచ్‌ఎస్‌బిసి సేవలు విస్తృతం చేస్తున్నట్లు సిఇఒ ఎండి వివరించారు.

స్ట్రైడ్స్‌ఫార్మా 9నెలల రాబడి 2206 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 30: ఫార్మారంగంలోని అగ్రగామి సంస్థ స్ట్రైడ్స్ ఫార్మా రాబడులు మూడో త్రైమాసికంలో 798.4 కోట్లుగా ఉన్నాయి. అలాగే తొమ్మిదినెలల కాలానికిగాను 2206 కోట్ల రాబడులు సాధించిందని అంచనా. పన్నుల చెల్లింపులకు ముందు మూడోత్రైమాసికంలో 120.9 కోట్లు సాధించి 14శాతం వృద్ధిని సాధిస్తే తొమ్మిదినెలల కాలానికిగాను 336.4 కోట్ల నుంచి 311.4 కోట్లకు చేరింది. సర్దుబాటుచేసిన నికర లాభం 30.3కోట్లుకాగా తొమ్మిదినెలల కాలానికిగాను 35.కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రతి వాటాకు రాబడులు 3.4 రూపాయలుకాగా తొమ్మిదినెలల్లో వృద్ధినిసాధించి 3.9 రూపాయలుగా నమోదుచేసింది. అమెరికా బిజినెస్ మంచి ఫలితాలు సాధించిందని చెపుతున్నారు. 41 మిలియన్ డాలర్లు సాధిస్తే ఆస్ట్రేలియా బిజినెస్‌ను సైతం అధిగమించింది. ఆస్ట్రేలియాలో రాబడులు 48 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లుగా ఉంది. ఇతర మార్కెట్లపరంగా చూస్తే 55శాతం వృద్ధిని నమోదుచేసింది. 125.4 కోట్లుగా ఉన్నట్లు అంచనావేసింది. ఆఫ్రికా ప్రాంతం నుంచి 60.1 కోట్లుగా ఉంది. సంస్థాగత బిజినెస్‌లో కూడా 87 కోట్ల రాబడులు సాధించినట్లు వెల్లడించింది. గ్రూప్ సిఇఒ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో ఆరోగ్యకరమైన పనితీరును కనబరిచామని వెల్లడించారు. అమెరికా మార్కెట్ల నుంచి మంచి లాభదాయకతను రాబట్టినట్లు తెలిపారు. ఇదే తీరు మిగిలిన ఆర్థికసంవత్సరంలో కూడా ఉంటుందని వెల్లడించింది.

టాటా టెలిబిజినెస్ నుంచి 'స్మార్ట్ విపిఎన్'

న్యూఢిల్లీ, జనవరి 30: భారత్‌లోని అగ్రగామి టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ టాటా టెలి సర్వీసెస్ బిజినెస్ విభాగం ఎస్‌ఎంఇలకోసం సెక్యూరిటీ సేవలతోపాటు గోప్యతతో కూడిన సేవలకు స్మార్ట్ విపిఎన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. స్మార్ట్ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్కక(విపిఎన్) అనేది ఒక పబ్లిక్ క్లౌడ్ నెట్‌వర్క్‌ను ప్రైవేటీకరిస్తుంది. ప్రైవేటు నెట్‌వర్క్ సెక్యూరిటీని అందిస్తుంది. తిరుగులేని అనుసంధానతను పొందేందుకు వీలు కల్పిస్తూ ఏ విదమైన సైబర్ ముప్పు వాటిల్లకుండా చూస్తున్నది. టిటిబిఎస్ సొల్యూషన్ కీలకమైన కస్టమర్ అనుసంధాన వేదిక అవుతున్నందున డిబిగ్‌ఫోరమ్‌పై అమలుకు తెచ్చింది. ఎస్‌ఎంఇ రంగానికి చెందిన వందలాదిమంది ఈ వివరాలను పొంది లబ్ధిపొందే ప్రణాళికలు వేసుకుంటున్నారని టిడిబిఎస్ ఎస్‌ఎంఇ వైస్‌ప్రెసిడెంట్ జోయ్‌జీత్ బోస్ వెల్లడించారు. ఎస్‌ఎంఇలు డిజిటల్ సేవలందించేందుకు ముందుకు వస్తున్నా వాటి వినియోగం నాణ్యతను మరియు అధునాతన సాంకేతిక పరిష్కారాలు అందుకునేందుకు యాక్సెస్ మాత్రం పరిమితంగానే ఉంది. అడ్డంకులను తేలికగా అధిగమించేందుకు విశ్వసనీయ కనెక్టివిటీసొల్యూషన్స్ ఉపయోగించడం ఎస్‌ఎంఇలకు తోడ్పడే అవకాశాలున్నాయని బోస్ వెల్లడించారు. క్లౌడ్ ఫ్లాట్‌పామ్స్‌కు తక్షణ యాక్సెస్ ఇవ్వడంతోపాటు పూర్తి రక్షణ వ్యవస్థ అమలవుతుందని ఆయన అన్నారు. చిన్న చిన్న పరిశ్రమల రంగాలకు సింగిల్ బాక్స్ పరిష్కారంగా అందిస్తోంది. వాయిస్ డేటా స్టోరేజ్ అప్లికేషన్లు మూడింటినీ ఏకీకృతంచేసి శక్తివంతమైన కాంబో వ్యవస్థను అందిస్తోంది.

38 నగరాలకు డీజిల్ డోర్ డెలివరీ



న్యూఢిల్లీ, జనవరి 30: దేశంలోని ప్రభుత్వ రంగంలో ఉన్న మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రయోగాత్మకంగా మొత్తం 38 నగరాల్లో డీజిల్‌ను ఇంటికే చేరవేసే ప్రణాళికను అమలుచేస్తున్నాయి. మార్చినాటికి ఈ సేవలు విస్తరిస్తామని చెపుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీలు డీజిల్‌ను ఇప్పటికే తొమ్మిదినగరాల్లో డోర్ డెలివరీ చేస్తున్నాయి. పూణె, ఢిల్లీ, జాన్‌పూర్, చెన్నై, బెంగళూరు, ఆలిఘర్, రేవారి, ఉదయ్‌పూర్, నవీముంబయి నగరాల్లో జరుగుతోంది. జనవరి నెలాఖరునాటికి ఈ సౌకర్యాన్ని మరో ఎనిమిది నగరాలకు విస్తరిస్తామని, మార్చినెలాఖరు నాటికి 30 నగరాలకు పెరుగుతుందని మూడు కంపెనీలు ప్రకటించాయి. గత ఏడాది ప్రారంభించిన ఈ సేవలకు నవీముంబయిలో అత్యధికంగా పంపిణీ జరిగింది. నెలకు 150 కిలోలీటర్లు డెలివరీ చేసారు. ఇతర నగరాలు 40-50 కిలోలీటర్లు చొప్పున పంపిణీచేసినట్లు సమాచారం. కస్టమర్లు కనీసం 200 లీటర్లను ఒకసారి కొనుగోలు చేసేవీలుంది.

> ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల విస్తరణ వ్యూహం

పెట్రోలియం, పేలుడుసామగ్రి భద్రతాసంస్థ ఇంకా క్లియరెన్సులు జారీచేయాల్సి ఉంది. ఇంటికి పెట్రోలు పంపిణీచేసేందుకుసైతం నిర్ణయించారు. సంస్థలు చిన్న ట్యాంకర్లను వినియోగించి డోర్‌డెలిరీ చేస్తాయి. వీటికి ఫ్యూయల్ డిస్పెన్సర్లను సైతం అమలుచేస్తాయి. ఒక్కొక్క కస్టమరు 25000 లీటర్లకు మించి కొనుగోలుచేయాలంటే పిఇఎస్ఒ క్లియరెన్సులు అవసరం అవుతాయి. ఇండియన్ ఆయిల్ ఈ స్కీంకు ఫ్యూయెల్‌ఎట్ డోర్‌స్టెప్‌గా బ్రాండింగ్ చేసింది. ఒక్క డిసెంబరునెలలోనే డీజిల్ వినియోగం 7.1 మిలియన్ టన్నులకు చేరింది. ఏప్రిల్‌నుంచి డిసెంబరువరకూ గత ఏడాది 2.6శాతం చొప్పున వినియోగం పెరిగింది. గత ఏడాది డీజిల్ విక్రయాలు 6.6శాతంపెరిగి 81.073 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది 76.027మిలియన్ టన్నులతో పోలిస్తే ఎక్కువే. కిరీట్‌పరేఖ్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రస్తుత మార్కెటింగ్ మార్గదర్శకాలను పరిశీలిస్తోంది. అంతేకాకుండా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా డీజిల్ పెట్రోలు ఉత్పత్తులను సమీపంలోని హైపర్‌మార్కెట్‌లను వినియోగించాలని చూస్తోంది. ప్రస్తుతం బ్రిటన్, ఫ్రాన్సులలో కూడా ఇదే అమలవుతోంది. సూపర్‌మార్కెట్ కంపెనీలు టెస్కో, సెయిన్స్‌బరీ, ఆస్డా, మారిసన్‌లు 45శాతం మొత్తం విక్రయాలు చేస్తున్నాయి. ఈ ఆలోచన కూడా రిటైల్‌రంగానికి వర్తింపచేయాలని ఒఎంసిలు యోచిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లఓ 64,050 ఇందన రిటైల్ ఔట్‌లెట్లు ఉన్నాయి.ఐఒసి 27,459 కాగా బిపిసిఎల్ 14,651, హెచ్‌పిసిఎల్ 15,357 ఔట్‌లెట్లు నిర్వహిస్తోంది. నయరా ఎనర్జీ 5033 ఔట్‌లెట్లు, ముకేష్ అంబాని రిలతయన్స్ 1400 ఔట్‌లెట్లు, షెల్ 144 ఔట్‌లెట్లు కొనసాగుతున్నాయి. మరో ఆరునగరాల్లో రిటైల్‌ప్రైవేట్ సంస్థలుసైతం నిర్వహిస్తున్నాయి.

గంగాఎక్స్‌ప్రెస్‌వేకు యుపి కేబినెట్ ఆమోదం

సిఎం సహా మంత్రివర్గం త్రివేణిసంగమంలో పవిత్రస్నానం



అలహాబాద్, జనవరి 29: ప్రయాగరాజ్‌లో జరిగే కుంభ్‌మేళాలో యుపి కేబినెట్‌మొత్తం పుణ్యస్నానాలు ఆచరించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా మొత్తంమంత్రులు ఇతర ఉన్నతాధికారులు పవిత్ర త్రివేణిసంగమంలో పుణ్యస్నానాలుచేసారు. మంగళవారం కుంభ్‌మేళావద్ద నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం ప్రయాగరాజ్‌లో పవిత్రస్నానమాచరించినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదలచేసింది. సమావేశంలో బిజెపి ఆధ్వర్యంలోని యుపి ప్రభుత్వం 600 కిలోమీటర్లపొడవున గంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించి అలహాబాద్‌ను కనెక్ట్‌చేయాలని సూచించింద.ఇ ఇపుడు కొత్తగా ప్రయాగరాజ్‌గా అలహాబాద్‌కు నామకరణంచేసిన సంగతి తెలిసిందే. ప్రయాగరాజ్‌నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను కలిపేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించాలనినిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి 36 వేల కోట్లు ఖర్చవుతుందని, ప్రపంచంలోనే అతిపొడవయిన ఎక్స్‌ప్రెస్‌వేగా నిలిచిపోతుందని సీఎంయోగి వెల్లడించారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతోపాటు కేబినెట్ బుందేల్‌ఖండ్‌ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలకుసైతం అనుమతులు మంజూరుచేసింది. ఇటీవలే విడుదలచేసిన బాలివుడ్ చిత్రం ఊరి,ది సర్జికల్ స్ట్రైక్ హిందీ సినిమాకు జిఎస్‌టిని రద్దుచేస్తున్నట్లుప్రకటించింది. 2016లో పాకిస్తాన్ అధీనంలోని ప్రాంతంలో భారతసైన్యం నిర్వహించినమెరుపుదాడుల ఆధారంగా చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. దేశ సైనికుల ధైర్యసాహసాలకు ప్రతీకగా ఈ చిత్రం నిలిచిందని అన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే పరంగా చూస్తే మీరట్‌నుంచి అమ్రోహా, బులంద్‌షహర్, బదౌన్, షాజాహాన్‌పూర్, ఫరుఖాబాద్, హర్దోయి, కన్నౌజ్, ఉన్నవ్, రాయ్‌బరేలి, ప్రతాప్‌ఘర్‌లమీదుగా అలహాబాద్‌కు చేరుతుందని సీఎం విలేకరులకు తెలిపారు. మొత్తం ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు 6556 హెక్టార్ల స్థలం అవసరం అవుతుందని వెల్లడించారు. అలహాబాద్ చుట్టూ సుందరీకరణ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రిషిభరద్వాజ్ ఆశ్రమ్, శృంగవరపూర్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నిషద్‌రాజ్‌పార్కును సైతం ఆధునీకరించాలని నిర్ణయించింది. మహర్షి బాల్మీకి ఆశ్రమ్ వద్ద పెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేయాలనినిర్ణయించింది. అలహాబాద్ చిత్రకూట్‌మధ్యలో ఈఆశ్రమం ఉంది. రామాయణ పరిశోధన కేంద్రాన్ని కూడా స్థాపించనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం బుందేల్‌ఖండ్‌ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 296 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఈ రహదారికి 8864 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే 3641 హెక్టార్ల స్థలసేకరణ చేసింది. ఈప్రాంతానికి ప్రధాని మోడీ ఇప్పటికే రక్షణరంగ కారిడార్‌ను ప్రకటించారు. కేబినెట్ 91 కిలోమీటర్ల పొడవైన గోరఖ్‌పూర్ లింక్‌ను అనుమతించారు. అజాంఘర్, అంబేద్కర్‌నగర్‌లమీదుగా ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే వెళుతుంది. ముఖ్యమంత్రి ఆవాస్‌యోజన కింద 3791 నిరుపేదలకు ఇళ్లనిర్మించేందుకు ప్రతిపాదించింది. అలాగే ఎయిమ్స్‌తోసమానంగా లక్నోలోని ఎస్‌జిపిజిఐకి పూర్తిస్థాయి వేతనలు, సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. కేబినెట్‌సమావేశం అనంతరం సీఎం యోగితోపాటు డిప్యూటిసిఎం కేశవ్‌ప్రసాద్‌మౌర్య ఇతర మంత్రులు మొత్తం 25 మంది కేబినెట్‌మంత్రులు సహాయ మంత్రులు సాధువులు పవిత్రత్రివేణిసంగమంలో మునిగి స్నానం చేసారు. అక్కడే ఉన్న హనుమాన్ మందిరంలో ప్రార్ధనలు నిర్వహించారు. రాష్ట్ర రాజధాని లక్నోనుంచి బయలుదేరి ఇక్కడకు చేరుకున్నారు. కేబినెట్‌సమావేశాన్ని ఐసిసిసిలో నిర్వహించారు. కుంభ్‌మేళాకోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్‌సెంటర్‌ను ఏర్పాటుచేసినసంగతి తెలిసిందే.

అమిత్‌షా వాహనాలపై టిఎంసి దాడులు

పశ్చిమబెంగాల్, జనవరి 30: పశ్చిమ బెంగాల్ ఈస్ట్ మిడ్నాపూర్‌లో జరిగిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీకి హాజరైన పలు వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు



ధ్వంసం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని బిజెపి నేత రాహుల్ సిన్హా ఆరోపించారు. ర్యాలీకి సమీపంలో పార్కింగ్ చేసిన వాహనాలనే ధ్వంసం చేశారని, ఇవన్నీ బిజెపి కార్యకర్తలను సభకు తీసుకువచ్చిన వాహనాలేనని ఆయన తెలిపారు. ఈ తరహా చర్యలతో తమను భయపెట్టలేరని మరో బిజెపి నేత కైలాష్ విజయ్ వర్గీయా వ్యాఖ్యానించారు. ఇందుకు తగిన మూల్యం మమతా బెనర్జీ చెల్లించుకునే సమయం మరెంతో దూరంలో లేదని హెచ్చరించారు. అంతకు ముందు ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లుపై మమతా బెనర్జీ అభిప్రాయం ఏంటో చెప్పాలనీ డిమాండ్ చేశారు.

శూర్పణఖలాంటి ప్రియాంకను బరిలోకి దింపారు: బిజెపి నేత సురేంద్ర సింగ్!

లక్నో, జనవరి 30: ఎస్‌పి. ఎస్‌టి చట్టం వివాదం కారణంగానే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బిజెపిని కాంగ్రెస్ ఓడించ గలిగిందని యూపి బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చెప్పారు. కాంగ్రెస్‌కు ఓ రాజకీయ విధానం అంటూ ఏదీ లేదని.. రానున్న ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలవబోదని అన్నారు. మునిగి పోయే నావలాంటిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రావణాసురుడువంటి వారని, ఆయన సోదరి ప్రియాంక గాంధీ శూర్పణఖలాంటి వారని సురేంద్ర సింగ్ విమర్శించారు. రాముడిపై యుద్ధం చేసేముందు ఆయనను ఎదుర్కొనేందుకు రావణుడు తొలుత ఆయన సోదరి శూర్పణఖను పంపాడని.. ఇప్పుడు రాహుల్ కూడా మోడీని ఎదుర్కొనేందుకు శూర్పణఖలాంటి ప్రియాంకను బరిలో నిలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బిఎస్పి అధినేత్రి మాయావతిని ట్రాన్స్ జెండర్‌గా అభివర్ణిస్తూ తమ ఎమ్మెల్యే సాధనా సింగ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ఆత్మ గౌరవం లేని వారిని ట్రాన్స్ జెండర్ అంటారని.. సమాజ్ వాదీ పార్టీతో జత కట్టడం ద్వారా తమకు ఆత్మ గౌరవం లేదని మాయావతి నిరూపించుకున్నారని చెప్పారు.

అత్తింటిలోను, పుట్టింటిలోనూ స్థానం కోల్పోయిన కనకదుర్గ!



కేరళ, జనవరి 30: శబరిమలలోని అయ్యప్ప దేవాలయానికి తన మిత్రురాలు బిందుతో కలిసి వెళ్లిన, పోలీసుల సాయంతో స్వామిని దర్శించుకున్న కనకదుర్గ పరిస్థితి, ఇప్పుడు మరింత దోలాయమానంలో పడింది. ఇప్పటికే ఆమెను భర్త, అత్తింటి వారు ఇంట్లోకి రానిచ్చేందుకు నిరాకరించగా, ఆమె ఇప్పుడు ఓ ప్రభుత్వ హోంలో ఉంటోంది. తాజాగా కనకదుర్గకు పుట్టింటిలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. త్రింటి వారు ఆదరించని వేళ, కనీసం పుట్టింటికైనా వెళ్లాలని ఆమె ప్రయతి ్నంచగా, సోదరుడు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదట. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించిన కనకదుర్గ , తమ వారంతా తనపై చాలా కోపంగా ఉన్నారని వాపోయింది. అత్త తన తలపై బలంగా కొట్టడంతో, దాదాపు వారం రోజులకు పగా ఆసుపత్రిలో చికిత్స పొంది, ఆపై పుట్టింటికి వెళ్లగా, ఆమె సోదరుడు బయటకు తరిమేశాడు. కాగా, తాను చేసిన పనికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఎటువంటి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోబోనని, ఇంట్లోకి వెళ్లేందుకు చట్టబద్దంగా పోరాడనున్నానని వెల్లడించింది.

లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటు కోసం ఉద్యమాన్ని చేపట్టనున్న అన్నాహాజారే



న్యూఢిల్లీ, జనవరి 30: కేంద్రంలో లోక్‌పాల్‌ను, రాష్ట్రాల్లో లోకయుక్తలను ఏర్పాటు చేయాలంటూ సామాజిక ఉద్యమ కారుడు అన్నాహజారే మహారాష్ట్రలోని రాలేగాన్‌సిద్ధి జిల్లాలో ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. లోక్‌పాల్, లోకయుక్తల ఏర్పాటుపై గత సంవత్సరం డిసెంబరులోనే అన్నాహజారే ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. కానీ కేంద్రంలో ఉన్న బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మడం కారణంగా ఉద్యమాన్ని చేపట్టలేకపోయారు. అన్నాహజారేతో ఈ అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్, కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వం నిర్ణయించాయి. కానీ దీనికి అన్నాహజారే వ్యతిరేకించారు. 2018 అక్టోబరు నెలలో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు కూడా హెచ్చరించారు. జనవరి 28న ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి అన్నాహజారే లేఖ రాశారు. తన డిమాండ్లను పూర్తి చేయనందువల్ల జనవరి 30న రాలేగన్‌సిద్ధి జిల్లాలో ఉద్యమాన్ని చేపడుతున్నాని, ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయినా ఇప్పటికీ డిమాండ్లను పూర్తిచేయలేదని ఆయన ఆ లేఖలో పేర్కొ న్నారు.లోక్‌పాల్ చట్టం ఆమోదించబడి ఐదు సంవ త్సరాలు గడిచాయి. అయినా నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పటికీ లోక్‌పాల్‌ను నియమించాలేదని, గత నాలుగు సంవత్సరాల నుండి మహారాష్ట్రలో లోక యుక్త చట్టాన్ని ఆమోదించలేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలో డిమాండ్లను పూర్తిచేస్తామని, ఈ ఉద్యమాన్ని చేపట్టకూ డదని అన్నాహజారేను మంత్రి మహాజన్ కోరారు. 2013 సంవత్సరంలోనే లోక్‌పాల్, లోకయుక్త చట్టాలు అమలు చేయబడ్డాయి. కానీ కేంద్రం, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. లోక యుక్త చట్టాన్ని అమలు చేసేంతవరకు తన ఉద్యమాన్ని ఆపేదిలేదని అన్నాహజారే పేర్కొన్నారు. దీంతో ఎనిమిది సభ్యులతో కూడిని ప్యానెల్ లోక్‌పాల్‌ను నిర్వహించేందు కు సభ్యులను ఎన్నిక చేసేందుకు సమావేశాన్ని నిర్వహిం చినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయి నాయకత్వంలో ఈ ప్యానెల్ ఏర్పాటు అయింది. లోక్‌పాల్‌కు ప్రధానాధికారిని, ఇతర సభ్యుల నియామకంపై ఈ ప్యానెల్ చర్చించనున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ లోక్‌పాల్ ప్రధానాధికారి, ఇతర సభ్యుల నియామకానికి సంబంధించి ఫిబ్రవరి చివరి వారంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సిఎన్‌ఎన్ అత్యధిక వీక్షకుల అభ్యర్థిగా నిలిచిన హారిస్

వాషింగ్టన్, జనవరి 30: అధ్యక్ష రేసులో ఉన్న భారతజాతిక చెందిన కమల్ హారిస్ సిఎన్‌ఎన్ నిర్వహించిన ప్రత్యేక ఎన్నికల ప్రకారం 1. 957 మిలియన్ల వీక్షకు లు ఓటింగ్‌లో పాల్గొన్నా రు. 2016లో సెనెట్‌కు ఎన్నికైన 54 ఏళ్ల హారిస్ ను అధ్యక్ష ఎన్నిక రేసు లో ఉన్నట్లుగా గత వారం ప్రకటించారు. 2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. హారిస్ అమెరికా సెనెట్‌కు ఎన్నికైన రెండవ ఆఫ్రి కన్ అమెరికన్ మహిళ. రాజకీయపరంగా ఆమెను బరాక్ ఒమాతో పోలుస్తారు. నీల్‌సెన్ డాటా ప్రకారం టౌన్‌హాల్‌లో ఒక అభ్యర్థి ప్రసారాన్నే చాలా మంది వీక్షించారని సిఎన్‌ఎన్ ప్రకటించింది. గతంలో సిఎన్‌ఎన్ నిర్వ హించిన నాలుగు కార్యక్రమాల్లో ప్రతిదానికి 1.119 మిలియన్ వీక్ష కులు మించలేదని, ఇప్పుడు 1.957 మిలియన్ల వీక్షకులతో ఆ సంఖ్యను అధి గమించిందని నెట్‌వర్క్ ఒక నివేదికలో పేర్కొంది. సిఎన్‌ఎన్ టౌన్‌హాల్ కేబుల్ న్యూస్‌లో ఒకే అభ్యర్థిగా వీక్షకుల ఎన్నికల్లో హారిస్ నిలిచారన్నారు. టౌన్‌హాల్ కేబుల్ న్యూస్ పోటీలో 25 నుండి 54 మధ్య వయస్కులు దాదాపు 712 వేల మంది ఉన్నాం న్నారు. ఇటువంటి ప్రసారాలను నిర్వహించడంలో సిఎన్‌ఎన్ ప్రత్యేక మన్నారు. టౌన్‌హాల్‌లో హారిస్ తన విధానాలతో ఆకట్టుకున్నారని, ప్రేక్షకుల ప్రశ్నలకు స్పందించారన్నారు. టౌన్ హాల్‌లో సిఎన్‌ఎన్ యాంకర్ జేక్ టాపర్ కమల్ హారిస్‌తో డిజిటల్ ప్రసారంలో 945 వేల మందితో ప్రత్యక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. డెమొక్రటిక్ ప్రాథమిక రంగంలో నిధుల సేకరణలో ఉత్సాహంగా పనిచేస్తారని కాలిఫోర్నియా సెనేటర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికాను వణికిస్తోన్న మంచు, చలి

వాషింగ్టన్, జనవరి 30: అమెరికాను చలి ఒణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యల్పంగా 60 డిగ్రీల మైనస్‌లో ఉష్ణోగ్రత పడిపోయింది. చలికి తట్టుకోలేక ఒకరు మరణించినట్ల ఇక్కడి అధికారులు తెలిపారు. మరో 48 గంటలపాటు అత్యంత ప్రమాదకరమైన చలి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. చలికితోడు ఈదురుగాలులు తోడవడంతో చలి మరింతగా పెరిగిపోతున్నది. ఎడతెగని మంచు కురుస్తుండడంతో వాహనాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇక్కడి అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అమెరికాను చలి ఒణికిస్తున్నట్లు, ఇది చారిత్రాత్మకమైన విషయమని ప్రజలు అంటున్నారు. పేదలకు దుప్పట్లు, స్వెటర్లను అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలుపుతున్నారు. మంగళవారం ఉత్తరంలోని డకొటలో మైనస్ 50 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయిందని, దీంతో ప్రభుత్వం స్కూలు, కళాశాలలకు సెలవులను ప్రకటించింది. దాదాపు వెయ్యి విమానాలను వాతావరణం అనుకూలించక రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. చికాగోలో ఈదురుగాలులు వీపరీతంగా వీస్తున్నాయి. అరణ్యప్రాంతాల్లో అయితే మైనస్ 40 డిగ్రీలకు పడిపోయింది. సరసులు మంచుతో గడ్డకట్టుకునిపోయాయి. స్థానిక వాహనాలు మంచులో మునిగిపోయాయి. రోడ్డు మొత్తం మంచుతో కప్పుకునిపోయి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. డకొటలో ఏటా జరిగే స్థానిక వింటర్ పండుగలను రద్దు చేసారు.

సాధారణ ప్రజాజీవనానికి అంటకం ఏర్పడి, ఆఫీసులకు, ఇతర పనుల నిమిత్తం బయటికి వెళ్లాలంటే భయపడు తున్నారు. ఇక చిన్నపిల్లలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. అమెరికాలో వలసదారులు ఎక్కువగా ఉన్నారు. వీరు కూడా చలితో ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండుమూడురోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దోపిడీ కేసులో ఒక ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురు జర్నలిస్టులు అరెస్టు




నోయిడా, జనవరి 30: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు దోపిడీ కేసుతో సంబంధాలుండటంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను సస్పెండ్ చేశారు.ఈ కేసుకు సంబంధించి ముగ్గురు పత్రికావిలేకరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీ చేయడానికి ముందుగా ప్రణాళిక రచించింది వీరే. ఈ కేసు నోయిడాలోని సెక్టార్ 20 పోలీసు స్టేషన్ లో నమోదైంది. దోపిడీ కేసుతో సంబంధం ఉన్న పోలీసు ఇన్‌స్పెక్టర్ మనోజ్‌పాంట్‌గా గుర్తించారు. నోయిడా ప్రాంతంలోని కాల్‌సెంటర్ నుంచి ఎనిమిది లక్షల రూపాయలను దోచుకున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ ఒప్పుకున్నాడు. ముగ్గురు జర్నలిస్టులలో సుశీల్ పండిత్, ఉదిత్ గోయల్, రామన్ టక్కరులున్నారు. గతసంవత్సరం నవంబరులో నమోదైన ఎఫ్ఐఆర్ నుంచి నిందితుడు తన పేరును తొలగించడానికి పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడానికే కాల్‌సెంటర్ యాజమాని నుంచి డబ్బులు దోచుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు పత్రికా విలేకరులలో ఒకరిదగ్గర నుంచి మెర్సిడీస్ కారును సీజ్ చేశారని, అలాగే వారి వద్ద ఉన్న ఎనిమిది లక్షల రూపాయలతోపాటు ఒక పిస్తోల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అదనపు ఎస్‌హెచ్ఓ జైవీర్ సింగ్ పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందు మతఘర్షణలు

భారత్‌ను హెచ్చరించిన అమెరికా ఇంటెలిజెన్స్

న్యూఢిల్లీ,జనవరి 30: మరికొన్ని నెలల్లో భారత్ పార్లమెంటరీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా యూఎస్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇండియాకు వార్నింగ్ ఇచ్చింది. దేశంలో మతోన్మాద అల్లర్లు చెలరేగే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అధికార పార్టీ బిజెపి మరింతగా హిందూ జాతీయవాద అంశాల్ని నొక్కి చెప్పినట్లయితే పాకిస్తాన్ మద్దతిస్తున్న తీవ్రవాదులు రెచ్చిపోయే అవకాశముందని అలర్ట్ చేసింది. భారత్‌కు ముప్పు పొంచి ఉందని గూఢాచార సంస్థ నివేధిక ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులు దక్షిణాసియా దేశాలకు సవాళ్లను విసురుతున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది సౌత్ ఏసియా రాజ్యాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జులై మధ్యకాలంలో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ పెద్ద ఎత్తున దాడులతో పాటు పాకిస్థాన్ మద్ధతుతో తీవ్రవాద గ్రూప్‌లు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. దీంతో భారతదేశంలో జరగనున్న ఎన్నికల్లో కూడా మతపరమైన హింసలు, అల్లర్లు చోటు చేసుకునే అవకాశాలున్నాయని నివేధికలో తెలిపింది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్స్ ఫినిష్ అయిపోయాయని ఇక తీవ్రవాదులకు సంబంధించి ఎలాంటి భయం లేదని నమ్ముతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, సిరియా, ఇరాక్‌లో వేలాది మంది సైనికులు ఇంకా అక్కడే ఉన్నారన్నారు. తీవ్రవాద చర్యలు తగ్గిన నేపథ్యంలో, ఇటు ఇరాక్ కూడా అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసేం దుకు ఎలాంటి కొత్త చర్యలు



చేపట్టడం లేదు. అటు ఉత్తర కోరియా కూడా అణు పరీక్షలు చేయడం వదిలిపెట్టిందని ఇంటలిజెన్స్ పేర్కొంది. భారతదేశంలో బిజెపి హిందూ జాతీయవాద అంశాన్ని నొక్కి చెప్పినట్లయితే మతహింస మరింత పెరుగుతుందని హెచ్చరించింది. ప్రధాని మోడీ ఫస్ట్ టర్మ్ పాలనలో పార్టీ విధానాలు.. మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి వాటిని మరింత తీవ్రతరం చేశాయి.

ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర నాయకులు హిందూ వాదా న్ని ప్రచారం చేసేందుకు హింసను ప్రేరేపించారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. భారత్‌లో చోటు చేసుకుంటున్న మత ఘర్షణల వల్ల ముస్లింలను దేశానికి దూరం చేసి.. వారిపై ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపుల ప్రభా వం పడే అవకాశం ఉందని నివేధిక హెచ్చరించింది.

పాపాలు తొలగేందుకే పుణ్యస్నానాలు: రాజభర్



బల్లియా, జనవరి 30: ఉత్తర ప్రదేశ్ మంత్రి వర్గం, సుఖ్లేదేవ్ భారతీయ సమాజ్ పార్టీ ప్రధానాధికారి ఓంప్రకాశ్ రాజభర్‌లు కలిసి పుణ్యక్షేత్రంలో పవిత్ర స్నానాలు చేశారు. తమ పాపాలను కడుకోవడానికే ఈ స్నానాలు చేసినట్లు రాజభర్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ తోపాటు ఆయ న మంత్రివర్గం పవిత్ర స్నానాలు చేసిన తర్వాత అలహాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించారని, ఆ సమావేశంలో వారు ప్రజల పాపా లను కూడా పోగడ తామని వారు ప్రతిజ్ఞ చేశారని, పుణ్యక్షేత్రంలో పాపాలను పోగొట్టుకునేం దుకు స్నానాలు ఆచరించడం ద్వారా వారు అలిసిపోయారని ఆయన పే ర్కొన్నారు. ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయకుంటే ప్రజలు శిక్షి స్తారన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాటలను ఆయన గుర్తుచేశారు. మంత్రివర్గం నిర్వహించిన సమా వేశానికి రాజభర్ హాజరు కాలేదు. ఎస్‌పి, బిఎస్‌పి ప్రభుత్వాల్లో ఉన్న అవినీతి కంటే ప్రస్తుత ప్రభుత్వంలో నాలుగు రెట్లు అధికంగా ఉం దని ఆయన అన్నారు.

మాయావతి, అఖిలేష్‌లపై అసభ్యకరమైన పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు!

లక్నో, జనవరి 30: బిఎస్పి అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లపై అసభ్యకరమైన పోస్టును షేర్ చేసిన విశేష్ రాఠీ అనే వ్యక్తిపై మధుర పోలీసులు కేసు నమోదు చేశారు. మాయావతిని అఖిలేష్ భుజాలపై ఎత్తుకున్నట్టు మార్ఫింగ్ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. అంతే కాదు.. మాయావతి తన కోసం భర్త కావాలని డిమాండ్ చేస్తోందని కామెంట్ పెట్టారు. దీంతో, లోహియా వాహిని సంస్థ నేత మున్నామాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నాయకులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ద్వారా వారి పరువుకు భంగం కలిగించారని, పార్టీ కార్యకర్తల మనోభావాలను కించపరచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో విశేష్ రాఠీపై ఐటీ యాక్ట్ 66 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు,

జయలలిత ఒంటరిగా వదిలేయమనేవారు!

విచారణ కమిషన్‌కు వైద్యురాలి వాంగ్మూలం



చెన్నై,జనవరి 30: జయలలిత వైద్యం పొందే సమయంలో కొన్నిసార్లు చిరునవ్వు నవ్వే వారని, అప్పుడప్పుడు ఒంటరిగా వదిలేయ మని కోరే వారని ఆ సమయంలో ఐసియులో విధులు నిర్వహించిన వైద్యురాలు పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌కు ఆమె వాంగ్మూలం ఇచ్చారు. జయలలిత 2016 సెప్టెంబరులో ఆస్పత్రిలో చేరారు 75రోజులపాటు వైద్యం పొంది మరణించారు. 2017లో జయ లలిత మరణం పై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను సర్కారు ఏర్పాటు చేసింది. పలువుర్ని కమిషన్ విచారిస్తోంది. నివేదికను ప్రభుతా ్వనికి వీలైనంత త్వరగా అందజేయాలని విచారణను కమిషన్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా జయలలిత ఆస్పత్రిలో చేరిన పుడు అక్కడ ఐసియులో విధులు నిర్వర్తించిన డాక్టర్ శిల్ప ఇటీవల కమిషన్ ముందు హాజరయ్యారు. ఆమె ప్రస్తుతం అపోలో లో విధులు నిర్వహించకపోయిన్పటికీ ఆమె వివరణను కమిషన్ నమోదు చేసింది. అందులో పై విషయాలను పేర్కొన్నట్లు తెలిపింది.

కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లొచ్చు

షరతులతో అంగీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనవరి 30: ఐఎన్‌ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మ్యాక్సిన్ కేసుల్లో కేంద్ర మాజి కాంగ్రెస్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తీకీ ఊరట లభించింది. కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో రూ. 10కోట్లు జమ చేసి కార్తీ విదేవాలకు వెళ్లొచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే విచారణకు మాత్రం సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది.ఫిబ్రవరి 10నుంచి 26 మధ్య మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడకు వెళ్లొచ్చు. కానీ విచారణకు మాత్రం తప్పకుండా సహకరించాలి. చట్టాలతో ఆడుకోవాలని చూడోద్దు. ఎయిర్‌సెల్ మ్యాక్సి న్ ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మార్చి 5,6,7,12 తేదీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలి.



ఒక వేళ మీరు విచారణకు సహకరిరకపోతే మేం చాలా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతమై తే మీరు వెళ్లొచ్చు. అయితే అందు కోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ. 10కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌రంజన్ గొగొయ్ నేతృత్వం లో ధర్మాసనం తెలిపింది. అంతరా తీయ టెన్నిస్ టోర్నమెంట్ల కోసం కొద్ది నెలల పాటు ఫ్రాన్స్,స్పెయిన్,జర్మనీ,యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కార్తీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10నుంచి 26, మార్చి 23 నుంచి 31 మధ్య తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఫిబ్రవరి 10 నుంచి 26మధ్య మాత్రమే కార్తీ విదేశాలకు అనుమతి ఇచ్చింది.

ఆసియా బీబీకి మళ్లీ ఊరట

ఇస్లామాబాద్,జనవరి 30: దైవదూషణ ఆరోపణలపై ఎనిమిదేళ్ళపాటు పాకిస్థాన్ జైల్లో మగ్గిఇటీవల నిర్ధోషిగా బయటపడిన క్రిస్టియన్ మహిళ ఆసియా బీబీకి మరోసారి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను నిర్ధోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షిం చాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను పాకిస్థాన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆసియా బీబీని నిర్ధోషి గా తేలుస్తూ గతేడాది అక్టోబరులో పాక్ సుప్రీం కోర్టు ప్రకటిం చింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదల య్యారు. అయితే ఈ తీర్పును మత ఛాందస వర్గాలు తీవ్రంగా వ్యతి రేకించాయి. తీర్పును మరోసారి సమీ క్షించాలని కోరు తూ మహ్మద్ సలామ్ అనే వ్యక్తి న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన ఛీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయాద్ ఖోసా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ తీర్పును తప్పుబట్టింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతే మేం తీర్పు వెల్లడించాం. తప్పు చేయని వారి ని కూడా శిక్షించాలని ఇస్లాం చెప్పిందా? మా తీర్పు తప్పని భావిస్తే దాన్ని మీరు రుజువు చేయండి అని చీఫ్ జస్టిస్ ఖోసా అసహనం వ్యక్తం చేశారు.ఆసియా బీబీ 2009లో ఓ పొలంలో పనిచేస్తుండగా తోటి మహిళల ను మంచి నీరు అడిగింది. కానీ బీబీ క్రైస్తవురాలు కావ దంతో ఆమెకు నీరు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. మంచి నీటి కుండను కూడా తాకనీయలేదు. ఈ నేప థ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో స్థానిక మతపెద్ద ఒకరు అసియా బీబీ దైవదూషణకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆమెపై కేసు పెట్టి జైల్లో నిర్బందించారు. ఆమెకు మద్దతు పలి కిన ఇద్దరు నాయకులను కాల్చి చంపేశారు. దిగువ కోర్టు లు ఆమెకు మరణశిక్ష విధించగా గతేడాది అక్టోబరులో ఆసి



యా బీబీని నిర్ధోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆందోళనల నేపథ్యంలో నెదర్లాండ్స్ పారి పోయిన బీబీ న్యాయవాది, గత వారమే పాక్‌కు తిరిగొచ్చారు.





Career
విద్య-ఉపాధి-వికాసం

అందుకోగలగాలేగానీ డ్రోన్‌రంగంలో అవకాశాలెన్నో!



ఇప్పుడు డ్రోన్‌ల గురించి తెలియని వారు ఉండరంటే అతి శయోక్తి కాదు. గత మూడునాలుగేళ్లుగా'డ్రోన్' పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. డ్రోన్‌ల ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రస్తుతపరిస్థితుల్లో వీటి అవసరాన్ని గుర్తించి ఈ డ్రోన్ పాలజీ.. వేల సంఖ్యలో కెరీర్ అవ కాశాల కల్పనకు దోహదం చేయనుంది. పదోతరగతి నుం చి ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పట్టభద్రుల వర కు పలు కెరీర్ అవకాశాలు కల్పించనుంది. డ్రోన్ పాలజీ దానిద్వారా లభించే ఉపాధి అవకాశాలనుచూద్దాం .

ప్రస్తుతానికి డ్రోన్‌ల వినియోగంపై పరిమిత నిబంధన లతో డ్రోన్ పాలసీని రూపొందించారు. రానున్న రోజుల్లో వాణిజ్య, వ్యాపార విభాగాల్లోనూ వీటిని వినియోగించేలా మార్పుల జరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటు న్నారు. తద్వారా కెరీర్ పరంగానూ డ్రోన్‌రంగంలో వేల మందికి ఉపాధి లభించనుంది.

డ్రోన్ ఆర్‌పిఎఎస్

'డ్రోన్' అంటే స్వల్ప పరిమాణం కలిగిన మానవ రహిత ఎగిరే వాహనం. దీనికి నిర్వహణ పరంగా ల్యాండింగ్ , టేకాఫ్ తప్పరిసరి, వాడుక భాషలో డ్రోన్ గా పిలుస్తున్నప్పటికీ.. సాంకేతిక పరిభాషలో ఆర్‌పిఎఎస్ పేరుతోనే డ్రోన్ విధానాన్ని అమల్లో ఉన్న . దీనికి సంబంధించి విధి విధానాల . దీంతో ఈ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఆపరేట్ చేసేందుకు పైలట్ల అవసరం కూడా వేల సంఖ్యలో ఏర్పడనుంది. డ్రోన్ అంటేనే సల్ప పరిణామంలో ఉంటుంది. మరి పైలట్ ఎంటని ఆలోచిస్తున్నారా. ఇక్కడ పైలట్ అంటే నిర్ధేశిత ప్రాంతంలో కూర్చుని రిమోట్ ఆధారంగా గాలిలో ఎగురుతున్న డ్రోన్ కదలికలను నియంత్రించే వ్యక్తి!

మొత్తం అయిదు విభాగాలు: డిజిసిఎ.. ఆర్‌పిఎఎస్ పాలజీ ప్రకారం-డ్రోన్‌లను అయిదు కేటగిరీలుగా విభజించి.. వాటి వినియోగం పరంగా నిర్దిష్టంగా కొన్ని నియమ, నిబంధనలు రూపొందించింది.

కేటగిరీ1 (నానోడ్రోన్స్): 250 గ్రాములు లేదా అంతకుంటే తక్కువ బరువున్నడ్రోన్‌లు,

కేటగిరీ2(నానోడ్రోన్స): 250 గ్రాముల నుంచి కలోల బరువున్న డ్రోన్‌లు

కేటగిరీ 3 (స్మాల్‌డ్రోన్స్): రెండు కిలోల నుంచి 25 కిలోల బరువున్న డ్రోన్‌లు

కేటగిరా4(మీడియం డ్రోన్స్): 25 కిలోల నుంచి 150 కిలోల బరువున్న డ్రోన్‌లు కేటగిరీ5(లార్జ్‌డ్రోన్స్): 150 కిలోల కంటే ఎక్కువ బరువున్నడ్రోన్‌లు.

మూడు జోన్లు ..

డ్రోన్‌లను వినియోగించే ప్రాంతాల ఆధారంగా మూడు జోన్లుగా వర్గీకరించారు. అవి రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్.

రెడ్ జోన్: ఇది నోఫ్లై జోన్స్, ఈ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రోన్‌లను ఎగరేయకూడదు.


ఎల్లోజోన్: కొన్ని అధికారిక అనుమతుల (పోలీస్ క్లియరెన్స్, డిఫెన్స్ క్లియరెన్స్ తదితల)తో ఈ ప్రాంతంలో డ్రోన్‌లను ఎగరేయొచ్చు.

గ్రీన్ జోన్స్: ఎక్కడైనా.. ఎలాంటి అనువతి అవసరం లేకుండా డ్రోన్‌లను ఎగరవేసే అవకాశం ఉన్న ప్రాంతాలు గీన్‌జోన్, ఎలాంటి డ్రోన్ అయినా.. ఎ కేటగిరికి చెందిన డ్రోన్ అయినా.. 450 మీటర్ల కంటే ఎక్కవ ఎత్తులో ప్రయాణించకూడదు.

ముఖ్యంగా ఇ -కామర్స్ హెల్త్ సెక్టార్, ట్రావెల్ రంగాల్లోనూ డ్రోన్‌లప్రవేశానికి అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ దుబాయ్‌లో గతేడాది డ్రోన్‌ల ప్రవేశానికి అవకాశాలున్నా యని చెబుతున్నారు. ఇప్పటికే ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ దుబాయ్‌లో గతేడాది డ్రోన్‌ట్యాక్సీ నిఆవిష్కరించింది. ఇదే తరహాలో ఫ్రాన్స్‌లో డ్రోన్ అంబులెన్స్ పేరుతో డ్రోన్ డెలివరీ వ్యవస్థను ప్రారంభించి అమెరికాలో పేటెంట్ కూడా సొంతం చేసుకుంది.

అవకాశాలు..

డ్రోన్ పాలజీలో అనేక నిబంధనలు, పరిమితులు పొందుపరిచారు. ఇలాంటి పరిస్థితిలో అసలు డ్రోన విధానంతో లభించే ఉద్యోగాలు ఏంటి ఏఏ రంగా ల్లో అవకాశాలు రానున్నాయి, కొత్త డ్రోన్ పాలసీ ఎవరికి అనుకూలం అనే సందేహాలు తలెత్తడం సహజం! ఇప్పటికే ఉన్న డ్రోన్‌ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే పదోతరగతి మెదలు టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వరకు ముఖ్యంగా ఎరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు అవకాశాలు లభించే వీలుంది. అదేవిధంగా తాజా డ్రోన్ విధానం స్టార్టప్ ఔత్సాహికులకు స్వయం ఉపాధికి ఒక సరికొత్త మార్గంగా నిలవనుంది.డ్రోన్' పైలట్ .. లెసైన్స్ ఉంటేనే.. డ్రోన్ పాలజీ ప్రకారం 18 ఏళ్ల వయసుతో పాటు పదోతరగతి అర్హత, ఇంగ్లిష్ పరిజ్ఞానముంటే 'డ్రోన్' పైలట్‌గా మారొచ్చు, ఆ మేరకు డిజిసిఎ నిర్దిష్టంగా నిబంధనలు రూపొందించింది. డ్రోన్‌ను ఆపరేట్ చేసే వ్యక్తి డిజిసిఎ నుంచి రిమోట్ పైలట్ లైసైన్స్ పొందాలి. ఇందుకోసం ముందుగా డిజిసిఎ గుర్తింపు పొందిన ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లో కనీసం అయిదు రోజులపాటు శిక్షణ పొందాలి. రేడియో టెలిఫోనీ టెక్నిక్స్, ఫ్లయిల్‌ప్లానింగ్ అండ్ ఎటిసి ప్రొసీజర్స్ డిజిసిఎ రెగ్యులేషన్స్ తదితర విమానయాన సంబంధిత టెక్నికల్ అంశాల్లో థీయరీ ప్రాక్టికల్ శిక్షణ పొందాలి. ప్రస్తుతం ఈ విభాగంలో దేశంలో ఐఐడి ఒక్కటే డిజిసిఎ గుర్తింపు పొందింది. 'డ్రోన్' పైలట్.. లెసైన్స్ ఉండటంతోపాటు .. 18 ఏళ్ల వయసుతోపాటు తదోతరగతి అర్హత, ఇంగ్లీష్, పరిజ్ఞానముంటే'డ్రోన్' పైలట్‌గా మారొచ్చు, ఇదుకోసం ముందుగా డిజిసిఎ గుర్తింపు పొందిన ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లో కనీసం అయిదురోజులపాటు శిక్షణ పొందాలి. రేడియో టెలిఫోనీ టెక్నిషియన్స్, ఫ్లయిట ప్లానింగ అండ్ ఎటిసి ప్రొసీజర్స్ డిజిసిఎ రెగ్యులేషన్స్ తదితర వియానయాన సంబంధిత టెక్నిలకల్ అంశాల్లో ధియరీ ప్రాక్టికల్ శిక్షణ పొందాలి.



ప్రధానంగా మీడియా, పోటోగ్రఫీ..

డ్రోన్ పైలట్లకు ప్రధానంగా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫోటోగ్రఫీ, సినిమా రంగాల్లో ఎక్కవ అవకాశాలు లభించనున్నాయి. కారణం. ఇటీవల కాలంలో సినీరంగం, ఎలక్ట్రానిక్ మీడియాలో డ్రోన్ కెమరాలతో షూటింగ్ చేయడం పెరుగుతోంది. ప్రస్తుతం డ్రోన్‌ల వినియోగంపరంగా 40-50 శాతం మేరకు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఫొటో గ్రఫీ రంగాల్లోనే అవకాశాలు లభిస్తున్నాయి. పైలెట్‌లకు ఆయారంగాల్లో ఉపాధి లభించే వీలుంది.

వ్యవసాయం, సర్వేయింగ్...

డ్రోన్ రంగం పరంగా భవిష్యత్ వ్యవసాయం, సర్వేయింగ్ రంగాల్లోనూ ఉపాధి విస్తరించ నుంది. ఎందుకంటే వ్యవసాయం రంగంలో డ్రోన్‌ల సహాయంతో విత్తనాలు, పురుగు మందుతలు చల్లడం వంటి కార్యకలాపాలకు అస్కారంముంది. డ్రోన్‌ల సహియంతో గంటల వ్యవధి తోనే పూర్తిచేయొచ్చు.

తయారీలో టెక్ అభ్యర్థులు..

డ్రోన్ పాలజీ ద్వారా ఉపాధిఇ పరంగా టెక్నికల్ విద్యార్థులు కూడా ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ కోణంలో ఏరోడైనమిక్స్,

> **డ్రోన్ పాలజీ ప్రకారం 18 ఏళ్లు వయసుతోపాటు పదోతరగతి అర్హత, ఇంగ్లిష్ పరిజ్ఞానముంటే 'డ్రోన్' పైలట్‌గా మారొచ్చు, ఆ మేరకు డిజిసిఎ నిర్దిష్టంగా నిబంధనలు రూపొందించింది**

ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నికల్ డ్రుయేట్లకు అవకాశం లభించనుంది. డ్రోన్‌ల డిజైన్, మోడలింగ్, 3-డిప్రింటింగ్, అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, వంటి విభాగాల్లో వీరికి ఉద్యోగవకాశా లు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. మైనింగ్ వంటి రంగాలకు సంబంధిచిన అంశాల్లో ఈ అనలిస్టల అవసరం ఎక్కవగా ఉంటోంది.

స్టార్టప్‌లకు కలిసొచ్చేలా....

మరోవైపు స్వయం ఉపాధిపరంగానూ ఇది సరికొత్త వేదికగా నిలవనుంది. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ సంస్థలను ఏర్పాటు చేసే స్టార్టప ఔత్సాహికులకు ఎన్నో అవకావాలు లభించనున్నాయి. ఇప్పటికే మన దేశంలో దాదాపు150డ్రోన్ తయారీ సంస్థలున్నాయి. ఇప్పటికేడ్రోన్‌ల తయారీలో నిమగ్నమైన ఇండియా ఫోర్జ్ సంస్థకు 23.77 మిలియన్ డాలర్ల ఫండింగ్ లభించింది. అదే విథంగా తయారీ విభాగంలో చిన్న తరహాసంస్థల్లో కనీసం 50 మంది. భారీ సంస్థల్లో కనీసం రెండు వందల మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది.


డ్రోన్ పైలట్.. శిక్షణ సంస్థలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్స్, మానవ డ్రోన అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ డ్రోన్స్, నేషనల్ డ్రోన్ స్కూల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ.

సరికొత్త ఉపాధి వేదిక...

ప్రస్తుత మార్కెట్ పరిస్థిలులు, కెరీర్ అవకాశాలను పరిగణలోకి తీసుకుంటే.. భవిష్యత్‌లో వేల మందికి ఉపాధి వేదికగా డ్రోన్ మార్కెట్ నిలవనుంది. ముఖ్యంగా పదోతరగతి అర్హతతోనే కెరీర్‌లో స్థిరపడే అవకాశం ఉంటుంది డిజిసిఎ పాలజీ అమల్లోకి వచ్చాక లెసైన్సడ్ డ్రోన్స్ పైలట్లకు అవకాశాలు మెరుగ వుతాయని చెప్పొచ్చు, అయితే విద్యార్థులు శిక్షణ తీసుకునే ముందు సదరు సం స్థకు డిజిసిఎ గుర్తింపు ఉందో? లేదో? పరిశీలిం చాలి..

భువనేశ్వర్ ఎయిమ్స్‌లో 226 ఖాళీలు

ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ వివిధ విభాగాల్లోఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలసంఖ్య: 125, విభాగాల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్ -37, అడిషనల్ ప్రొఫెసర్-24, అసోసియేట్ ప్రొఫెసర్-35, అసిస్టెంట్ ప్రొఫెసర్-29. విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ,



మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, టాక్సీకాలజీ, జనరల్ మెడిసిన్, సైకియాట్రి, పిడియాట్రిక్స్, జనరల సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తల్మాలజీ, ఒఅండ్‌జి, ఇఎన్‌టి, రేడియోడయాగ్నసిస్, అనెస్థిషియాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్, రేడియోథెరపి, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ, పల్మనరీ మెడిసిన్, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, న్యూరో సర్జరీ, సర్జికల్‌గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్ తదితర విభాగాలు ఉన్నాయి.**అర్హతలు:** సంబంధిత విభాగం నుంచి పిజి, పిహెచ్‌డి,సంబంధిత టీచింగ్ / రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి. **ఎంపికవిధానం:** ఇంటర్వ్యూద్వారా, **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్‌లో **వెబ్‌సైట్:** www.aiims-baneswar.edu.in


కళ్యాణిలో కొత్తగా ఏర్పాటైన ఎయిమ్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రకటన విడుదలైంది. ఖాళీలసంఖ్య:101, ఇందులో ప్రొఫెసర్-19, అడిషనల్ ప్రొఫెసర్-13,అసోసియేట్ ప్రొఫెసర్-15,అసిస్టెంట్ ప్రొఫెసర్ -38, సీనియర్ రెసిడెంట్-8, ట్యూటర్-8.

ఐఐఎంలో ఫెలోషిప్‌లు

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ ఎన్ ఎస్ రామస్వామి ప్రిడాక్టొరల్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రొఫెసర్ ఎన్ఎస్‌రామస్వామి ప్రిడాక్టొరల్‌ఫెలోషిప్విభాగాలు: డెసిషన్ సైన్సెస్, ఎకనామిక్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ , ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్ అండ్ ఆపేరే షన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలసి, స్ట్రాటజి, **అర్హత:** పిజి/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా సిఎ/ ఐసిడబ్ల్యూఎ/ సిఎస్, బిఇ/ బిటెక్‌లో ఉత్తీర్ణత. **ఎంపికవిధానం:** పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా, **ఫీజువివరాలు:** రూ. 500/-. **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా, predoc@iimb.ac.in

> **పాఠకులకు సూచన :**
> ఈ శీర్షికపై మీ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.వివిధ స్థాయిల్లోని కోర్సులు, వృత్తి విద్యలు, ఆయా రంగాలలోని ఉపాధి అవకాశాలు, విద్యార్థుల అధ్యయన ప్రణాళికలు, కొత్త విద్యావిధానాలు, దేశ విదేశాల్లో అందుబాటులో ఉన్న ఉపాధిఅవకాశాలు, వ్యక్తిత్వ వికాసం, సంబంధిత అంశాలపై రచనలు 'కెరీర్' శీర్షికకు పంపండి.
> **చిరునామా:**
> ఎడిటర్, వార్త దినపత్రిక 396, లోయర్ ట్యాంక్‌బండ్ హైదరాబాద్-500080.
> Email: vaarthacareer@gmail.co

పరీక్షాసమయంలో పునశ్చరణ అవసరం



చాలా మంది విద్యార్థులు నేను బాగానే చదివాను నాకు పరీక్షలో సరిగా రాయలేక పోయాను,ఎందుకంటే నాకు చదివింది గుర్తుండటం లేదు.అని చెప్తుంటారు. దీనకి కారణం సరైన పునశ్చరణ లేకపోవడం. చదవడం ఎంతబాగా చదివినా పున ఃశ్చరణ సరిగా లేనట్లయితే మీరు కోరుకున్న మార్కులు సాధించడం కష్టతరమవుతుంది. శాస్త్రీయ పద్ధతిప్రకారం చదువు Survey, Question, Repeat,Revise ప్రకారం సాగాలి. అంటే ముందుగా సిలబస్ మొత్తాన్ని అవగాహన చేసుకొని, దానిలోని ప్రశ్నలకు జవాబులను సిద్ధం చేసుకొని, అవి వచ్చేవరకు చదివి, మరల పున ఃశ్చరణ చేసుకోవడం అని అర్థం. ఈ విధంగా చదివితే చదివినది మనకు బాగా వంటబడుతుంది. ప్రాక్టీస్ మేక్ ఎమ్యాన్ పర్‌ఫెక్ట్ అన్నట్లు మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఫలితం అంత బాగా కనిపిస్తుంది. మరి మేం చదివాం కాని గుర్తుండట్లేదు అనే వారికోసం నిపుణుల మాట. ఒకసారి చదివితే ఒకరోజు గుర్తుంటుంది. రోజులోపు మళ్లీ చదివితే వారం రోజులు గుర్తుంటుంది,దాన్ని వారంరోజులలోపు చదివితే నెలరోజులవరకు గుర్తుంటుంది, నెలలోపు చదివితే మూడు నెలల వరకు గుర్తుంటుందని నిపుణులు చెప్తున్నారు. అంటే మనం నేర్చు కున్న ప్రతీది మూడు నెలకొక సారి పునశ్చరణ చేసు కుంటూ ఉండాలి. ఫార్ము లాలు, ముఖ్మమైన సంవత్సరాలు, పద్యాలు, ముఖ్యమైన వాక్యాలను ఒక పేపర్ మీద రాసుకొని దానిని మీరు చదువుకునే టేబుల్‌దగ్గర్లో అంటించుకోవాలి. వాటిని రోజూ చదవాలి కాబట్టి ఈ విధంగా చేస్తే మనకు సమయం ఆదా అవుతుంది. మనం చదువుకునేటప్పుడు కావల్సిన పుస్తకాలను వెతకడానికి సమయం వృధా కాకుండా పుస్తకాలను తొందరగా గుర్తించేలా వాటికి మీకనుగుణంగా గుర్తులు పెట్టుకోవాలి. చాప్టర్స్‌లలో కూడా రకరకాల టాగ్‌లను పెట్టి ఉంచడం వల్ల తొందరగా వాటిని గుర్తిచగలిగి సమయం ఆదా అవుతుంది. అలాగే రివిజన్ చేసే సమయంలో మన టేబుల్‌ను కాస్త ఆకర్షణీయంగా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. వీటితోపాటు సరైన ప్రణాళికను రపూపొందించుకొని, జాగ్రత్తలు పాటిస్తూ పునఃశ్చరణను సజావుగా ముగించవచ్చు.

విద్యార్థులు మొదటి నుంచి ఏ పుస్తకాన్నైతే చదువుతారో దాన్నే చివరి వరకు చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పాత విషయాలు బాగా గుర్తుంటేనే కొత్త విషయాలు తొందరగా అర్థమవుతాయి. మనం చదివేటప్పుడుగాని, పునఃశ్యరణ చేసేటప్పుడుగాని ఆత్మవిశ్వాసాన్ని వదలకూడదు. కొత్త విషయాలు నేర్చుకునే ముందు తప్పనిసరిగా పాత వాటిని ఒకసారి పునఃశ్చరణ చేయాలి. ఈ విధంగా చేస్తే చదివింది గుర్తుండి మీరు అనుకున్న స్కోర్‌ను సాధిస్తారు.

రైల్వేలో సూపర్‌వైజర్లు

సికింద్రాబాద్‌లోని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న సూపర్




వైజర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీలకు ప్రకటన విడుదల చేసింది.

ఖాళీలసంఖ్య: 50, **పోస్టు:** సూపర్‌వైజర్, **అర్హత:** గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బిఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి. **వయోపరిమితి:** జనవరి 1 నాటికి 30 సంవత్సరాలు మించ కుండా ఉండాలి.ఎస్సి,ఎస్టిలకు ఐదేండ్లు, ఒబిసిలకు మూడేండ్లు, పిహెచ్‌సిలకు పదేండ్ల సడలింపు ఉంటుంది. **పేస్కేల్:** రూ.25,000/- అదనంగారోజువారి అలవెన్సులు రూ.250/- అవుట్ స్టేషన్ అలవెన్సులు రూ.250/-చెల్లిస్తారు. **ఎంపికవిధానం:** ఇంటర్వ్యూ ద్వారా, **దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్‌లో **ఇంటర్వ్యూ తేదీ:** ఫిబ్రవరి16, ఉదయం 10గంనుంచి మధ్యాహ్నం 1 గం. మధ్య ఉంటుంది. **వెబ్‌సైట్:** www.irctc.com

ఆన్‌లైన్ పరీక్షలకు సన్నద్ధత!

ఈమధ్యకాలంలో పరీక్షలన్నీ దాదాపుగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. వాటిని రాయడం అందరికీ తెలిసిఉన్నా అందులో సులభంగా రాయడానికి కావలసిన సూచనలు కొన్నింటిని మీకోసం. ఆన్‌లైన్ మాక్ పరీక్షల వల్ల అభ్యర్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకొని, తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకొనే వీలుంటుంది. ఆన్‌లైన్ పరీక్షలు రాసే ముందు సిస్టమ్స్‌కు సంబంధించి ఎలాంటి టెక్నికల్ సమస్యలున్నా దానిని వెంటనే పరీక్షాకేంద్రం సమన్వయకర్తకు తెలియజేయాలి. ఆన్‌లైన్ పరీక్షలకు హాజురుకాబోయే అభ్యర్థులు తప్పనిసగా ఆన్‌లైన్ మాక్‌టెస్టలు ప్రాక్టీస్ చేయాలి. ముందుగా ఆయా పరీక్షలకు సంబంధిత సబ్జెక్టులవారీగా పరీక్షలు రాయాలి. సెలబస్ చదవడం పూర్తయ్యాక గ్రాండ్‌టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. ఆన్‌లైన్ మాక్ పరీక్షలకు హాజరుకావడం ద్వారా పరీక్ష విధానానికి అలవాటుపడటంతో పాటుటైం మేనేజ్‌మెంట అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. మన బలం,బలహీనతలు తెలుస్తాయి. పరీక్ష రాసిన తర్వాత 'కీ' ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిలో ఏమైనా సందేహాలుంటే సంబంధిత నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవాలి. చాలా ఆన్‌లైన్ మాక్‌టెస్టలు రాశాం కాబట్టి, మళ్లీ ఇప్పుడు



నిబంధనలు చదవాల్సిన అవసరం లేదన్న భావనతో ఉండకూడదు. తప్పనిసరిగా వాటిని చదివిన తర్వాతనే పరీక్ష రాయడం ప్రారంభించాలి. ముందుగా తెలిసిన ప్రశ్నలకుసమాధానాలు రాసి, ఆతర్వాత అనుమానమున్నవి,చివరగా తెలియవు అన్నవాటి జోలికి వెళ్లాలి.

వణికిస్తున్న చలి

❖ చాలీచాలని దుప్పట్లతో విద్యార్థులకు ఇబ్బందులు

❖ మంచాలు లేక నేలపైనే నిద్రిస్తున్న వైనం

సంగారెడ్డి, జనవరి 30 ప్రభాతవార్త: సంగారెడ్డి జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు చలికి వణికి పోతున్నారు. ఉష్ణోగ్రతలు పడి పోతుండడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు చలి చంపే స్తుంది. సంగారెడ్డి జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొన్ని హాస్టళ్ల విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వగా మరికొన్నిట్లో ఇవ్వలేదు. దీంతో వారి ఇంటి నుంచే తెచ్చుకొని కాలం వెల్లదీస్తున్నారు. ఇక మరికొన్న హాస్టళ్లలో బ్లాంకెట్లు ఇచ్చారు. కొన్నింటిలో ఇవ్వలేదు. దీంతో అక్కడి విద్యార్థులు చలి తట్టుకోలేక గజ గజా వణికి పోతున్నారు. ఈ ఏడాది హాస్టళ్లలో చేరిన విద్యార్థులకు దాదాపు అన్ని చోట్ల దుప్పట్లు గాని బ్యాంకెట్లు గాని ఇవ్వలేదు. ఈ చలిలో వారి బాదాలు వర్ణణాతీతం ప్రభుత్వం పంపిణీ చేసిన దుప్పట్లు ఉన్నచోట కూడా చలికి తట్టుకోలేక పోతున్నారు. ఉదయం లేచి చలి మంటలు వేసు కొని సేద తీరుతున్నారు. కొని హాస్టళ్లలో మంచాలు ఇవ్వక పోవడంతో నేల పైనే చలిలో విద్యార్థులు బలవంతంగా నిద్రించాల్సి వస్తుంది. చలికి వణికి పోతునే ముడుచుకొని పడుకుంటున్నారు. చలి కాలంలో విద్యార్థులు వేడి నీటి స్నానం చేసేందుకు గీజర్ సౌకర్యం కల్పించలేదు. గీజర్లు ఉన్న చోట విద్యుత్ సౌకర్యం లేక మూలన పడ్డాయి . దీంతో చన్నీటీ స్నానాలు తప్పడం లేదు. చలి నుంచి రక్షించండని అదికారులను విద్యార్థులు వేడుకుంటున్నారు." సర్కారీ వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారైంది . దప్పట్లు లేక మంచాలు లేక ఉన్నా సరిపోక లేదంటే మంచాల సైజ్ చిన్నగా ఉండడం వల్లఉపయోగపడక చాల హాస్టళ్లలో కటిక నేల మీదే పడుకుంటున్నారు. ఒకరిని ఒకరు కరిచి పెట్టుకొని మునగదీసుకుని పడుకుంటున్న విద్యార్థుల్ని చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. మన అధికారులకు తప్ప కొంత మంది ఇళ్ల నుంచి దుప్పట్లు తెచ్చుకొని వాడుకుంటున్నారు. మరి కొందరు చిరిగిపోయిన దుప్పట్లకు అతుకులు వేసుకుని చలి నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ముగ్గురేసి కలిసి ఒకే రగ్గు కొనుక్కుని వణికించే చలిని దిక్కరించడానికి చూస్తున్నారు.



నిధులు ఏమవుతున్నాయి ?

ప్రభుత్వం సంక్షేమ విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచినప్పటికి మిగతా సదుపాయాలు అందక విద్యార్థులు యమయాతన పడుతున్నారు. జిల్లాలోని ఎస్సీ ,ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో వందల మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో సగం మందికి కూడా రగ్గులు స్వెటర్లు , మంజూరు కాలేదు. యూనిఫారాలు అందలేదు. స్వెటర్లు కొనమంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా అదికారులు పట్టించుకోలేదు. చిలి తీవ్రత కావడం ,దుప్పట్లు అందక పోవడంతో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థులకు ప్రతి నెలా సబ్బు,నూనె, పౌడర్, రిబ్బన్ (విద్యార్థినులకు) షాంపూ తదితర వస్తువులు కొనుక్కోడానికి ఇచ్చే కాస్మోటిక్ చార్జీలు కూడా ఆలస్యమవుతున్నాయి. సంక్షేమ శాఖలు ఆమెదించిన నిధుల్లో కొంత మేర మాత్రమే ఖర్చు అయ్యాయి. మిగితావి ట్రెజరీలో నిలిచిపోయాయని ఓ అధికారి తెలిపారు.

స్వెటర్లకు దిక్కు లేదు..

ఏటా ఒక్కో విద్యార్థికి రగ్గులు , బెడ్‌షీట్ల కోసం దాదాపు రూ. 645 చొప్పున ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరి ఆ సొమ్మంతా ఏమవుతోందో అధికారులకే తెలియాలి. ఏటా దుప్పట్లను మార్చాల్సి ఉన్నా చాలా చోట్ల పాతవాటినే కొత్త విదా ర్యార్థులకు ఇస్తున్నారు. కొన్ని వసతిగృహాలాకు మంచాలు మంజూరు చేసినా పరుపులు ఇవ్వలేదు. దీంతో చల్లటి ఇనుప మంచాలపై పడుకోవడం నరక యాతనగా ఉంది. తట్టుకోలేక కొందరు నేలపైనే చాపలు పరుచుకుని పడుకుంటున్నారు.

జోగిపేటలో

జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు చలికి వణికి పోతున్నారు. ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో రగ్గులు పంఫిణీ చేసినా ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విద్యార్థులు చలి నుంచి బయట పడలేక పోతున్నారు. గత వారం రోజులుగా పరిస్థితులు మారిపోవడం విద్యార్థులు వణికి పోతున్నారు. జిల్లాలో 22 బిసి సంక్షేమ హాస్టళ్లున్నాయి. సుమారుగా 1850 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు ప్రభుత్వం రెండు మాసాల క్రితమే రగ్గులను పంఫిణీ చేసినా కొన్ని హాస్టళ్లలో కీటికీల రెక్కలు సరిగా లేక పోవడంతో అందులో నుంచ వచ్చే చల్లటి గాలుల వల్ల అక్కడక్కడ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెక్కలు లేని కిటీకలకు అడ్డంగా విద్యార్థుల పరీక్ష ప్యాడులు ,ఇతర అట్టలను అడ్డంగా పెట్టుకొన చలి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఏడుకొండల్లో భక్తుల వసతికి పెద్దపీట

● 70కోట్లతో యాత్రికుల నూతన వసతి సముదాయం

తిరుమల,జనవరి30 ప్రభాతవార్త: కలియుగ వైకుంఠం తిరుమలకు ఇష్టదైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం దేశవిదేశాలనుంచి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతుండటంతో తిరుమలలో సామాన్యభక్తుల వసతికి టిటిడి పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం తిరుమలలో అత్యాధునిక సౌకర్యాలతో అధునాతనంగా దాదాపు 70కోట్ల రూపాయల వ్యయంతో యాత్రికుల వసతి సముదా యం(పిఏసి-5)భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది.

టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఈ భవనం నిర్మా ణం పూర్తయితే అదనంగా సుమారు ఐదువేలమంది వరకు భక్తులు వసతిపొందే వీలుకలుగుతుంది. ఇప్పటికే తిరుమలలో టిటిడి నిర్మించిన వసతిసముదాయాలు పిఏసి-1,2 వీటిల్లో భక్తులు 2వేలనుంచి 3వేలమంది వరకు హాళ్లలో బసచేస్తున్నారు. ఇక్కడే యాత్రికులకు అవసరమైన లాకర్లు సౌకర్యం, స్నానపుగదులు, మరుగుదొడ్లను నిర్మించింది. అవసరమైన వరకు ఈ వసతి సముదాయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించారు.

ఈ సముదాయాలు భక్తులకు సరిపో వకపోతుండటంతో మళ్ళీ పిఏసి3ని నిర్మించింది. ఈ పిఏసి 3 గత కొనేళ్ళుగా శ్రీవారి సేవకులకు కేటాయించి వసతి కల్పించారు. దీంతో ఈ భవనం పూర్తిగా శ్రీవారి సేవకులు వినియోగించుకుంటున్నారు. పాత అన్నదానం భవనాన్ని పిఏసి4గా మార్పుచేశారు. ఈ భవనంలో తిరుమల టిటిడి విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో బాటు స్కాట్స్ గైడ్స్, ఎస్‌పిఎఫ్ సిబ్బందికి కేటాయించారు. తిరుమలలో 7,200 వరకు గదులు వున్నాయి. వీటిల్లో భక్తులకు కేటాయిస్తున్నది 6,200వరకు మాత్రమే. ఇవిగాక తిరుమలలో మఠాలు వున్నాయి. మఠాలు తిరుమలకు కొన్ని కిలోమీటర్లు దూరంలో వుండటంతో చాలావరకు భక్తులు వీటిల్లో దిగేందుకు సుముఖత చూపలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం కొన్ని కారణాలతో భక్తులు మఠాల్లో బసచే స్తుం టారు. దీంతో సాధారణరోజుల్లో తిరుమలకు 80వేలవరకు వస్తున్నభక్తులకు అంతంత మాత్రంగా వసతి కల్పిస్తున్నారు. ఇక వారాంత పురోజుల్లో ప్రత్యేక పర్వదినాల్లో, వరుసగా సెలవు రోజులు వస్తే తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య ఒకలక్షకు పైగా పెరిగిపోతోంది.

ఈ నేపధ్య లో భక్తులకు పూర్తిస్థాయిలో గదులుకేటాయించలేని పరిస్థితి తలెత్తుతోంది. చాలావరకు భక్తులు పార్కుల్లో, రోడ్లపక్కన, పుట్‌పాత్‌లపై నిద్రించడం సాధారణమైపోయింది. మరీ చలికాలం వస్తే వసతి దొరకని భక్తుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య రెట్టింపవుతుందని అంచనా వేస్తున్న టిటిడి అధికారులు అందుకు తగ్గట్లు వసతి కల్పించాలనే యోచనతో ముందస్తుగా యాత్రికుల వసతి సముదాయం-5ను నిర్మించేందుకు సిద్ధమ య్యారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరుకు ఇప్పటికే టిటిడి ధర్మకర్తలమండలి కూడా ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టను న్నారు. పిఏసి5లో కూడా మూడుఅంతస్థుల భవనంతో హాళ్ళు, లాకర్లు, పూర్తిసౌకర్యాలు కల్పించనున్నారు. ఇంకా భక్తులకు ఇక్కడ ఆహ్లాదాన్ని కలిగించేలా పూలమొక్కలు కూడా పెంచేందుకు యోచిస్తున్నారు. ఈ భవనం నిర్మాణం జరిగితే తిరుమలకు వచ్చిన భక్తులకు కొంతవరకు వసతి కొరత తీరుతుంది. తిరుమలలో ప్రైవేటు వ్యక్తులు అతిధిగృహాల నిర్మాణానికి పూర్తిగా టిటిడి బ్రేక్‌వేయడంతో టిటిడినే స్వయంగా వసతిసముదాయాల ద్వారా వీలైనంతమందికి బససౌకర్యం కల్పించే యోచనలో వుండటం శ్రీవారి భక్తులకు సంతోషకరం.

పంటలపై గజరాజుల స్వైరవిహారం

- అరటి, మామిడి పంటలకు భారీనష్టం
- పరిహారం చెల్లింపుపై ఉదాశీనత
- రెండు రాష్ట్రాలమధ్య బెడద

బంగారుపాళ్యం(చిత్తూరు జిల్లా), జనవరి 30 ప్రభాతవార్త: వ్యవసాయ పొలాలపై ఏనుగుల దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. ఈ దాడుల వల్ల రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లుతున్నది. పరిహార చెల్లింపులపై అటవీశాఖ అధికారులు ఉదాసీ నంగా వ్యవహరిస్తున్నారు. అటవీప్రాంత సమీపంలో గల పంట పొలాలపై ఏనుగుల గుంపు పరిపాటిగా దాడులు సాగిస్తున్నాయి. ఈ ఏనుగుల గుంపు తరలింపు విషయంపై అటవీశాఖఅధికారులు ఉదాసీ నంగా వ్యవహరిస్తూ తగినంతగా పరిహారం చెల్లింపు లేదని ఆరోపణలు వున్నాయి. గత వారంరోజులుగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలో ఏనుగుల దాడులు పంట పొలాలపై కొనసాగుతూనే వున్నాయి. 12ఏనుగుల గుంపు ప్రతిరోజు పంటలపై దాడి చేస్తూ రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నాయి. ఈ గుంపు తరలింపు విషయంపై ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తమిళనాడు రాష్ట్రాల మధ్య బెడదగా వుంది. ఈ నేపధ్యంలోసోమవారం రాత్రి ఎగువ బందార్లపల్లి గ్రామసమీపంలో వ్యవసాయ పొలాల వైపుకు ఈ ఏనుగుల గుంపు వచ్చాయి, వ్యవసాయం పొలాల వద్దనే నివాసం వున్న రుద్రయ్య ఇంటి సమీపంలోనే మామిడి, టమోటా పశుగ్రాసంలను ధ్వంసం చేసాయి. ఏనుగుల అలికిడి గుర్తించిన రుద్రయ్యకుటుంబసభ్యులు ఇంటిపైభాగం చేరుకొని డప్పులు వాయించారు. కానీ ఆ చప్పుడులను ఖాతరు చేయకుండా ఈగుంపు రుద్రయ్యకు చెందిన టమోటాపంటను ధ్వంసం చేసాయి. 800 అరటిమొక్కలను తొక్కిపడేసి ధ్వంసం చేసాయి. సమీపంలోగల గిరి రాజన్ మామిడి తోటలో సుమారు 50 మామిడి చెట్ల కొమ్మలను విరిచేసాయి. దీంతో దాదాపుగా లక్షమే రకు పంట నష్టం వాటిల్లింది. నష్ట పరిహారం చెల్లింపు విషయంపై అటవీశాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వున్నాయి.



ఈ విష యం తెలిసిన వెంటనే ఫారెస్టుసెక్షన్ ఆఫీసరు ధనం జయ, బీట్ అధికారిణి అనితలు జరిగిన పంట నష్టంను పరిశీలించారు. ప్రభుత్వ పరంగా నష్టప రిహారం చెల్లింపుకు తగు చర్యలు తీసుకొంటామని రైతులకు హామి ఇచ్చారు. పరిహారం చెల్లింపు విషయంలో అధికారులు తగు నిర్ణయాలు తీసుకోవడం లేదని రైతుల ఆరోపణ. భారీగా పంటనష్టం జరిగిన నామమాత్రంగా పరిహారం చెల్లిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. పరిహారం చెల్లింపు విషయంపై ప్రభుత్వం దృష్టిపెట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో మన రాష్ట్ర అటవీశాఖ అదికారులు ఈ ఏనుగుల గుంపు తమిళనాడు అటవీవైపుకు తరలించి చేతులు దులుపుకొంటున్నారు. మరుసటిరోజే తమిళనాడు అటవీశాఖ అధికారులు ఈ గుంపును మన రాష్ట్ర అటవీవైపుకు తరలింపు చేస్తున్నారు. ఈ విధంగా ఇటు రాష్ట్రాల మధ్య ఈఏనుగుల తరలింపు విషయంపై బెడదగా కొనసాగుతున్నది. ఈ గుంపు తరలింపుకు శాశ్వత పరిష్కారం ఇరు రాష్ట్రాల మధ్య లేనందువల్ల ఇలాగే కొనసాగుతున్నది. తరచూ తమ రాష్ట్ర పరిధిలోని అటవీప్రాంతం నుంచి పొలాలవైపు ఈ ఏనుగుల గుంపు దాడి చేయడం వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లుతున్నది. మన అటవీశాఖ అధికారులు కనీసం పంట నష్టం పరిహారంపై తగు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

వినూత్న పథకాలతో
దూసుకెళ్తున్న చంద్రబాబు

శ్రీకాళహస్తి,జనవరి 30 ప్రభాతవార్త: వినూత్న పథకాలతో ప్రజారంజకంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు రాజకీయ పునాదులు ఆడపడుచులని మాజీ మంత్రి, శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ను ఆర్థికాంధ్ర ప్రదేశ్‌గా తీర్చి దిద్దుటకు ముఖ్యమంత్రి ఎన్నో ప్రణాళికల్ని రూపొందించుకున్నారని ప్రసంశించారు. ఓ వైపు సామాజికాభివృద్ధి, మరో వైపు పారిశ్రామికాభివృద్ధి, ఇంకొక వైపు ధార్మికతను ఉట్టిపడేలా ప్రణాళికల్ని రూపొందించుకొని విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. మహిళా సంఘాలకు శ్రీకారం చుట్టిందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని ఆ విభాగానికి ఓ మంత్రిత్వ శాఖ ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసి ధ్వాక్రా సంఘాల మొదటి మంత్రిగా తనకు 1999లో బాధ్యతలు అప్పగించారని గోపాలకృష్ణారెడ్డి అన్నారు. నాటి నుంచే మహిళలకు ఆయన గుర్తింపు ఇస్తున్నారన్నారు. పార్టీకి మహిళలే శ్రీరామరక్షగా ఉన్నారని వివరించారు. ఈ ఐదేళ్ళలో కేంద్రం నమ్మించి మోసం చేసిందని అయితే అభివృద్ధికి నిధుల కొరత లేదని ముందుకు సాగుతున్నారన్నారు. సంక్షేమ పథకాలను రెట్టింపు చేశారన్నారు. ఇందులో భాగంగా ధ్వాక్రా సంఘాలకు 'పసుపు కుంకుమ పథకంలో' రూ.10వేలు, సెల్‌ఫోన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి గుర్తింపు మరెక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. దేశాన్ని అభివృద్ధిలో నడుపుతున్నట్లు డాంబికాలు పలుకుతున్న ప్రధాని నరేంద్రమోదీ పరిపాలించిన రాష్ట్రంలో ఎన్నడైనా ఇలాంటి పథకాలు అమలు చేశారా? అని గోపాలకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధియే అజెండాగా తాను 35 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నట్లు వివరించారు. నేడు ముఖ్యమంత్రి ప్రకటించిన మహిళా వరం ను వెలుగు సంఘాల సభ్యులు ప్రతి ఇంటికి చేర్చాలన్నారు. మహిళాభ్యున్నతితోనే రాష్ట్రాభివృద్ధి కుటుంబాల్లో శాంతి సౌఖ్యాలు ఉంటాయనే ఈ పథకాన్ని రూపొందించారని తెలిపారు. ఈ పథకంపై సభ్యులు అవగాహన కల్గి ఉండాలన్నారు. కాబట్టి మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీనే గెలిపించుకోవాలని మళ్ళీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని గోపాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.



సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

ఫిబ్రవరి 2 నుంచి ప్రచారానికి శ్రీకారం: బృందమ్మశ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయిలోని వెలుగుమహిళా సంఘాల సభ్యులకు పసుపుకుంకుమ పథకంపై అవగాహన సదస్సులో శాసనసభ్యుని సతీమణి బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా గోపాలన్నకు అండగా నిలిచిన తెలుగుదేశం తమ్ముళ్ళు, అక్క చెల్లెలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోవు ఎన్నికల ప్రచారాన్ని ఫిబ్రవరి 2 నుంచి నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రచారాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వస్తాం. అందరి సహకారం కోరుతామని ఆమె బహిరంగ సమావేశంలో ప్రకటించారు. మీ ముందుకు వచ్చి అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారని వారి మాటలు నమ్మితే మోసపోతారని అభివృద్ధిని కాంక్షించేది ఒక్క తెలుగుదేశం పార్టీయే అన్నారు. ఈ సదస్సులో శ్రీకాళహస్తి వ్యసాయమార్కెట్ కమిటి చైర్మెన్ చెంచయ్యనాయుడు శ్రీకాళహస్తి సింగిల్ విండో అధ్యక్షుడు తాటిపర్తి రవీంద్రనాథ్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కామేష్‌యాదవ్, మండలాధ్యక్షురాలు విజయలక్ష్మీ, జడ్‌పిటిసి చెంగయ్య, వెలుగు కోఆర్డినేటర్ మాధవి మండల ఉపాధ్యక్షుడు దొరైరాజ్ అధికారులు పాల్గొన్నారు.

టిడిపి-టిఎస్‌లో..స్తబ్దత

● పార్లమెంటు ఎన్నికల్లో పొత్తా.. ఒంటరి పోరా?


● తర్జనభర్జనలో పచ్చపార్టీ నాయకులు

హైదరాబాద్, జనవరి 30 ప్రభాతవార్త: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో ఊహించని విధంగా తక్కువ స్థానాల్లో గెలవటం..మహాకూటమి చలకిలపడటం ఆపార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూటమితో పొత్తు ఉంటుందా? లేక ఒంటరిగా పోటీ చేయాలా? అనే తర్జన భర్జనలో ఆపార్టీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత సాంకేతాలు ఇవ్వడంతో..ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలో నడిచిన మహాకూటమితో కూడా తమ పార్టీకి పొత్తు ఉండలా? వద్దా? అనే విషయంపై వారు మంతనాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని 15 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని టిడిపి గెలిచింది. బిజెపి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గెలిచింది. ఆ పొత్తుతో ఇరుపార్టీలు రాజకీయంగా బలపడటంతోపాటు..లాభపడ్డాయి. కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే అంచనాలు అన్నీ తలకిందులు కావటం టిడిపి-టిఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఎన్నికల్లో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలవటం వారు తట్టుకోలేపోతున్నారు. అధికార పార్టీ ఒకవైపు విచ్చలవిడిగా డబ్బులు..మద్యాన్ని పంచడం..మరోవైపు ఈవిఎంలో కూడా అక్రమాలకు తెరలేపడం వల్లనే తమ ఓటమికి గురయ్యామని వారు ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో రెండు నెలల్లో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లోనైనా చెప్పుకోదగ్గ ఎంపీ స్థానాలను గెలవటానికి ఉపయోగపడే వ్యూహాన్ని రచిస్తున్నారు.

బలంగా ఉన్నామని నిర్ధారణకు వచ్చిన పార్లమెంటు స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నా రు. ఒకవేళ మహాకూటమితో పొత్తు ఉంటే ఒకవిధంగా లేకపోతే మరొక విధంగా వ్యవహరించేందుకు యోచిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో టిడిపికి వచ్చిన ఓట్లను కూడా తెలుసు కుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే ఆసక్తి ఉన్న నాయకుల వివరాలను సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలన్ని తలకిందులు చేస్తూ వచ్చిన ఫలితాలతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు కొంత జంకుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈదశలో పార్టీకి కొంత బలమున్న స్థానాల్లో సీనియర్ నేతలతోపాటు..కొత్తవారు, ఉత్సహవంతులపై ఆరా తీస్తున్నారు. మార్చిలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపుగానే తెలంగాణలోని పార్లమెంటు స్థానాల వారీగా బలబలాలు..పోటీకి ఆసక్తి ఉన్న నాయకుల వివరాలు..గెలుపు వ్యూహాలను సిద్ధం చేసేందుకు టిడిపి తెలంగాణ నాయకత్వం కసరత్తును ప్రారంభించింది.

హైస్పీడ్ ఇంటర్నెట్‌కు ఎంతో మేలు

శ్రీహరికోట (తడ), జనవరి 30 ప్రభాతవార్త: అంతరిక్ష పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు నెలకో ప్రయోగాని కన్నా ఎక్కువగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 24న పిఎస్ఎల్వి సి-44 రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను వినూత్నమైన అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు ఆ ఉత్సాహంతో ప్రస్తుతం శరవేగంతో ఉపగ్రహాలను, రాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 6న ఫ్రెంచిగయానా నుంచి జిశాట్-31 ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్‌కు ఈ ఉపగ్రహం సేవలు ఎంతో ఉపయోగం కలిగించనున్నాయి. భారత టెలీ కమ్యూనికేషన్ మరియు బ్రాడ్ కాస్టింగ్ సేవలకు జిశాట్-31 వంటి శక్తివంతమైన ఉపగ్రహం అవసరమై ఉంది. అంతకుముందు ఈ తరహా ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి చేర్చి ఉంది. వాస్తవానికి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వి మార్క్3 రాకెట్ ద్వారా ఈ జిశాట్ 31 ఉపగ్రహాన్ని ప్రయోగించవచ్చు. అయితే ప్రస్తుతం భారత శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్-2 ప్రయోగం కోసం శ్రీహరికోటలో జిఎస్ఎల్వి మార్క్3 ఎం1 రాకెట్ సిద్ధమవుతోంది. 2600 కిలోల బరువు ఉన్న జిశాట్ 31 ఉపగ్రహాన్ని ఫ్రెంచిగయానాలోని ఏరియన్ రాకెట్ల ద్వారా ప్రయోగిస్తున్నారు. గత డిసెంబర్ 5న ఇస్రో రూపొందించిన జిశాట్ 11 ఉపగ్రహాన్ని ఏరియన్ రాకెట్ ద్వారానే ప్రయోగించారు. కమ్యూనికేషన్ రంగంలో భారత అవసరాల కోసం ఇన్‌శాట్ 4సిఆర్ ఉపగ్రహానికి రీప్లేస్‌గా జిశాట్ 31ని రూపొందించి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ ఇదివరకే ప్రకటించి ఉన్నారు.



ర్చి నెలలో పిఎస్ఎల్వి సి-45 రాకెట్ ప్రయోగం శ్రీహరికోట నుంచి జరపనున్నారు. ఈ రాకెట్ ద్వారా ఎలక్ట్రానిక్స్ ఇంటలిజన్స్ శాటిలైట్ ఇఎంఐఎస్ఎటి (ఎమిశాట్)ను ప్రయోగించనున్నారు. ఎమిశాట్‌తో పాటు మరో 30 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను పిఎస్ఎల్వి సి-45 ప్రయోగించడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఆ వెంటనే ఏప్రిల్‌లో కీలకమైన చంద్రయాన్-2 ప్రయోగానికి సన్నద్ధమవుతున్నారు. 3290 కిలోల బరువు ఉన్న చంద్రయాన్-2లోని రోవర్ ల్యాండర్ ఆర్బిటర్ల ప్రయోగం చేపట్టనున్నారు. ఈ మూడింటి మీద పరిశోధనలు, పరీక్షలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. పదేపదే వాయిదాలు పడుతున్న చంద్రయాన్-2ను ఏప్రిల్‌లో ఖచ్చితంగా జరపడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ కీలక చంద్రయాన్-2 ప్రయోగానికి షార్ కేంద్రం వేదిక కానుంది. ఇదిలావుంటే పిఎస్ఎల్వి సి-46 రాకెట్ ద్వారా కార్టోశాట్ 3 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిసింది. ఈ భూపరిశీలన ఉపగ్రహం హై రిజల్యూషన్ కెమెరాలతో రూపొందిస్తున్నారు. స్పష్టమైన భూమి చిత్రాలను అంతరిక్షం నుంచి తీసిపంపడం కార్టోశాట్ 3కి సాధ్యం కానుంది. పిఎస్ఎల్వి సి-47 రాకెట్ ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, ఆర్ఐ శాట్‌ను షార్ నుంచి ప్రయోగించనున్నారు. పాటు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వి) సిరీస్‌ను ఈ ఏడాది ప్రారంభించే అవకాశం ఉంది.

జైలులో ఉన్న భర్తను విడుదల చేయాలని కోరిన మణిపూర్ జర్నలిస్టు భార్య

అస్సాం, జనవరి 30: జైలు ఉన్న మణిపూర్ జర్నలిస్టు కిశోర్‌చంద్ర వాంగ్‌ఖేమ్‌ను విడుదల చేయాలని ఆయన భార్య ప్రభుత్వాన్ని కోరింది. ఎన్‌జివో మానవ హక్కుల లా నెట్‌వర్క్ (హెచ్‌ఆర్ఎల్ఎన్) వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇద్దరు కూతర్ల తో తాను బ్రతుకు సాగించలేక పోతున్నానని తెలిపింది. ఆమె భర్త కిశోర్‌చంద్ర వాంగ్‌ఖేమ్ తాగుబోతు, ఆడవారితో స్నేహాలు సాగిస్తున్నా డన్న నిందారోపణలతో జైలు శిక్ష అనుభవి స్తున్నాడని ఆమె చెప్పింది. జాతీయ రక్షణ చట్టం (ఎన్ఎస్ఎ) ప్రకారం వాంగ్‌ఖేమ్‌ను మణిపూర్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. స్థానిక టివి ఛానల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న 39 ఏళ్ల వాంగ్‌ఖేమ్ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాడని రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం కేంద్ర పరిశీలనకు పంపించింది. పశ్చిమ ఇంఫాల్ జిల్లా మెజిస్ట్రేట్ వాంగ్‌ఖేమ్‌ను నిర్బంధంలోకి తీసుకోవాలని ఆదేశించారు.



జగన్ జైల్లో కూర్చుంటారుకానీ..

అఖిలపక్ష భేటీకి రాలేరా!

- జగన్, మోడీ కుట్రలను కన్నా అమలుచేస్తున్నారు
- వైఎస్సార్సీ, బిజెపి కుట్రలను టిడిపిశ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సిఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 30, ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి: ప్రతిపక్షనేత జగన్ రాష్ట్రాభివృద్ధికి, కేంద్రం హామీల అమలుకు పోరాటంకోసం ఆసక్తి చూపరని ఆయన జైల్లో కూర్చుంటారుకానీ.. రాష్ట్ర ప్రజలకోసం అఖిలపక్ష భేటీలో కూర్చోరా! అని ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. బుధవారం ఉండవల్లి ప్రజావేదిక నుంచి పార్టీశ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఓ పక్క జగన్‌పై నిప్పులు చెరుగుతూ, మరోపక్క బిజెపిపై ఘాటుగా విమర్శలు చేశారు. పార్టీశ్రేణులు వైఎస్సార్సీ, బిజెపి చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్, మోడీ కుట్రలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమలుచేస్తారా? అని ఆరోపించారు. అత్యాశతో జగన్ పతనం ఖాయమని ఆయన అత్యాశ రాష్ట్రానికి పెనుప్రమాదమని సిఎం స్పష్టం చేశారు. డబ్బు, అధికార వ్యామోహం ఎవరికీ ఉండకూడదని జగన్‌కు ఆ రెండే ప్రధానమని బాబు తెలిపారు. 2019 ఎలక్షన్‌ను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీ, బిజెపి కుట్రలను తిప్పికొడుతూ ప్రజల్లోకి వెళ్లాలని బాబు పిలుపునిచ్చారు. విభజనచట్టం హామీలు, అమలు ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంపై కేంద్రంపై ఒత్తిడితీస్కొని ప్రజాభీష్టం మేరకు అన్ని వర్గాలు కలిసికట్టుగా కేంద్రంతో పోరాడ్డానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటుచేసి అందరూ కలిసి రావాలని పిలుపునిస్తే జగన్‌మాత్రం తాము టిడిపితో కలిసి కూర్చోండనడం హాస్యాస్పదమన్నారు. గత 16సంవత్సరాల్లో బిజెపి అధినేత కన్నా లక్ష్మీనారాయణ తనపై 9 పిటీషన్లు వేశారని, రాజశేఖర్‌రెడ్డి స్వయంగా 13 పిటీషన్లు వేశారని, ఆయన అనుచరగణంతో 12 కేసులు వేయించారని, 9 ఏండ్లలో మొత్తం 26 కోర్టు కేసులు పెట్టించారని జగన్ తల్లి విజయమ్మచే 2,465 పేజీలతో పిల్ వేయించారని బాబు గుర్తు చేశారు. తనపై వేసిన అన్ని పిటీషన్లను న్యాయస్థానాలు విచారించి వారుచేసిన ఆరోపణలు నిరాధారంగా నిర్ధారించి కేసులను కొట్టివేశారని ఆయన పేర్కొన్నారు. కరవు నివారణ, రైతుల సంక్షేమం, మంచినీటి ఎద్దడి నివారణకోసం పోలవరం, పట్టిసీమలపై కేసులు వేస్తూ ప్రపంచ అద్భుత రాజధాని నిర్మాణంపై కూడా కేసులు వేశారని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుతం తనపై కుట్రలు పన్నుతూ ప్రజల్లోకి వెళ్లలేక తాను చేసిన అభివృద్ధికి ఓర్వలేక 2019ఎన్నికల్లో తిరిగి అత్యంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్షనేత జగన్ కుట్రల్లో భాగంగా అనేక చర్యలకు పాల్పడుతున్నారని బాబు ఆరోపించారు. సీమ జిల్లాల్లో శాశ్వత కరవు నిర్మూలనకు పట్టిసీమద్వారా కృష్ణా-గోదావరి నదులకు అనుసంధానంచేసి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు తెచ్చామని బాబు గుర్తుచేశారు. వ్యవసాయ, పరిశ్రమల్లో రాష్ట్రం ముందంజలో ఉందని అసాధ్యమైనవి సుసాధ్యం చేశామని బాబు స్పష్టంచేశారు. రైతులకు నీరిచ్చామని, నీరు లేకుండా ఉంటే కరవు ఏర్పడితే కక్షలు, కార్పణ్యాలను సృష్టించే యోచనలోనే జగన్ అభివృద్ధి కోరడం లేదని ఆయన ఆరోపించారు.



నాడు వైఎస్ హయాంలో లేపాక్షి హబ్, సైన్స్ సిటీలు ఏమయ్యాయని బాబు ప్రశ్నించారు. తాము పెట్టిన వోక్స్ వ్యాగన్‌ను నాడు కాంగ్రెస్ నాయకులు తరిమివేశారని జర్మనీలో అధికారులను జైల్లో పెట్టించారని, ప్రస్తుతం జగన్, బొత్సా ఫోజులు కొడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఎపికి అప్రతిష్ట తెచ్చారని ఆయన విమర్శించారు. నాలుగేళ్లలో జాతీయ స్థాయిలోనే ఎపి ప్రతిష్టను పెంచామని బాబు గుర్తుచేశారు. ఇక మోడీ పాలన వైఫల్యాలపై చైనాలో ప్రచారం జరుగుతోందని చైనా గ్లోబల్ టైమ్స్ కథనాలే మోడీ వైఫల్యాలకు రుజువని బాబు గుర్తుచేశారు. మోడీ పాలనపై నిరుద్యోగులతోపాటు అన్ని వర్గాలతో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన మండిపడ్డారు. విపత్తు సాయంలో ఎపిపై వివక్ష చూపించారని, ఎపి అభివృద్ధి అంటే మోడీకి కోపమని.. అధికార దాహంతప్ప అభివృద్ధిపై చూపులేదని ఆయన గుర్తు చేశారు. విపత్తు సాయం విషయంలో కేంద్రం మహారాష్ట్రకు రూ.4,717 కోట్లు ఇవ్వగా, ఎపికి కేవలం 900 కోట్లు మాత్రమే ఇచ్చారని తిత్లీ, పెథాయ్ తుఫాన్ల వలన ఎపిలో వేలాది కోట్లు నష్టం జరిగిందని 347 మండలాల్లో కరవు తీవ్రంగా ఉందని కేంద్ర బృందాలు కళ్లారా పరిశీలించి కూడా విపత్తు సాయంలో వివక్ష చూపించారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో బిజెపి చిత్తుగా ఓడిపోతే ఎపికి న్యాయం జరుగుతుందని బాబు వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో 60 రోజులు అనుక్షణం పార్టీ శ్రేణుల అప్రమత్తంగా ఉండి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినరోజు 'బ్లాక్‌డే'ని పాటించాలని నల్లజెండాలు, నల్ల బ్యాడ్జిలతో నిరసనలు శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని బాబు కోరారు. జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యతలే పదవులకు ప్రామాణికమని కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇస్తామని ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని అన్నివర్గాల అండదండాలు ఉండేవిధంగా పార్టీ శ్రేణులు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గడిచిన నాలుగున్నరేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు శాశ్వతంగా ఉండేవిధంగా తాను చేపట్టానని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు పేర్కొన్నారు.

మానవసహిత ఉపగ్రహ ప్రయోగానికి మరో ముందడుగు

- బెంగళూరులో హెచ్ఎస్ఎఫ్‌సి కేంద్రం ప్రారంభం
- క్రూమాడ్యూల్ నమూనా ఆవిష్కరణ
- ఇక గగన్‌యాన్‌కు షార్‌లో వడివడిగా ఏర్పాట్లు




మనుషులను రోదశిలోకి మోసుకెళ్లే క్రూమాడ్యూల్ నమూనా ముందు శాస్త్రవేత్తలు

శ్రీహారికోట (తడ), జనవరి 30, ప్రభాతవార్త: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల సుదీర్ఘకల గగన్‌యాన్ మిషన్‌లో మరో అడుగు పడింది. ఇస్రోకు చెందిన బెంగళూరు ప్రధాన కేంద్రంలో బుధవారం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ఎస్ఎఫ్‌సి)ని ఆవిష్కరించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ పర్యవేక్షణలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గగన్‌యాన్ 2021 డిసెంబర్‌లోగా శ్రీహారికోట నుంచి జరపనున్నట్లు ఇదివరకే భారత ప్రభుత్వ పెద్దలు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పెద్దలు ప్రకటించి ఉన్నారు. షార్ నుంచి 2020, 2021లలో రెండు మానవ రహిత ఉపగ్రహాల ప్రయోగం చేపట్టి, అనంతరం ముగ్గురు వ్యోమగాములతో గగన్‌యాన్ యాత్ర జరపడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. బుధవారం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ప్రారంభంతో ఈ కార్యక్రమానికి షార్‌లోను వడివడిగా ఏర్పాట్లు జరగనున్నాయి. ఇస్రో ప్రధాన కార్యాలయంలో మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె కస్తూరిరంగన్ ఈ హెచ్ఎస్ఎఫ్‌సిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గగన్‌యాన్‌లో మనుషులు అంతరిక్షంలోకి వెళ్లేందుకు రూపొందించే క్రూమాడ్యూల్ మోడల్‌ను కూడా ఆవిష్కరించారు. హెచ్ఎస్ఎఫ్‌సి గగన్‌యాన్ మిషన్‌లోని ప్రణాళికలను, అభివృద్ధిని, సాంకేతిక నైపుణ్యాన్ని వెలికితీసే బాధ్యతను తీసుకుంటుందని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తెలిపారు. వీటి మనుగడ కోసం అవసరమయ్యే పరికరాలు అన్నింటిని ఇక్కడ తయారు చేస్తారు. ప్రత్యేకించి గగన్‌యాన్‌లో ప్రయాణించే వ్యోమగాములకు శిక్షణ ఇస్తారు. మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్, దేశంలోని ఇతర ఇస్రో కేంద్రాల డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్ఎస్ఎఫ్‌సి ఇస్రో కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనికి స్థాపకునిగా పి కున్హికృష్ణన్, ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆర్ హటన్‌లు వ్యవహరిస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నేడు శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ

- వెంకటాయపాలెంలో నిర్మాణం
- హాజరుకానున్న సిఎం చంద్రబాబు

విజయవాడ, జనవరి 30, ప్రభాతవార్త ప్రతినిధి: అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గురువారం భూకర్షణం చేస్తున్నట్లు టిటిడి ఇఒ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రాంతాన్ని ఇఓ బుధవారం పరిశీలించారు. అనంతరం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నాయుడు చేతులమీదుగా గురువారం ఉదయం 9.15లకు భూకర్షణం, బీజావాసనం, శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పది రోజులపాటు వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఫిబ్రవరి 10నుండి ఆలయన నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఆర్‌డిఎ కేటాయించిన 25 ఎకరాల స్థలంలో 7 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో రాతి కట్టడంతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేయనున్నామన్నారు. టెండర్లు పూర్తయ్యాయని, రెండు సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. మిగిలిన 18 ఎకరాల స్థలంలో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ధర్మప్రచారంలో భాగంగా పెద్ద పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో రూ. 34.60 కోట్లతో, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో 22.50 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మించామన్నారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 7.5 కోట్లు కేటాయించామన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో 7.90 కోట్లతో, ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతాల్లో కలిపి 13.50 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. చెన్నైలో 5.75 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు. భూకర్షణ కార్యక్రమంకోసం రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి శ్రీవారి సేవకులు, భజన మండళ్ల సభ్యులు, భజన కళాకారులు పాల్గొంటున్నారన్నారు. భూకర్షణ కార్యక్రమాన్ని భక్తులంతా వీక్షించేలా డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటుచేశామన్నారు. అంతకుముందు టిటిడి జెఇఓ పోలా



ఇఒ అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఏర్పాట్లపై వివరిస్తున్న జెఇఒ భాస్కర్

భాస్కర్ మాట్లాడుతూ భూకర్షణం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. బుధవారం చతుర్వేద పారాయణం, గోపూజ, శ్రీవారి నూతన ఆలయ ప్రదేశంలో వాస్తుహోమం, యాగశాల కార్యరకమాలు జరిగాయన్నారు. గురువారం ఉదయం 10.30 నుండి 12.30 వరకు శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధి, లోక కల్యాణంకోసం ఫిబ్రవరి 7 నుండి 10 వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగ కార్య క్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఛీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఇలు వెంకటేశ్వర్లు, శ్రీరాములు, డిఎఫ్ఓ ఫణికుమార్‌నాయుడు, ఎస్టేట్ ఆఫీసర్ విజయసారధి, డిప్యూటీ ఇఓ రాజేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇచ్చే పది వేలు తిరిగి చెల్లించక్కరలేదు

ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తోంది: మంత్రులు అచ్చెన్నాయుడు, సునీత

వెలగపూడి, సచివాలయం, జనవరి 30, ప్రభాత వార్త: డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 వేలు రుణంగా ఇస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను రవాణా, బిసి సంక్షేమ మంత్రి అచ్చెన్నాయుడు, మహిళా, శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత సచివాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఖండించారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు గ్రాంటుగా ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రభుత్వం మూడు విడతలుగా అంటే ఫిబ్రవరి ఒకటి, మార్చి 8, ఏప్రిల్ 5న చెక్కులు అందించడం జరుగుతుందని మంత్రులు వెల్లడించారు. సిఎం చంద్రబాబు మానసపుత్రిక డ్వాక్రా సంఘాలని వారు కొనియాడారు. 1996లో చిన్నగా ప్రారంభమైన సంఘాలు నేడు ఎపిలోనే 94 లక్షల మందికి చేరారని ఆయన గుర్తుచేశారు. సామాజిక ఫించన్లు రెట్టింపు చేయడం, డ్వాక్రా సంఘాల్లోని ఒక్కో మహిళకు రూ. 10 వేలు చొప్పున ప్రకటించి కేబినెట్‌లో ఆమోదించడంతో వైఎస్సార్సీకి ఏమిచేయాలో తెలియడం లేదని వారు ఎద్దేవా చేశారు. ఒక పత్రికలో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం ప్రకటించిన గ్రాంటుపై ఇష్టానుసారంగా రాశారని, అది మంచిది కాదని మంత్రులు హితవు పలికారు. కొత్త జీఓ ప్రకారం డ్వాక్రా సంఘాలకు ఇచ్చే మొత్తాలను వారిష్టం వచ్చినరీతిగా ఉపయోగించుకోవచ్చన్నారు. డ్వాక్రా గ్రూపు పేరుతో చెక్కులు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం ప్రకటించిన పసుపు కుంకుమ పథకంపై ఒక పత్రిక, ఛానల్‌లో తప్పుడు వార్తలు రాశారని వసునీత తప్పుపట్టారు. పథకం అందరికీ వర్తించాలనే ఉద్దేశంతోనే పసుపు కుంకుమ పథకంద్వారా అందరికీ ప్రయోజనం కలిగేలా చేస్తున్నామని వివరించారు. గత ఎన్నికల హామీమేరకు 75 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ. 8,604 కోట్లు అందించామని, ప్రస్తుతం రాష్ట్రంలో 94 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులున్నారని ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున మొత్తం రూ. 9,400 కోట్లు గ్రాంటు మూడు విడతల్లో చెక్కులరూపంలో అందిస్తామని మంత్రి సునీత తెలిపారు. ప్రభుత్వం గ్రాంటుగా ఇచ్చే మొత్తాలను తిరిగి చెల్లించాల్సిన పనిలేదని ఆమె వెల్లడించారు.

సిఎంతో కోట్ల చేరిక అంశం ప్రస్తావించలేదు: కెఇ



విజయవాడ, జనవరి 30, ప్రభాతవార్త ప్రతినిధి: అసెంబ్లీలోని తన చాంబర్లో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తిసిఎం చంద్రబాబు నాయుడుతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోట్ల కుటుంబం పార్టీలో చేరే అంశంపై తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని కెఇ వివరించారు. శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేసే అంశంపైన తాము సిఎంతో చర్చించామనా న్నరు. సిఎం ప్రస్తావించినప్పుఏ కోట్ల చేరికపై తన అభిప్రాయం చెబుతానన్నారు. కోట్ల కుటుంబం ఏయే సీట్లు అడుగుతున్నారనే విషయం తనకు తెలియదన్నారు.

కేంద్ర నిధులతోనే రాష్ట్రాభివృద్ధి: సోము

వెలగపూడి, సచివాలయం, జనవరి 30, ప్రభాతవార్త: చంద్రబాబు బిసి కులాలకు మేలుచేసింది ఎక్కడ... కాపులను బిసిల్లో చేరుస్తామన్నది ఎందుకు నెరవేరలేదు. కాపు రిజర్వేషన్లు మోడీ ఖాతాలోకి వెళ్లాలి. అది మోడీ ఘనత తప్ప బాబుది కాదు. బిసి ఎఫ్ కేటగిరీ తీసుకొచ్చుంటే అది చంద్రబాబు ఘనత అయ్యేది. కేంద్రం చేసిన వాటన్నింటినీ చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లే రాష్ట్రప్రభుత్వం విజయాలు సాధించింది. 24గంటల విద్యుత్ సరఫరా కేంద్ర సహకారంతోనే సాధ్యమైంది. కేవలం విద్యుత సెక్టార్‌లోనే మిగులు విద్యుత్‌స్థాయికి రాష్ట్రం ఎదిగింది. ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ ప్లాంట్‌లు మూసి ఉత్పత్తి నిలిపివేశారు. ఉపాధి హామీ నిధుల్లో వేలకోట్లు దుర్వినియోగం జరిగింది. మట్టి తవ్వకొని దోపిడికి పాల్పడుతున్నారు. 74అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోంది కేంద్రం సహకరించడం లేదు అనడం అవాస్తవం.

కేంద్ర నిధులతోనే విజయవంతంగా రాష్ట్రం పథకాలు అమలు: రాంమాధవ్

ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలనెక్కడ ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు ఎలాపెట్టుకుంటారు. కేంద్రం వేలకోట్లు ఇస్తే... కేంద్రం ఎక్కడా సహకరించడంలేదనడం ఎంతవరకూ సమంజసం. ఉపాధి హామీల్లో భాగంగా రూ. 9 వేల కోట్ల నిధులను రాష్ట్రానికి ఇచ్చారు. అన్నిరకాల అభివృద్ధి పథకాలఅమల్లో కేంద్ర భాగస్వామ్యం ఉంది. 10 శ్వేతపత్రా లు అబద్ధాలతో నిండి ఉన్నాయి. కేంద్ర సహకారం లేకుండా సొంతంగా బాబు పథకం అమలుచేయలేదు.

ఎపికి విభజన హామీల అమలుపై నేడు స్వతంత్ర నిపుణుల బృందం నివేదిక విడుదల: జెపి

హైదరాబాద్, జనవరి 30, ప్రభాతవార్త: రాష్ట్ర విభజన-ఎపికి హామీలు-వాటి అమలు, ప్రస్తుత స్థితిపై వాస్తవాల ఆధారంగా ప్రజాస్వామ్య పీఠం చొరవతో స్వతంత్ర నిపుణుల బృందం రూపొందించిన నివేదికను గురువారం ఢిల్లీలో విడుదల చేయనున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. ఈ నివేదికను తొలుత ఈ నెల 7న విజయవాడలో విడుదల చేసి రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు, శాసనసభా పక్ష నేతలకు అందించామన్నారు. అయితే, ఇందులోని అంశాలను, ఫెడరల్ దృక్కోణాలను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు, పార్లమెంటు సభ్యులకు కూడా వివరించేందుకు ఢిల్లీలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి ఆమోద ముద్ర వేసిన తెలుగేతర రాష్ట్రాల నిపుణులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో తనతో పాటు కేంద్ర మాజీ మంత్రి వైకె అలగ్, హిమాచల్‌ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ రావు, ప్రొఫెసర్ అతుల్ శర్మ, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లాం పాల్గొంటారని తెలిపారు. ఈ నివేదికను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, వాస్తవాలతో కూడిన నిర్మాణాత్మక బహిరంగ చర్చను లేవనెత్తి సంక్లిష్టమైన వివాదాస్పదమైన అంశాలను నిజమైన ఫెడరల్ స్ఫూర్తితో పరిష్కరించుకోవడానికి దోహదం చేసేందుకు పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజం, మీడియా తమ వంతు సహాయాన్ని అందించాలని జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు.

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

- విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న కామాంధులు
- చిన్నారులు, మహిళలపై పెరుగుతున్న దాడులు
- ప్రత్యేక చట్టాలు ఉన్నా రక్షణ కరవే
- 24 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మాచర్ల-గుంటూరు ప్రధాన రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో

రెంటచింతల (గుంటూరుజిల్లా), జనవరి 30 ప్రభాతవార్త : ఆకాశంలో సగం...అన్నింటా సగం అంటూ మహిళలు ఆకాశానికి ఎత్తేస్తున్నా మరో వైపు రోజురోజుకి వారిపై దాడులు పెరిగిపోతు న్నాయి. అత్యాచారాలు, గృహ హింస, వేధింపులు ఎక్కువవుతున్నాయి. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాయి. మహిళా భద్రతకు పెద్దపీఠ వేస్తున్నామని ప్రభుత్వం, పోలీస్ అధికారులు పదేపదే చెప్పున్నా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ఆకృత్యాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. గత ఏడాది దాచేపల్లి ఘటన మరువకముందే తాజాగా రెంటచింతల మండలం తుమృకోట గ్రామంలో ఒకటవ తరగతి చదువుతున్న ఏడేళ్ళ చిన్నారిపై కళ్ళు మూసుకుపోయిన ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తుమృకోటకు చెందిన ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ళ యువకుడు జయరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడేళ్ల చిన్నారి మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్ళిన ఆ చిన్నారిని జయరావు మాయమాటలు చెప్పి రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు. సుమారు 9.30 గంటలకు ఇంటికి చేరిన చిన్నారి పరిస్థితిని గమనించిన తల్లి ఏం జరిగిందంటూ చిన్నారిని అడిగింది. చిన్నారి జరిగిన సంఘటనను తల్లికి చెప్పింది. అంతేకాకుండా చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవ్వడాన్ని గమనించిన తల్లి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడికోసం గాలింపు చేపట్టారు. నిందితుడు దొరకకపోవడంతో బుధవారం ఉదయం నిందితుడిని పట్టుకోవాలనికోరుతూ తుమృకోట గ్రామం నుండి వందలాది మంది మహిళలు, యువకులు రాస్తారోకో చేయడానికి మాచర్ల - గుంటూరు ప్రధాన రహదారిపై ధర్నా చేయడానికి పాల్వాయి జంక్షన్‌కు బయల్దేరారు. విషయం తెలుసుకున్న గురజాల డిఎస్పీ శ్రీహరిబాబు, ఎస్.ఐ. హరిబాబులు తుమృకోటకు చేరుకొని గ్రామస్తులను సముదాయించడానికి ప్రయత్నాలు జరిపారు. అయితే గ్రామస్తులు వారి మాటలు వినకపోవడంతో పాల్వాయి జంక్షన్‌కు గ్రామస్తులు రావడానికి ఏర్పాటు చేసుకున్న లారీలను పోలీసులు ఆపివేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పట్టువిడవక పది కిలో మీటర్లపాటు నడిచి పాల్వాయి జంక్షన్‌కు చేరుకున్నారు. సుమారు ఏడున్నర గంటల సమయంలో పాల్వాయి జంక్షన్‌కు చేరిన గ్రామస్తులు రెండున్నర గంటల పాటు మాచర్ల - గుంటూరు ప్రధాన రహదారిని దిగ్బంధనం చేసి రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మాచర్ల టిడిపి ఇన్‌ఛార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి రాస్తారోకో జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, నిందితుడిని పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని చెప్పినప్పటికీ ఆయన మాటలను ఎవరూ లెక్క చేయలేదు. మొదటి నుండి డిఎస్పీ శ్రీహరిబాబు నిందితుడిని 24 గంటల్లోపు పట్టుకుంటామని చెప్పి సముదాయించారు. అయితే గ్రామస్తులు రహదారిపై టైర్లు వేసి పెట్రోలుపోసి తగులపెట్టారు. ఈ ఘటన మరింత ఉద్రుతంగా మారుతున్న తరుణంలో గ్రామస్తులు నిందితుడిని ఉరి తీయాలంటూ లేదా తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఎట్టకేలకు పోలీస్ అధికారుల ప్రయత్నాలు సఫలీకృతమై రాస్తారోకోను విరమింపజేశారు. నిందితుడికోసం మంగళవారం రాత్రి నుండి గాలింపు చర్యలను చేపట్టిన పోలీసులు బుధవారం సాయంత్రానికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మరోసారి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.



బుధవారం మాచర్ల - గుంటూరు ప్రధాన రహదారిపై చేస్తున్న రాస్తారోకోను విరమించాలని తుమృకోట గ్రామస్తులను సముదాయిస్తున్న పోలీసు అధికారి

వార్త, విజయవాడ గురువారం, జనవరి 31, 2019

మాటతప్పి మోసం చేసిన సిఎం చంద్రబాబు

నయవంచనకు ముఖ్యమంత్రి మరోమారు ఆరాటం

ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్



ప్రసంగిస్తున్న సిపిఎం కేంద్రకమిటీ సభ్యుడు గఫూర్

ఆదోని, జనవరి 30,ప్రభాతవార్త: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 2014ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలిచ్చి మాట తప్పి మోసం చేశాడని 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోమారు రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురిచేయడానికి సిఎం చంద్రబాబు సిద్ధమయ్యాడని సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ ధ్వజమెత్తారు. ప్రజాగర్జన కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బుధవారం స్థానిక మున్సిపల్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో గఫూర్ పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం,జనసేన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ నాయకులు ఎన్ మల్లప్ప,జనసేన జిల్లా కార్యదర్శి సురేష్,సిపిఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, రామాంజి నేయులు, సిపిఎం జిల్లా నాయకులు రాధాక్రిష్ణ, వెంకటేశులు,గిడ్డయ్య తదితర ప్రముఖులు హాజరయ్యారు. సభనుద్దేశించి గఫూర్ ప్రసంగిస్తూ చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనపై దుమ్మెతి పోశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంలో మోడీతో స్నేహం చేసిన చంద్రబాబు ప్రత్యేకహోదా అంశంపై మాట్లాడుతూ అదేమైనా సంజీవనా..? అంటూ చాలా చులకనగా మాట్లాడారని విమరి ్శంచారు. అయితే రాజకీయ పరిస్థితులు తారుమారు కావడంతో విధిలేక ప్రత్యేకహోదా అంటూ ముఖ్యమంత్రి మరోమారు రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సంసిద్ధులయ్యారని విమరి ్శంచారు. నాలుగున్నరేళ్ల ప్రాజెక్టుల గురించి పట్టించుకోని బాబు వేదావతి,ఆర్‌డిఎస్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక జీవోను విడుదల చేస్తూ శంకుస్థాపన చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచం అబ్బురపడేలా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మిస్తానని గొప్పలు పలికే బాబు తక్కిన జిల్లాలకు తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు. కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్‌ను కూడ అనుమతించని బాబు మరోమారు హైదరాబాద్ వలే అభివృద్ధినంతా అమరావతిలోనే కేంద్రీకరించి వెనుకబడ్డ రాయలసీమ,ఉత్తరాంధ్ర జిల్లాలకు తీవ్రనష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సిఎం కుర్చీ తప్ప రాష్ట్రంలోని ప్రజల సమస్యలు కనిపించడం లేదని ఎద్దేవచేశారు. ఆయన పాదయాత్ర సందర్భంగా ఆయా రంగాల అనేక మంది బాధిత జనం సమస్యలు విన్నవించుకుంటే ముఖ్యమంత్రి అయ్యాకే అన్ని పరిష్కరిస్తానంటూ అప్పటిదాక వేచివుండాలనే ధోరణిని జగన్ ప్రదర్శించడం శోచనీయ మన్నారు. బిజెపి ప్రభుత్వంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నా జగన్ నోరు విప్పకపోవడం గమనార్హం అన్నారు. చంద్రబాబు,జగన్‌కు మధ్య సిఎం కుర్చీ గొడవ తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్ధి విషయంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కడప ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు గురించి ప్రతిపక్ష నేత నోరువిప్పకపోవడం విచారకరమన్నారు. సిబిఐ కేసుల నుండి బయటపడేందుకే జగన్ కేంద్రంపై మెతకవైఖరి ప్రదర్శిస్తూ మోడీతో దోస్తీ కట్టాడని విమర్శించారు. రాష్ట్రంలో కరువుపరిస్థితులు, రైతాంగం ఆత్మహత్యలు, సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడంతో ప్రతిపక్షం ఘోరవైఫల్యం చెందిందన్నారు. ఎలాంటి పదవీకాంక్ష లేకుండ నిస్వార్థంగా పేదప్రజలకు ఎంతోకొంత మంచి చేయాలనే సదుద్దేషంతో జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేయడం హర్షనీయమన్నారు. అన్నివిధాల ఆలోచించి సిపిఐ,సిపిఎం,వామపక్షాలు జనసేనతో జతకట్టి ఎన్నికలకు వెళ్లేందకు సిద్ధపడడం జరిగిందన్నారు. ఎర్రజెండా పట్టి ఎందరో కార్మిక సోదరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పేదప్రజల కష్టాలకై పోరాటాలు చేసిన చరిత్ర కమ్యునిస్టులకు ఉందన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు డబ్బులు ఎరవేసి రాజకీయంగా లబ్దిపొందాలను కోవడం దురదృష్టకరమని రాజకీయాల్లో చిత్తశుద్ధి, ప్రజా సమస్యలపై సంకల్పం ఉండాలని సూచించారు. అలాంటి సంకల్ప బలంతో జనాల్లోకి వచ్చిన జనసేనను 2019లో గెలిపించుకొని అధికార దాహంతో అడ్డగోలు అక్రమాలకు పాల్పడిన వైకాపా,తెదేపాలను ఓడిద్దామని వామపక్ష,జనసేన శ్రేణులకు గఫూర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ,సిపిఎం వాటి అనుబంధ సంస్థల కార్యకర్తలు,జనసేన సైనికులు పాల్గొన్నారు.



మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

అగ్రిగోల్డ్ బాధితులకు అడగడుగునా అన్యాయం

- చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ విసుర్లు

- ఫిబ్రవరి 4న విజయవాడలో నిరసన

విజయవాడ, జనవరి 30, ప్రభాతవార్త ప్రతినిధి: అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశంప్రభుత్వం అడగడుగునా అన్యాయం చేస్తోందంటూ వైసిపి సీనియరర్‌నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ బాదితుల పక్షాన వైసిపి పోరాటం చేస్తుంటే టిడిపి ప్రభుత్వం హడావుడి చేస్తోందన్నారు. మేము మా అధినేత వైఎస్‌జగన్‌లు మొదటినుండి డిమాండ్ చేస్తున్నట్లు రు.1183 కోట్లను చెల్లించడం ద్వారా 80శాతం మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయవచ్చన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కుదువ పెట్టి ఆపని చేయచ్చని తాము చెబితే ఎగతాళిగా మాట్లాడరన్నారు. ఇటీవల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయబోతున్నట్లు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పారు. పత్రికల్లో సైతం ఈ విషయం వార్తలు వచ్చాయి. కానీ క్యాబినెట్ ఎజెండాల్లో అసలు ఆ ఊసే లేదని మండిపడ్డా ్ద రు. క్యాబినెట్లో 22 అంశాలుచర్చించినా ప్రాధాన్యత కలిగిన అంశాన్ని మాత్రం వదిలేయడం సబబేనా అని నిలదీశారు. జనవరి 30 వచ్చినా బాధితులకు సంబంధించి కనీస నష్టపరిహారం ప్రకటన కూడా చేయలేదంటూ ధ్వజమెత్తారు. గవర్నర్‌ప్రసంగంలో అయినా కనీసం అగ్రిగోల్డ్ బాధితుల సమస్య వుంటుందని భావిస్తే దానికి సంబంధించిన ఒక పదం కూడా ప్రభుత్వం చేర్చలేదన్నారు. చివరి శాసనసభా సమావేశాలో కూడా గవర్నర్ ప్రసంగంలో ఈ అంశంపై పొందుపరచకపోవడం అన్యాయ మన్నారు. ఈ ప్రభుత్వాన్ని అడుగుతునా ్నం, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారా? చేయరా అని, మీరెంతివ్వదలుచుకున్నారు. రు.500 కోట్లిస్తారా; రు.250 కోట్లిస్తారా చెప్పండని ఆయన నిలదీశారు. అ గ్రిగోల్డ్ ఆస్తులను కాజేయడానికి చంద్రబాబు, లోకేష్‌లు కుట్ర చేస్తునా ్నరమోనని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్లో వుంచాలనా ్నరు. 159 బినామీ కంపెనీల ఆస్తులను సీజ్ చేయాలన్నారు. కీలకమైన డైరెక్టర్లను అరెస్టు చేయాలని డిమార్ చేశ్యారు. బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వానికి వాచ్‌డాగ్‌లాగా వైసిపివుంటుంది. 30రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో నిర్ణయం తీసుకోకుంటే రాబోయే వైసిపి ప్రభుత్వం బాధితులకకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ళ అప్పిరెడ్డి, విజయవాడ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు అడపాశేషు తదితరులు పాల్గొన్నారు.

సిఎం వద్దకు చేరిన 'గంగ పంచాయతీ'

చిత్తూరుజిల్లాకు అందని గంగ నీరుపంటలు కాపాడటానికి సిఎం సుముఖం

శ్రీకాళహస్తి,జనవరి 30 ప్రభాతవార్త: చిత్తూరుజిల్లాలో ఎండుతున్న పంటలకు గంగను అందించుటకు సంబంధించి నెల్లూరుజిల్లాకు చెందిన మంత్రి పేచి పెట్టడంతో తెలగుగంగ అధికారుల్ని మొరబెట్టుకున్న శ్రీకాళహస్తి నాయకులు చివరకుఈ 'పంచాయతీని' సిఎం వద్దకు తీసుకెళ్లారు. మంగళవారం అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 1983లో తెలుగుగంగను రాయలసీమ కరువుని తీర్చుటకు అన్నదాతలకు అదుకొనుటకు నిర్ణయించి రూపకల్పన చేశారు.రూ.633 కోట్ల ప్రాధమిక అంచనాలతో రూపొందించిన పథకం రూ.40వేల కోట్లు వెచ్చించినా పూర్తి కాలేదు. ఈ పథకంలో రాయలసీమ, నెల్లూరుజిల్లాలో 5.75క్షల ఎకరాలకు సాగు నీరందించాలన్నది లక్ష్యం. ఇందులో నెల్లూరుజిల్లాలో 2.75లక్షలు తొట్టంబేడు మండలంలో 54వేల ఎకరాలకు సాగునీరందిస్తూ శ్రీకాళహస్తి,తిరుపతి, చెన్నైలకు తాగునీరిందించుటకు నెల్లూరు సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నిర్మించారు. సోమశిలకు గంగ నీరు తరలించి అక్కడ నుంచి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు రూపకల్పన చేశారు.1999లో చెన్నైకు తాగునీరందించుటకు కాలువ పనులు పూర్తి కాకున్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని విడుదల చేయించారు. ఆయన సిఎంగా ఉన్నపుడు ఎక్కడా పరివాహక ప్రాంతంలో వేసిన పంటలు ఎండకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.

వర్షాభావం వేల ఎకరాలో ఎండుతున్న పంటలు

కండలేరు నుంచి చెన్నైకు నీరందించే కెపి కాలువ పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల్లో వరి,శెనగ, చెరకు పంటల్ని రైతులు వేశారు.గతంలో కూడా పంటలకు నీరు తక్కువ పడితే పోరాటాలతో నీటిని అందించారు. గత ఏడాది నుంచి ఈ ప్రాంతాల్లో సాధారణ సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఈ ఏడాది పూర్తిగా వరుణుడు కక్ష బూనాడు. దాంతో తెలుగుగంగను నమ్ముకొని పంటలు వేసిన రైతులు కళ్ళముందే నీరులేకఎండుతుంటే తల్లడల్లు తున్నారు. ఈ నేపద్యంలో ఇటీవల జరిగిన జన్మ భూమి సభల్లో కూడా అధికార పార్టీ నాయకులు 'ఎండుతున్న పంటలకు సంబంధించి' మొరబెట్టు కున్నారు. ఆలాగే తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటి సమావేశంలో కూడా శాసనసభ్యునికి పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ముఖ్యమంత్రితో చర్చించాలని కోరారు.

మంత్రి అడ్డు: సిఎం వద్దకు పంచాయతీ

కండలేరు ప్రాజెక్టుకు ముందు జాగ్రత్తగా మంత్రి దేవినేనిని మాజీ శాసనసభ్యుడు ఎస్‌సివి నాయుడు మొరబెట్టుకున్నారు.ఆయన వెంటనే తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ మురళీనాథ్‌రెడ్డితో చర్చించారు. పంటలు ఎండిపోకుండా కాపాడుటకు సహాకరించాలని సూచించారు. అయితే చీఫ్ ఇంజనీర్ తాను సోమశిల నుంచి నీటిని విడుదల చేయటానికి ఎస్ఇ సూచించగా జిల్లాకు చెందిన మంత్రి ససేమిరా అంటున్నారని తాను లాగ్స్ ఎత్తనని చేతులెత్తేసారని తేలటంతో మాజీ శాసనసభ్యుడు ఎస్‌సివి నాయుడు వెంటనే ఇక రైతుల్ని ఆదుకొనుటకు 'ముఖ్యమంత్రి ఒక్కటే దిక్కు' అని భావించి సోమవారం రాత్రి అమరావతిలో సిఎంతో కలసి రైతుల దుస్థితిని వివరించినట్లు సమాచారం. అయితే అక్కడే ఉన్న మంత్రి చంద్రమోహన్ రెడ్డి సోమశిలలో నీరు డెడ్ స్టోరేజ్‌కు వచ్చినట్లు వివరించగా లేదని విడుదలకు అవకాశం ఉందని మాజీ ఎంఎల్‌ఏ వివరిస్తూ ప్రస్తుతం అరటిఎంసి నీరు విడుదల చేస్తున్నారని అయితే 2టిఎంసిల నీరు ఇస్తే పరివాహక ప్రాంతాల్లో సుమారు లక్ష ఎకరాల్లో పంట కాపాడిన వారౌతామని రాతమూలకంగా సిఎంకు వివరించినట్లు తెలిసింది. ఈ మేరకు మాజీ శాసనసభ్యుడు ఎస్‌సివి నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే రైతులు తీ వ్ర ఆవేదనలో ఉన్నారని ప్రస్తుతం మనం నీరు ఇస్తే మనకు ఎంతో అనుకూలంగా ఉంటుందని మాజీ శాసనసభ్యుడు సిఎంకు వివరించగా సిఎం నీరు విడుదలకు ఆదేశించినట్లు సమాచారం.

చివరి తడికి నీరు లేక . . .

తెలుగుగంగ పరివాహక ప్రాంతంలో రైతులు వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళూరుపేట నియోజకవర్గాలో సుమారు లక్ష ఎకరాల్లో పంటలు వేసి నీరు లేక తల్లడిల్లుతున్నారు. పంటలు చేతికొచ్చే వేళ నీరులేక ఎండుతున్న పంటల్ని చూసి రైతులు విల విల్లాడుతున్నారు.ఈ సమయంలో మాజీ శాసనసభ్యుడు ఎస్‌సివి నాయుడు ముఖ్యమంత్రితో చర్చించటం సిఎం సుముఖంగా స్పందించటంతో రైతుల్లో అనందం వెల్లివిరుస్తుంది.

రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి

ఎపిఎన్‌జిఒల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి

విజయవాడ, జనవరి 30, ప్రభాతవార్త ప్రతినిధి: ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర బంద్ కార్యక్రమానికి ఏపిఎన్‌జిఓ సంఘం సంపూర్ణమద్దతు ప్రకటించింది.ఈ మేరకు సంఘాధ్యక్షుడు ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి ఏపిఎన్‌జిఓ సంఘం అనేక ఉద్యమాలను చేపట్టిందని, అయినా అప్పటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రత్యేక హోదా లేనపప్పుడు ర్పత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన కేంద్రం ఇంతవరకు చట్టబద్ధం చేయలేదని ఆరోపించారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్‌ఫ్యాక్టరీ, విశాఖ, చెన్నై పారిశ్రామిక క్యారీడార్ ఏర్పాటు చేస్తామని చట్టంలో ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరంకు నిధులు సంపూర్ణంగా ఇవ్వలేదన్నారు. తెలంగాణా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పట్ల ఆస్తులుపట్ల ఏవిధంగా ప్రవర్తించిందో అందరికి తెలిసినవిషయమేనన్నారు.

ధరలు లేక చీనీ రైతులు విలవిల

- అనంత మార్కెట్‌లో తల్లడిల్లుతున్న రైతులు

- వాతావరణ మార్పులు.. మహారాష్ట్ర సరకు రావడమే కారణమా..!

- నిబంధనలకు విరుద్ధంగా కమీషన్లు వసూలు



మార్కెట్‌లో కుప్పలుగా చీనీ కాయలు

అనంతపురం, జనవరి 30 ప్రభాతవార్త ప్రతినిధి: రాయలసీమ జిల్లాలు, కర్ణాటక సరిహద్దు జిల్లాల నుంచి అనంతపురం జిల్లామార్కెట్‌కు వచ్చి చీనీ రైతులు ధరలు లేక విలవిలలాడుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకోలేక సరుకును విడిచిపెట్టి పోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 20 రోజుల క్రితం టన్ను రూ.35వేలు పలికిన చీనీ కాయల ధర ప్రస్తుతం దాదాపు రూ.20వేలు పలుకుతోంది. సరుకు నాణ్యత లేకపోతే రూ.16వేలకు మించి పోవడం లేదు. జిల్లా కేంద్రమైన అనంతపరంలోని వ్యవసాయ మార్కెట్ చీనీ క్రయ, విక్రయాలకు ప్రసిద్ధి. ఢిల్లీ, బెంగుళూరు తదితర ఉత్తర భారతదేశం నుంచి వ్యాపారస్తులు వచ్చి చీనీ కాయలను కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. మార్కెట్‌లోనే చీనీ కాయలను కొనుగోలు చేసేందుకు ఇక్కడే నెలల తరబడి లాడ్జీల్లో కూడా తిష్టవేస్తుంటారు. ప్రస్తుతం అన్‌సీజన్ కావడం వల్ల బెంగుళూరుకు ఎక్కువగా సరుకు వెళ్తోంది. సీజన్‌లో అయితే ఢిల్లీ తదితర ఉత్తర భారతదేశ ప్రాంతాలకు, ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల చీనీ కాయలకు దశాబ్దాల తరబడి డిమాండ్ వుంది. సీమ జిల్లాల్లో ముఖ్యంగా అనంతపురం, కడపజిల్లాలో ఎక్కువగా చీనీ సాగు చేస్తారు. అనంతపురం సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలోని బళ్లారి, చెల్లికెర, రాయ్‌చూర్ తదితర ప్రాంతాలకు చెందిన రైతులు చీనీ కాయలను అనంతపురంకి తీసుకొస్తుంటారు. కడపజిల్లాలో పులివెందుల, కమలాపురం, రాజంపేట, జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి చీనీ కాయలను అనంతపురంకి తీసుకొస్తుంటారు. అనంతపురం జిల్లాలో పుట్లూరు, ఎల్లనూరు, నార్పల, గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయ సముద్రం తదితర మండలాల నుంచి చీనీ కాయలను ఇక్కడికే తిసుకొస్తుంటారు. చాలా తక్కువ మంది రైతులే తోటల వద్ద నుంచి బెంగుళూరు, చెన్నై, హైదరాబాదులకు తరలిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో అనంతపురం మార్కెట్ చీనీ కాయలకు డిమాండ్ వుంది. గత రెండుమూడు వారాలుగా వాతావరణంలో మార్పుల కారణంగా చలి ఎక్కువగా వుంద. సహజంగా చలి వున్నపుడు జూస్‌లు ఎక్కువగా వాడరు. ధరలు తగ్గడానికి వాతావరణ ప్రభావం కారణమై వుండవచ్చని వ్యాపారస్తులు చెబుతున్నారు. అదే సమయంలో మహారాష్ట్రలోని ఔరంగబాదు ప్రాంతం నుంచి బెంగుళూరుకు చీనీ కాయల దిగుమతి ఎక్కువ అవుతున్నాయి. మహారాష్ట్ర సరుకు భారీగా ఇప్పుడు రావడం వల్ల ధరలు తగ్గడానికి కారణంగా రైతులు, వ్యాపారస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా 15రోజులు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారీ పెట్టుబడితో చీనీ పంటను సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్నేళ్లుగా వరుస కరువుల వల భూగర్భ జలం తగ్గి చీనీ చెట్లు ఎండిపోవడంతో ఎక్కువ మంది రైతులు చీనీచెట్లను తొలగిస్తూ వచ్చారు. అదే సమయంలో చీనీ పంటను వాణిజ్యపంటగా గుర్తించిన రైతులు మళ్లీ కొత్తగా కూడా మొక్కలు నాటుతూనే వున్నారు. అయితే గత పదేళ్ల కిందట భారీగా చీనీ తోటలు వుండేవని ఇప్పుడు తగ్గాయని ఇందుకు వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటడమే ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో గిట్టుబాటు ధరలు చీనీ పంటకు కూడా వుండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతస్థాయి అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇదే సమయంలో అనంతపురం వ్యవసాయ మార్కెట్‌కమిటీలో నిబంధనల ప్రకారం వ్యాపారస్తులు 4 శాతం కమీషన్ మాత్రమే వసూలు చేయాలి. అయితే వ్యాపారస్తులు దాదాపు 10శాతం కమీషన్‌ను రైతుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వున్నాయి. సరుకు అమ్ముడు పోయినా.. పోకపోయినా.. సరుకు కొనుగోలు చేసిన పెద్ద వ్యాపారస్తులు వెంటనే డబ్బు ఇవ్వకపోయినప్పటికీ తాము రైతులకు ఏరోజుకారోజు చెల్లిస్తున్నామని అందుకు కొంత కమీషన్ ఎక్కువ తీసుకుంటున్నామని, అందుకు వడ్డీకి డబ్బు తెచ్చి రైతులకు ఇవ్వాల్సి వస్తోందని వ్యాపారస్తులు తమ అభిప్రాయాలు చెబుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి కమీషన్ ఎక్కువగా తీసుకోకుండా అధికారులు తగిన నియంత్రణ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇందుకోసం వాస్తవాలు పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

మా ఇంట్లో టిక్కెట్టు ఇవ్వమని కోరలేదు

ఎవరికొచ్చినా పని చేస్తాం: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

శ్రీకాళహస్తి, జనవరి 30 ప్రభాతవార్త: మా ఇంట్లో మా వారికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు ఇవ్వని కోరలేదు. ఎవరికి పార్టీ టిక్కెట్టు వచ్చినా పని చేస్తాం అది వేరేమాట.మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని శ్రీకాళహస్తి శాసనసభ్యుడు,మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లాప్‌ట్యాప్‌ల పంపిణి కార్యక్రమాలకు ముఖ్యఅతిధులుగా వచ్చిన గోపాలకృష్ణారెడ్డి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.సభకు మున్సిపల్ చైర్మెన్ ముత్యాల పార్థసారధి అధ్యక్షత వహించారు.ఆయన మాట్లాడుతూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలంటే బొజ్జల కుటుంబంలోనే టిక్కెట్టు ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలను శాసనసభ్యుడు ఖండించారు. తాను తన ఇంటిలోనే టిక్కెట్టు ఇవ్వమని కోరటం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ తనకు జీవితాంతం ప్రజా సేవ చ ఏయటానికి అవకాశం కల్పించింది. ప్రజలు సహాకరించారు. అందరికి ధన్యవాదాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోవు ఎన్నికల్లో భారీ అంచనాలతో ఉన్నారు. ప్రజల సహాకారం తనకే ఉంటుందని భావిస్తున్నారు. ఇంత కాలం ఆయన ప్రజల కలల్ని సాకారం చేయటానికి ప్రయత్నించారు. ఆ కలలు పూర్తి సాకారానికి మరో సారి చంద్రబాబునాయుడుకు అవకాశం కల్పించాలని గోపాలకృష్ణారెడ్డి కోరారు.నేడు రాష్ట్రంలో చేతకాని ప్రతిపక్షం ఉందన్నారు.గత ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ ప్రకటించారు. అమలు చేశారు. ఇది అబద్దాలని జగన్ చెబుతున్నాడు. ఆయనకు రాజకీయ పరిపక్వత లేదన్నారు.

ఇళ్లు మిగిలిపోయాయంటారు:

ఎక్కడ వెళ్ళినా ఇల్లు కావాలంటారు!

శ్రీకాళహస్తిలోని అధికారులు ఏమో ఇళ్ళకు దరఖాస్తులు చేసుకునే వారు లేదంటారు. ఇళ్ళు మరో 5-6వందలు మిగిలిపోయాయని చెబుతున్నారు. కానీ ఏ వార్డులోకి వెళ్ళినా ఇళ్లకోసం నిరుపేదలు దరఖాస్తు చేస్తున్నారు.మరి ఇదేమి చొద్యమన్నారు.ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళను సామాన్యులకు చేరేటట్లు అధికారులు చొరవ చూపాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన జరుగుతుంది. పెన్షన్‌ను రూ.2వేలకు పెంచారు. ఇలా పేదల పక్షపాతిగా పని చేస్తున్న ముఖ్యమంత్రికి అండగా ఉండాలంటే రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని గోపాలకృష్ణారెడ్డి కోరారు.

గవర్నర్‌తో 40 పేజీల అబద్దాలు చదివించారు

వైఎస్సార్సీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 30 ప్రభాతవార్త: అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తో 40 పేజీల అబద్దాలు చదివించారని వైఎస్సార్సీ ఎంఎల్‌ఏ జి.శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. బుధవారం వైఎస్సార్సీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ ప్రసంగం అబద్దాల కరపత్రమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ టిడిపి అబద్దాల కరపత్రం చదవడం దురదుష్టకం మన్నారు. అది ఏపి ప్రజలు వినాల్సి రావడం దుర దుష్టకరమని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని చెప్పించారు. అంటే అసెంబ్లీ దయ్యాల కొంపనా అంటూ వ్యాఖ్యానించారు. 23 మంది ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసి రాజ్యాంగా విలువలను తుంగలో తొక్కిన టిడిపి ప్రభుత్వ తీరుతో అసెంబ్లీని దెయ్యాల కొంపగా భావించాల్సి పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. స్పీకర్ పదవిలో ఉన్న గౌరవాన్ని కొడెల శివప్రసాద్ కాలరాస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీ ఎంఎల్‌ఏలను అసెంబ్లీకి ఆహ్వానించిన రావడం లేదని, ఆయన దొంగ మాటలు మాట్లాడుతున్నారన్నారంటూ ద్వజమెత్తారు. పార్టీ కండువాలు కప్పుకుని కోడెల టిడిపి సభల్లో పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ విభజన ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రంలోని ఎన్డీయే. కానీ నాలుగేళ్లు ఎన్‌డిఏ అధికారాన్ని పంచుకుని చంద్ర బాబు, మళ్లీ ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసింది చెప్పించడం దారుణమన్నారు. జపాన్, సింగపూర్ తరహాలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని గవర్నర్ తెలిపారన్నారు. జాతీయ సగటు కంటే ఏపి వృద్ధి రేటు ఎక్కువ అన్నారు. 55 శాతం వృద్ధి పెరిగినట్లు పేర్కొన్నారు. వృద్ధి రేటు నిజంగా పెరిగిందని నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు.

ఎన్నికల ముందు టిడిపి ప్రభుత్వం పోస్ట్ డేటెడ్ చెక్కులను ఇచ్చిన ప్రజల్ని మోసంగించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఐదు సంవత్సరాల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకుని ఎన్నికలకు వెళ్లకుండా శ్వేత పత్రాలు, కొత్త హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చేతగాని ప్రభుత్వం, చేతగాని బడ్జెట్ ప్రవేశపెడు తుందన్నారు. నాడు హంద్రీనీవా అవసరమే లేదన్న చంద్రబాబు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే హంద్రీనీవా, గాలేరు పనులు జరిగాయని గుర్తు చేశారు. ఆ మహానేత చెమట చుక్కలు ఫలితంగానే రాయలసీమకు నీళ్లొచాచయని అన్నారు. టిడిపి నేతలు వైఎస్సార్సీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నైజమే మోసం, ప్రజలే వైఎస్సార్సీ ఏజెండా అని అన్నారు.

రైతుసేవా యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కమీషనర్ మురళీధర్‌రెడ్డి



డైరీని ఆవిష్కరిస్తున్న కమీషనర్ మురళీధర్‌రెడ్డి

విజయవాడ, జనవరి 30, ప్రభాతవార్త ప్రతినిధి: వ్యవసాయ సమగ్ర సమాచారాన్ని సత్వరం పొందేందుకు ప్రవేశపెట్టిన రైతే సేవాయాప్‌ను సద్వినియోగంచేసుకోవాలని రైతులను ఈ మేరకు చైతన్యవంతం చేయాలని రానున్న ఖరీఫ్ సీజన్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయాధికారులు, సిబ్బంది కృషి చేయాలని వ్యవసాయ శాఖ కమీషనర్ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అ గ్రికల్చరల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ రూపొందించిన 2019 డైరీని బుధవారం ఆయన విజయవాడ స్వచ్ఛ ఆంధ్ర మిషన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గత రబీలో వ్యవసాయ శాఖ తీసుకున్న ముందస్తు ప్రణాళికలను అమలు చేయడం ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించారన్నారు. రానున్న ఖరీఫ్ సీజనోట్ల రైతులకవసరమైన విత్తనాలు, పురుగుమందులు, యంత్రపరికరాలను ముందుగానే సిద్దం చేసుకుని ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికృషి చేసి రైతులకు మెరుగైన సేవలందించాలన్నారు. రైతు సేవా యాప్‌ద్వారా రైతులకు అవసరమైన ఉపక రణాలు, విత్తనాలు, ఎరువులు తదితర సమా చారంతోపాటు వ్యవసాయ పద్దతులపై సమాచారం పొందుపరిచామన్నారు. తిత్లి, పెథాయ్ తుఫాన్ల వల్ల, కరువువల్ల నష్టపోయిన ఐదు జిల్లాలో రు.3వేలకోట్లుగా పంట నష్టాన్ని అంచనావేసి ప్రతి పాదనలను ప్రభుత్వానికి పంపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వడం ద్వారా వ్యవసాయోత్పత్తుల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు టి.మోహన్‌రావు, రార్ష్ట వ్యవసాయోద్యోగుల సంక్షేమ సంఘ అధికారులు ఎండిఇక్బాల్, కార్యదర్శి విఎస్ ప్రసాద్, కోశాధికారి శ్యామ్‌కుమార్, వ్యవసాయాధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు నాగార్జున, జిల్లా అధ్యక్షుడు సునీల్, గౌరవ సలహాదారు ఎస్‌జె భోగరాజు, వ్యవసాయాధి కారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

'ప్రజలకు ప్రభుత్వానికి వారధి డ్వాక్రా సంఘాలు'

శ్రీకాళహస్తి,జనవరి 30 ప్రభాతవార్త: నేడు సమాజంలో మహిళల పాత్ర ప్రధానమైనదని అందుకే ధ్వాక్రా సంఘాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారని శాసనసభ్యుడు గోపాకృష్ణారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ధ్వాక్రామహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన ల్యాప్‌ట్యాప్‌ల పంపిణి కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు.ఈ సభలో మున్సిపల్ కమిషనర్ ఎం.రమేష్‌బాబు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ధ్వాక్రా మహిళలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పని చేసేందుకు ఆర్‌పిలకు అందజేస్తారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్ళటానికి ఇవి దోహదపడతాయన్నారు.ఆర్‌పి లక్ష్మీ మాట్లాడుతూ ప్రభుత్వం తమకు లాప్‌ట్యాబ్‌లు అందజేయటం అనందంగా ఉందన్నారు. ఎంతో కాలంగా అభ్యర్థిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.కానీ చంద్రబాబునాయుడు తమ బాదల్ని అర్థం చేసుకొని జీతాలు ప్రకటించి తనపట్ల ఆయన గుర్తింపును చాటుకున్నారన్నారు.మహిళా పక్షపాతి అయిన సిఎం పసుపుకుంకుమ పథకంలో రూ.పదివేలు ఇవ్వటం జరిగిందన్నారు. ఇవన్నీ చూస్తే మహిళలు ప్రభుత్వానికి రుణపడి ఉన్నారని రుణం తీర్చుకోవటానికి ఎన్నికలే వేదికలన్నారు. సమావేశంలో శ్రీకాళహస్తి వ్యవసాయమార్కెటింగ్ కమిటి చైర్మెన్ రంగినేని చెంచయ్యనాయుడు మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్‌లో దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఏ నాయకుడు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కిందన్నారు. ఆర్‌పిలపై ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉందన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మెన్ ముత్యాల పార్థసారధి, పార్టీ అధ్యక్షుడు కౌన్సిలర్ విజయకుమార్, పాలసొసైటీ అధ్యక్షుడు మునిరాజానాయుడు కౌన్సిలర్లు, మహిళా సంఘాలకు సంబంధించినకార్యకర్తలు ధ్వాక్రా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సభలో కమిషనర్ ఎం.రమేష్‌బాబు పర్యవేక్షించారు.

ఫిబ్రవరి 3,4 తేదీలలో కొండపల్లి ఉత్సవాలు, అంతర్జాతీయ సాహస క్రీడలు

రాష్ట్ర పురావస్తుశాఖ కమీషనర్ వాణీమోహన్, కృష్ణా కలెక్టర్ లక్ష్మీకాంతం



కొండపల్లిపై ఏర్పాట్లను గురించి చర్చిస్తున్న కమీషనర్ వాణీమోహన్, కలెక్టర్ లక్ష్మీకాంతం, వివిధశాఖల అధికారులు

ఇబ్రహీంపట్నం జనవరి 30 ప్రభాతవార్త: ఫిబ్రవరి 3,4 తేదీలలో కొండపల్లి ఉత్సవాలు, అంతర్జాతీయ సాహస క్రీడోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర పురావస్తుశాఖ, మ్యూజియమ్స్ కమీషనర్ వాణీ మో హన్ అధికారులను ఆదేశించారు. కొండపల్లి ఖిల్లాపై జరుగుతున్న పునరుద్ధరణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు కమీషనర్, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంలు ఖిల్లాను సందర్శిం చారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపర్యాటక శాఖలు సంయుక్తంగా కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అంతర్జాతీయ సాహస క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారని, 7 దేశాలు, 17 రాష్ట్రాలకు చెందిన 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. వీటిలో ప్రధానంగా ట్రెక్కింగ్, ర్యాప్‌లింగ్, రాక్ క్లైంబింగ్, జుమరింగ్, జిప్‌లైన్, కమాండో ఆబిష్టికల్ వంటి క్రీడలు ఉంటాయని వాణీమోహన్ తెలిపారు. జిలా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ చారిత్రక ప్రసిద్ధి చెందిన కొండపల్లి జిల్లా ప్రాముఖ్యతను నేట యువతరానికి తెలిపే విధంగా, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ ఉత్సవాలను కోటపై అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ ఉత్స వాలలో చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక సంబంధాలపై సెమినార్‌లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విచ్చేసే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కళా రూపాల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు జిల్లాలోని ప్రజానీకం అందరూ హాజరై వీక్షించాలని కలెక్టరు కోరారు. పై ఏర్పాట్ల పరిశీలనకు కమీషనర్, కలెక్టర్‌లతో పాటు జె.సి-2 బాబూరావు, పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్.ఎన్.మల్లిఖార్జున్, ఎ.డి. ఫల్గుణరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి వెలగా జోషి, జాయింట్ డైరెక్టర్ మల్లిఖార్జునరావు, జిల్లా పంచాయతీ అధి కారి ఆర్.విక్టర్, విజయవాడ డివిజనల్ పంచాయతీ అధికారి కె.చంద్రశేఖర్, ఇబ్రహీంపట్నం తహసీల్దారు కె.వి.శివయ్య, ఇబ్రహీంపట్నం, కొండపల్లి పంచాయతీల కార్యదర్శులు రాధాకృష్ణ, బి.శివాజీ, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలో గాంధీజీకి ఘననివాళులు

ఇబ్రహీంపట్నం జనవరి 30 ప్రభాతవార్త: ఇబ్రహీంపట్నంలోని అన్నమ్మ దివ్యాంగులపాఠశాలలో మహాత్మాగాంధీ 71వ వర్ధంతిని నిర్వహిం చారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకురాలు డి.వసంతకుమారి ఉపాధ్యాయులు, విద్యార్థు లు మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకం పోరాటి స్వాతంత్రం సాధనకు పోరాటం సాగించారని నివాళులర్పించా రు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు కరుణకుమారి, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి, సజీల, కుమారి, కృష్ణవేణి ప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బాలోత్సవ్‌లో కొండపల్లి క్రాంతి కాన్వెంట్ 3వ సారి ఓవరాల్ ఛాంపియన్ కైవసం

ఇబ్రహీంపట్నం జనవరి 30 ప్రభాతవార్త: విజయవాడలో నిర్వహించిన విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ బాలోత్సవ్ క్రీడల పోటీలలో కొండపల్లిలోని క్రాంతి కాన్వెంట్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో చాంపియన్ షిప్ సాధించి న విద్యార్థుల అభినందన సభలో మాజీ సర్పంచ్ వి.అమ్మాజీ, డా.జాకీర్‌హుస్సేన్ కళాశాల ప్రిన్సి పాల్ ఎస్.మహాభాషా, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు పి.కామేశ్వరరావు, పాఠశాల కరసా ్పం డెంట్ వి.మురళీమోహన్, లు పాల్గొని వరుసగా 3 సార్లు బాలోత్సవ్‌లో చాంపియన్‌షిప్ సాధించటం పట్ల అభినందించారు.

7 బస్సులలో పోలవరం వెళ్లిన ఇబ్రహీంపట్నం, జూపూడి రైతులు

ఇబ్రహీంపట్నం జనవరి 30 ప్రభాతవార్త: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిలించేందుకు ఇబ్రహీంపట్నం, జూపూడి గ్రామాలనుంచి 7 బ స్సులలో ప్రజలు బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జం పాల సీతారామయ్య, మండల టి.డి.పి. అధ్యక్షులు రామినేని రాజశేఖర్, జూపూడి శాఖ అధ్యక్షులు గొర్నేని పిచ్చేశ్వరరావు, నాయకులు అవుటి రాజేశ్వరరావు, కొల్లిమర్ల నరసింహారావు, బొంతా గంగ రాజు, డా.వి.జె.దాస్ అనుమోలు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం



తిరుమల, జనవరి30ప్రభాతవార్తప్రతినిధి: ఏడుకొం డలవెంకన్న దర్శనానికి తిరుమలలో భక్తులు మోస్తరుగా వున్నారు. బుధవారం ఉదయం వైకుంఠం-2లో 01కంపార్టుమెంట్లలో వుండగా సాయంత్రానికి దాదాపు 10 కంపార్టుమెంట్లలో భక్తులుకొనసాగుతూ సర్వదర్శనానికి 08గంటలు సమయం పడుతోంది. సాయంత్రంవరకు 43వేలమంది భక్తులు మహాలఘులో దర్శనం చేసుకున్నారు. టిటిడి వివిధ ట్రస్టులకు 49లక్షలు రూపాయలు విరాళాలందాయి

రేపు 'డయల్ యువర్ టిటిడి ఇఓ'



తిరుమల, జనవ30ప్రభాతవార్తప్రతినిధి: తిరుమలకు వచ్చిన భక్తులు ఇక్కడ ఎదురైన ఇబ్బందులు, కష్టాలపై తమ సూచనలు, సలహాలు, ఫిర్యాదులు తెలియజేయడానికి ఫిబ్రవరి 1వ తేదీ శుక్రవారం డయల్ యువర్ ఇవో"కార్యక్రమం జరగనుంది. ఉదయం 8.30గంటలనుంచి 9.30గంటలవరకు భక్తులు ఈ కార్యక్రమానికి 0877-2263261 నంబర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాల్సి వుంటుంది. అలాగే ఉదయం 10గంటలకు 2019 మేనెలకోటాఆన్‌లైన్‌లో ఆర్జితసేవాటిక్కెట్ల కోటా విడుదలచేస్తారు.

కారుఢీకొని ఇద్దరు రిక్షాపుల్లర్లు దుర్మరణం

ఏ.కొండూరు, జనవరి 30, ప్రభాతవార్త : విజయవాడ-తిరువూరు జాతీయరహదారి(30)పై ఏ.కొండూరు మండలం కంభంపాడు వంతెన వద్ద కారుఢీకోని రిక్షాపుల్లర్ మృతిచెందిగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఏ.కొండూరు ఎస్‌ఐ జెవి.రమణ కథనం ప్రకారం అట్లప్రగడ గ్రామానికి చెందిన చిలకా నాగరాజు(35). జొన్నలగడ్డ ఏసులు ప్లాట్‌ఫాం రిక్షాపై బుధవారంరాత్రి కంభంపాడు వైపు నుండి అట్లప్రగఢవైపు వెళుతుండగా, తిరువూరు నుండి విజయవాడ వెళుతున్న కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు ప్రమాదస్థలిలోనే దుర్మరణం చెందగా తీవ్రంగా గాయపడిన ఏసును వైద్యచికిత్స నిమిత్తం తిరువూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కారవాన్‌పత్రికపై వివేక్‌దోవల్ పరువు నష్టం కేసు

న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం నమోదు

న్యూఢిల్లీ, జనవరి 30: జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌దోవల్ తనయుడు వివేక్‌దోవల్ తన పరువుకు భంగం కలిగిస్తూ కథనాలను ప్రచురించారని కారవాన్ వెబ్ పత్రికపై తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట నమోదు చేసారు. డి కంపెనీ ఒక హెడ్జ్‌ఫండ్ సంస్థను నిర్వహించిందని, అది కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు తర్వాత 13 రోజులకు రిజిస్టరు చేసినట్లు వార్తా కథనం ప్రచురించారు. కారవాన్‌మ్యాగజైన్‌లో తనపై పరువునష్టం కలిగిస్తూ వచ్చిన వ్యాసంపై ఆయన కేసును దాఖలుచేసారు. ఇదే కథనాన్ని కాంగ్రెస్ నాయకుడు జైరామ్‌రమేష్ తనకు అనుకూలంగా మార్చుకుని విమర్శలుచేసారని ఆరోపించారు. అదనపు చీఫ్‌మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట దోవల్ వాంగ్మూలాన్ని రికార్డుచేసారు. తనపై అవాస్తవాలు నిరాధారమైన



కథనాలు ప్రచురించి తన ప్రతిష్టకు భంగం కలిగించారని, కుటుంబసభ్యులు, వృత్తిపరమైన సహచరుల్లో కూడా తనను కించపరిచారని పేర్కొన్నారు. వాంగ్మూలం నమోదుచేసిన తర్వాత కోర్టు ఈ కేసును ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా వేసింది. వివేక్‌దోవల్‌తోపాటు మరో ఇద్దరు సాక్షులు నిఃల్‌కపూర్, బిజినెస్ భాగస్వామి అమిత్‌శర్మలు కూడా తమతమ వాంగ్మూలాలను క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదుకు మద్దతుగా ఇచ్చారు. మ్యాగజైన్‌తోపాటు జైరామ్ రమేష్ ఇద్దరూ తనను ప్రజల్లో కించపరిచే విధంగా చేసి తన తండ్రితో ఉన్న వైరుధ్యాలను పరిష్కరించుకోవాలని చూస్తున్నారన్నారు. కారవన్ తన జనవరి 16వ తేదీ ఆన్‌లైన్ వెర్షన్‌లో ది డి కంపెనీస్ పేరిట కథనం ప్రచురించింది. వివేక్‌దోవల్ కేమెన్ ఐలాండ్స్‌లో ఒక హెడ్జ్‌ఫండ్‌ను నిర్వహిస్తోందని, పన్ను ఎగవేతలకు ఇదొక స్వర్గధామంగా నిలిచిందని పేర్కొన్నది. అంతేకాకుండాపెద్దనోట్ల రద్దుకు 13రోజుల తర్వాత మాత్రమే రిజిష్టరుచేసిందని పేరొ ్కన్నది. జైరామ్‌రమేష్ నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై నిరాధారమైన, వాస్తవాలు కాని అంశాలను ప్రస్తావించారని, దీనివల్ల ప్రజల్లోను పాఠకుల్లోను తనను అగౌరవపరిచేవిధంగా వార్తలనుప్రచురించారని అన్నారు. రాజకీయంగా కూడాఈ వ్యాసాన్ని వాడుకుని రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారన్నారు.

టిటిడిలో మురుగుతున్న వెండి నాణేలు !

తిరుమల, జనవరి24ప్రభాతవార్తప్రతినిధి: టిటిడి ఖజానాలో నిల్వవున్న వెండిని కరిగించడం ఆలస్యమవుతుండటంతో శ్రీనివాసుడి ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. ప్రపంచంలోనే అత్యంతసంపన్నుడు....టన్నులకొద్దీ బంగారు ఆభరణాల బ్యాంకుల్లో డిపాజిట్ ద్వారా వేలకోట్లరూపాయలు వడ్డీవస్తున్న తిరుమల బంగారుదేవుడుకి భక్తులు సమర్పించిన వెండినాణేలు టన్నులుటన్నులు పేరుకుపోయాయి. టిటిడి ఖజానాలో దాదాపు 35టన్నులవరకు వెండినాణేలు నిల్వవున్నట్లు అ ంచనా. ఈ నాణేలను ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చుకునే వీలులేదని, దీన్నంతా కరిగించాల్సి ందేనని టిటిడి పెద్దలు యోచిస్తున్నారు. సామాన్యభక్తులు తమ మొక్కుబడుల్లో భాగంగా హుండీకి సమర్పిస్తూ వచ్చిన ఈ నాణేల కానుకలు అటు బ్యాంకుల్లోనూ జమచయకపోవడం ఇటు దీన్ని మం ోరూపంలో అయినా వినియోగించుకో లేకపోవడంతో టన్నులకొద్దీ వెండినాణేలు మురిగి పోతున్నాయి.

-ముడుపులు కట్టే నాణేలే!:

కలియుగ వైకుంఠవాసుడు తిరుమల శ్రీనివాసుడు అనాథభక్తుల పాలిట రక్షకుడుగా...ఆపద మొక్కులవాడుగా భక్తకోటిని తనవరదహస్తంతో ఇప్పటికీ కాపాడుతూనే వున్నాడు. భక్తులు తమకు ఏదేని కష్టమొచ్చినా ఆ బాధలనుంచి గట్టెక్కించి రక్షించవయ్యా అంటూ వడ్డీకాసుల వెంకన్నకు ముడుపులు కట్టడం నేటికీ సంప్రదాయంగా వస్తోంది. గతంలో పావలా, అర్ధరూపాయి, రూపాయి నాణేలు ఓ చిన్నపాటి మట్టిహుండీలోగానీ, స్టీలుచెంబులాంటి పాత్రలోగానీ పోగేసేవారు. ఇలా చేర్చిన చిల్లరనాణేలను ముడుపులు మొక్కుకున్న భక్తులు తిరుమలయాత్రలో హుండీకానుకలను తీసుకువచ్చి ఆ కాసులన్నీ ఇష్టదైవం దర్శనం తరువాత హుండీలో సమర్పిస్తారు. సామాన్య, పేద భక్తులు భక్తిభావంతో నాణేలను సమర్పించి మమ్ము చల్లంగా చూడవయ్యా అంటూ చేతులెత్తి దణ్ణంపెట్టి మొక్కుతారు. ఇలా అనాదిగా భక్తులు హుండీలో సమర్పించిన చిల్లరనాణేల కానుకలను టిటిడి పెద్దలు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యంవహిస్తున్నారు. చిల్లరనాణేలను సకాలంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేయక కొండలా భద్రపరచుకున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా భద్రపరచిన నాణేలు 35టన్నులు వరకు వున్నట్లు టిటిడి రికార్డుల్లో వుంది. అంతేగాక భక్తులు చిన్నపిల్లల తులాభారానికి కూడా నాణేలను వినియోగిస్తున్నారు. ఇలా హుండీకి చేరిన నాణేలు మళ్ళీ ఖాజానాకు చేరుతుంది.

-ఎప్పుడో చేతులెత్తేసిన ఆర్‌బిఐ !!

టిటిడి అంటే ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి, ప్రత్యేకత వుంది. టిటిడి వద్ద భక్తులు సమర్పించిన నాణేల కానుకల్లో 25పైసలు అంతకంటే తక్కువగా వున్న నాణేలను చలామణిలేకుండా 2011లో ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నాణేలను 2014వరకు బ్యాంకులు ఆమోదించాయి. ఆ తరువాత బ్యాంకులూ తీసుకోవడం మానేశాయి. అప్పటికే ఇవి చలామణిలేకపోవడంతో టిటిడి 35టన్నుల నాణేలవిషయంపై ఆర్‌బిఐని సంప్రదించింది. ఆర్‌బిఐకూడా ఏమీచేయలేమని చేతులెత్తేసింది. 2013లో 3టన్నుల వెండిని రెండుపర్యాయాలు టెండర్లుపిలిచినా ఎవరూ ముందుకురాలేదు. బ్యాంకుల ద్వారా వెననుక్కుతీసుకున్న చెల్లుబాటులోలేని నాణేలను మింటుద్వారా తమిళనాడు సేలంకు తరలించేందుకు సిద్దమైంది. అయితే లోహాలను విడగొట్టి ఇస్తే కరిగించి టిటిడి ఏవైనా ఆర్డర్లు ఇచ్చివుంటే బిల్లులో సర్దుబాటుచేస్తామని అప్పట్లో మింట్ తెలిపింది. టిటిడి వద్ద భక్తులు సమర్పించిన కానుకల రూపంలో చెల్లుబాటులోవున్న నాణేలు కుప్పలుగా వున్నాయి. వీటిని ఇదేవిధంగా బొక్కసాల్లో నిల్వవుంచితే ఇదే పరిస్థితి ఏర్పడవచ్చు.



భాషా పండితులకు త్వరలో ఎస్‌ఎలుగా పదోన్నతి: పాతూరి

హైదరాబాద్, జనవరి 30 ప్రభాతవార్త: భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లుగా పదోన్నతి కల్పించే హామి నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్‌కుమార్‌తో బుధవారంనాడు ఈ అంశంపై లోతుగా చర్చించినట్లు ఆయన చెప్పారు.

తమ ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తామని ఈ సందర్భంగా విజయ్‌కుమార్ తమకు హామీ ఇచ్చారని పాతూరి తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వివిధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ టీచర్ల తరహాలోనే భాషా పండితులకు పదోన్నతి కల్పించే విషయమై ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అనుగుణంగా చర్యలు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే భాషా పండితులు తీపి కబురు వింటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రెగ్యులర్ ప్రొఫెసర్లతోపాటు రిటైరైన వారికి హెల్త్ స్కీంను అమలు చేయాలి

◆ అజయ్ మిశ్రాకు నివేదిక అందజేసిన పాపిరెడ్డి

హైదరాబాద్, జనవరి 30 ప్రభాతవార్త: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్ ప్రొఫెసర్లతోపాటు..రిటైర్ అయిన వారికి కూడా హెల్ ్త స్కీంను అమలు చేయాలని సిఫారు ్స చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు, టీచింగ్ సిబ్బందికి సౌకర్యాలు తదితర అంశాలపై ప్రభుత ్వం ఏర్పాటు చేసిన 7 సిపిసి కమిటీకి పాపిరెడ్డి నేతృత్వం వహించారు. సదరు నివేదికను బుధవారం ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అజయ్‌మిశ్రాకు ఆయన సెక్రటేరియట్‌లో అందజేశారు. అందులో ప్రధానంగా ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు కూడా హెల్ ్త స్కీంను అమలుచేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో పనిచేసి రిటైర్ అయిన అధ్యాపకులకు పెన్షన్ రివిజన్ చేయాలనే, తదితర సిఫార్సులను ప్రభుత్వానికి ఈ నివేదికలో అందజేశారు.

కోట్ల నిధులు: ప్రయోజనం నిల్

పవార్‌కాలంలో కాలువలు నేటి అవసరాలను తీర్చడం లేదు

శ్రీకాళహస్తి, జనవరి 30 ప్రభాతవార్త: శ్రీకాళహస్తిలో పవార్ కుటుంబానికి చెందిన పిఆర్ మాధవరావు హయాంలో నిర్మించిన పట్టణ నాలుగుమాడా వీధుల్లోని మురుగునీటి కాలువలు నేటి అవసరాల్ని తీర్చలేకున్నాయి. నాలుగుమాడావీధుల్లో ప్రతి రోజూ ఏదో ఒక చోట కాలువలు పారక రోడ్లుమీద సమీపంలోని వ్యాపారసంస్థల్లోనూ, ఇళ్ళలో మురికి నీరు జొరబడుతుంది. దాంతో దుర్గంధంతో జనం తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా తేరువీధిలో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రతి రెండు రోజులకొక మారు శానిటరీ ఇన్‌చార్జి పోతురాజు శానిటరీ సిబ్బందితో తిప్పలు పడుతున్నారు. వేకువ జాము నుంచే ఆయన తేరువీధిలో దర్శనమిస్తున్నారు.

పెరిగిన వినియోగం: శ్రీకాళహస్తిలో 50వేల జనాభా ఉన్నపుడు పివి మాధవరావు మున్సిపల్ చైర్మెన్‌గా మురుగునీటి కాలువలు, శుకబ్రహ్మాశ్రమం నుంచి నీటి సరఫరాకు పైప్‌లైన్లు వేయించారు. అప్పుడు నాలుగుమాడావీధుల్లో కేవలం ఓ 50 గృహాలు మాత్రమే ఉండేవి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ధార్మిక శక్తి పెరగటంతో శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా మారింది. ఇక్కడ వచ్చే జనం సంఖ్య పెరిగింది. దాంతో నాలుగుమాడావీధులు అతిథి గృహాలు, హోటళ్ళు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లుగా మారాయి. గతంలో ఎవరి ఇళ్ళలో వారు లెట్రిన్ గుంతలు తవ్వించుకునే వారు నేడు అన్ని మున్సిపల్ కాలువల్లోకి వదలి పెట్టారు. దాంతో చిన్నకాలువలు అవసరాల్ని తీర్చ లేకున్నాయి. అంతేకాక హోటళ్ళ వేస్ట్, నీళ్ళు కాలువల్లోకి వదలిపెడుతున్నారు. దాంతో నేటి అవసరాలకు కాలువలు సరిపోవటం లేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఆగిపోవటం అక్కడ సిబ్బంది తిప్పలు పడటం ఆలయానికి వచ్చే భక్తులు ముక్కులు మూసుకొని వెళ్ళటం నిత్య కృత్యమైంది.

కోట్లు నిధులతో ప్రయోజనం ఎక్కడ?: శ్రీకాళహస్తి మున్సిపాలిటికి గతంలో ఏ చైర్మెన్ పాలనలో లేలని విధంగా ప్రస్తుత తెలుగుదేశం పాలనలో నిధులు కోట్లకు కోట్లు వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేయాల్సిన పాలకులు సరైన మార్గాల్ని అమలు చేయటం లేదు. మొదటి మూడు సంవత్సరాలు పరిపాలించిన చైర్మెన్ రాధారెడ్డి ఆర్థిక సంఘ నిధుల్ని శాశ్వత పనిగా నాలుగుమాడావీధుల్లో కాలువల నిర్మాణానికి కేటాయించారు. కానీ స్వపక్ష కౌన్సిలర్లే వ్యతిరేకించారు. ఆ నిధులు తలా కొంచెమన్నట్లు పంచుకున్నారు. తరువాత ఈ కాలువ గురించి పట్టించుకోవటం లేదు. ఆ వార్డు కౌన్సిలర్లు కూడా పట్టించుకోవటం లేదు. ఈ కాలువలు దుర్గభరితంగా పరిణమించాయి. దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. ఇప్పటికైనా అధికారులు ఈ కాలువలను ఆధునీకరించాల్సి ఉంది. లేకుంటే పారిశుధ్యం అగమ్యగోచరం కాగలదు.

కామ్రేడ్ మల్లమ్మకు విప్లవ జోహార్లు



జగ్గంపేట, జనవరి 30, ప్రభాతవార్త: సిపిఐ ఎంఎల్ జనశక్తి ఆల్‌ఇండియా కార్యదర్శి కామ్రేడ్ కూర రాజన్న, కూర దేవేందర్ (అమర్)లను కన్నతల్లి మల్లమ్మ బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లా వేములవాడలో అనారోగ్యంతో అమరులయ్యారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నెహ్రూకాలనీలో కా.మల్లమ్మకు ఆంధ్రప్రదేశ్ రైతుల కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు ఆధ్వర్యంలో సంఘ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేసి ఎర్రెర్రని జోహార్లు అర్పించారు.

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హాత్య

- మతిస్థిమితం లేని వ్యక్తే హాంతకుడు
- పోలీసుల అదుపులో నిందితుడు

ప్రభాతవార్త, విశాఖపట్నం, జనవరి 30: పాతనగరం ప్రాంతంలో గత రాత్రి 12 గంటల సమయంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మతి స్థిమితం లేని వ్యక్తి మరో గుర్తు తెలియని వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి హాతమార్చాడు. మృతదేహాన్ని పక్కనే ఉన్న మురుగు కాలువలో తోసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. పోలీసులు, స్థానికులు అందించిన వివరాల మేరకు మంగళవారం రాత్రి 11.30, 12 గంటల మధ్య రంగసాయి డీజిల్‌వర్క్స్ ఎదుట ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడడాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న జీవీఎంసి స్వీపర్లు చూశారు. వారిని వారించే ప్రయత్నం కూడా చేశారు. అయితే కొడుతున్న వ్యక్తి మానసిక రోగిగా గుర్తించి అక్కడ నుంచి తప్పుకున్నారు. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు మానసిక రోగి అతడి వద్ద ఉన్న కర్రతో గుర్తు తెలియని వ్యక్తి తలపై బలంగా మోది హాతమార్చాడు. పక్కనే వున్న కాలువలో మృతదేహాన్ని తోసేసి పరారయ్యాడు. బుధవారం ఉదయం డీజిల్ వర్క్స్ యజమాని మల్లాడి మోహనరావు షాపు తీసేందుకు వచ్చాడు. ఆ సమయంలో షాపు ఎదుట రక్తపు మరకలు గమనించిన మోహనరావు చుట్టుపక్కల గాలించాడు. కాలువలో మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సంఘటనా ప్రాంతంలో ఉన్న సీసీ



పుటేజీల ఆధారంగా ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతున్న మానసిక రోగే గుర్తు తెలియని వ్యక్తిని హాత్య చేసినట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందన్నది తెలియ రాలేదు. పోలీసులు సంఘటనా ప్రాంతంలో ఉన్న జీవీఎంసీ స్వీపర్లను విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఫిబ్రవరి 2న పంచాయతీ అప్పాయింట్ డే

హైదరాబాద్, జనవరి 30 ప్రభాతవార్త : తెలంగాణ గ్రామపంచాయతీల కొత్త పాలక మండళ్ల అపాయింట్ డేను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 2వ తేదిని అపాయింట్‌మెంట్ డేగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఫిబ్రవరి 2వ తేదిన పంచాయతీ పాలకవర్గాల తొలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అపాయింట్ డే నోటిఫికేషన్‌ను పంచాయతీ రాజ్ శాఖ జాతీ చేసింది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,732 గ్రామ పంచాయతీలలో 1,13,370 వార్డులకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. బుధవారంతో మూడవ దశ ఎన్నికలు పూర్తవ్వడంతో ఫిబ్రవరి 2వ తేదిన అపాయింట్ డే ప్రభుత్వం ప్రకటించారు.



కివీస్ గడ్డపై 52 ఏళ్ల

రికార్డు ముంగిట!



ప్రభాతవార్త స్పోర్ట్స్ ప్రతినిధి: న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ జట్టు అరుదైన రికార్డుకి అడుగు దూరంలో ఉంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణిస్తుండటంతో రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఐదు వన్డేల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకున్న టీమిండియా... గురువారం హామిల్టన్ వేదికగా జరగనున్న నాలుగో వన్డే గెలిస్తే...ఐదు దశాబ్దాల రికార్డుని తిరగరాయనుంది. 1967నుంచి ఆగడ్డపై పర్యటిస్తున్న భారత్ జట్టు చరిత్రలో ఒక్కసారి మాత్రమే 3-1తేడాతో విజయం సాధించింది. అది కూడా 2008-09 పర్యటనలో...ఆ ఘనత అందుకుంది. దీంతో...గురూరం నాలుగో వన్డేలో గెలిస్తే ఆ గడ్డపై 4-0తో గెలుపు అత్యుతమ రికార్డ కానుంది. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై 72ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ నేపథ్యంలో...చివరి రెండు వన్డేల నుంచి కెప్టెన్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినివ్వగా అతని స్థానంలో రోహిత్ శర్మ జట్టు పగ్గాలను అందుకోబోతున్నాడు. దీంతో...జట్టు బలం కొంచెం తగ్గనున్నా...తొడ కండరాల గాయంతో మూడో వన్డేకి దూరమైన ధోని గురువారం మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తుండటంతో సమతూకం కానుంది.



కోహ్లీ స్థానంలో శుభమాన్

న్యూఢిల్లీ: శుభమాన్ గిల్...న్యూజిలాండ్ పర్యటన కోసం తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తొలి మూడు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే ఐదు వన్డేల సిరీస్‌ని 3-0తో టీమిండియా చేజిక్కించుకోవడం...కెప్టెన్ కోహ్లీకి మిగతా రెండు వన్డేలకు దూరం కావడంతో జట్టు మేనేజ్‌మెంట్ ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ సిరీస్‌లో మిగతా రెండు వన్డేల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో అండర్-19 స్టార్ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్‌కి చోటివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఈ సిరీస్‌లో నాలుగో వన్డే హామిల్టన్ వేదికగా గురువారం జరగనుంది. కోహ్లీ చివరి రెండు వన్డేలకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో గిల్‌ను ఎంపిక చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడి ఆదే మాట చెప్పాడు. తుది జట్టులో చోటుకు గిల్ అర్హుడని గంగూలీ చెప్పాడు. దీంతో గురువారం నాటులో వన్డేలో అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మిగతా రెండు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత పేసర్లు భువనేశ్వర్, మహ్మద్ షమీలో ఒకరికి లేదా ఇద్దరికి విశ్రాంతినిచ్చి...ఖలీల్ అహ్మద్; మహ్మద్ సిరాజ్‌కి మరో అవకాశం ఇవ్వడంపై కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ చర్చిస్తోంది. రాహుల్ స్థానంలో గతడాది జరిగిన అండర్19 ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించిన శుభ్‌మాన్ గిల్ భారత్-ఏ జట్టు తరుపున కూడా నిలకడగా రాణించాడు. ఇటీవలే నిషేధానికి గురైన కెఎల్ రాహుల్ స్థానంలో శుభమాన్ గిల్‌ను న్యూజిలాండ్ పర్యటనకి సెలెక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

నేడు భారత్-కివీస్ నాలుగో వన్డే
కెప్టెన్‌గా రోహిత్ శర్మ

సైనాకు సువర్ణావకాశం




ఆల్ ఇంగ్లండ్ గెలుస్తుంది
మాజీ కోచ్ విమల్



న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మానసికంగా చాలా ధృడమైన షట్లర్ అని ఆమె మాజీ కోచ్ విమల్ కుమార్ కితాబిచ్చాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ గెలవడానికి ఈ ఏడాది సైనా నెహ్వాల్‌కు మంచి అవకాశం ఉందని భారత మాజీ ఆటగాడు విమల్ కుమార్ అన్నాడు. తాజాగా ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ గెలిచిన సైనా... శారీరకంగా కాక మానసికంగా ఫిట్‌గా ఉందని చెప్పాడు. సైనా అంతటి మానసికంగా చాలా ధృడమైన షట్లర్ భారత్‌లో మరొకరు లేరని అన్నాడు. ప్రపంచ టాప్ స్టార్లు తై జు యింగ్ (చైనీస్ తైపీ), కరోలినా మారిన్ (స్పెయిన్)లు గాయాలతో సతమతమవుతున్నారని అన్నాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనా మానసికంగా కఠినమైనది. ఈ విషయంలో ఆమె చాలామంది పురుషుల కన్నా మెరుగైందని చెప్పగలను. ఇప్పుడు దేశంలో ఉన్న షట్లర్ల అందరికంటే చాలా ధృడంగా ఉంటుంది. కోర్టులో దిగిన తర్వాత ఏ విషయం గురించి ఆమె పట్టించుకోదు. తన ఆటతో ప్రత్యర్థులను ఇబ్బందులక గురిచేస్తుందని విమల్ పేర్కొన్నాడు. తాజా ఇండోనేషియా టైటిల్ విజయం సైనాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇది ఆల్ ఇంగ్లాండ్‌లో ఉపయోగపడుతుంది. తప్పకుండా ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిపే ఆమె లక్ష్యం కావాలి. మారిన్ కోలుకునేందుకు కనీసం ఐదారు నెలల సమయం పడుతుంది. తై జు యింగ్ ఇప్పటికే గాయంతో ఆటకు దూరమైంది. కాబట్టి సింధు, సైనాకు టైటిల్‌ను గెలిచేందుకు ఇదో గొప్ప అవకాశం అని అన్నాడు.వయసు రీత్యాసైనా ఇదే ఫామ్‌ను కొనసాగించేందుకు సైనా మరింత మెరుగ్గా ప్రాక్టీస్ చేయాలి. అదే సమయంలో గాయాలు కాకుండా చూసుకోవాలి. ఒలింపిక్స్‌కు కూడా సమయం పడుతోంది.

అక్తర్‌పై సర్ఫరాజ్ మండిపాటు!







లాహోర్: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండిలే ఫెహ్లుక్వాయోపై గత వారం జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కి గురైన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తాజాగా పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆండిలే బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్న సర్ఫరాజ్ 'ఏయ్ నల్లోడా...ఈ రోజు మీ అమ్మ ఎక్కడ కూర్చుంది...? నీకు ఏంకావాలని ఆమెను ప్రార్థించనునా న్వ్...? అంటూ స్లెడ్జింగ్ చేశాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డ వ్వడంతో క్రమశిక్షణ చర ్యలు తీసుకున్న అంత ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సర్ఫరాజ్‌పై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌ల సస్పెన్షన్ విధించింది. దీంతో...దక్షిణాఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి చేరుకున్న ఈ పాక్ కెప్టెన్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ తాను చేసిన జాతి వివక్ష వ్యాఖ్యల గురించి షోయబ్ అక్తర్ స్పందించిన తీరుపై విమర్శలు గుప్పించాడు. సర్ఫరాజ్ వ్యాఖ్యలు వెలుగులోకి రాగానే షోయబ్ అక్తర్ ఘాటుగా ఇలా విమర్శించాడు. సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీ యం కావు. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగుతున ్న సమయంలో అతను ఆ మాటలు అని ఉండొచ్చు. అయినప్పటికీ అలా మాట్లాడటం తప్పే. కాబట్టి అతను బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ వ్యాఖ్యల్ని కరాచీ విమానాశ్రయంలో మీడియా సభ్యులు ప్రస్తావించగా....అక్తర్ మాటలు నాపై వ్యక్తిగతంగా దాడికి దిగినట్లు ఉన్నాయి. తప్పు... .విమర్శించినట్లు లేవు. జరిగిందేదో జరిగిపోయింది. నా తప్పుని ఒప్పుకుంటున్నాను. దానికి ఐసిసి శిక్ష విధించిందని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు.



కోహ్లీ అసాధారణ ఆటగాడు

ఇంగ్లాండ్ పేసర్ కితాబు





టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసాధారణ ఆటగాడని ఇంగ్లాండ్ యువ పేసర్ టామ్ క ర్రన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్‌లో రెండు జట్లు తలపడ్డప్పుడు విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) టీ20 ప్రపంచకప్‌కు సంబంధిం చిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ విడుదల అనంతరం టామ్ కర్రన్ మీడియాతో మాట్లా డుతూ టీమిండియా కెప్టెన్ విర్ కోహ్లీని ఎలా ఔట్ చేస్తావన్న ప్రశ్నకు మాత్రం నోబాల్ అయితే కాదు అని సమాధాన మిచ్చాడు. ఆస్ట్రేలియా మైదానాలు చాలా బాగుంటాయని కితాబిచ్చిన కర్రన్ టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు ఆసక్తిగా సాగుతాయని చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులు కూడా అసాధారణంగా హాజరవుతారని చెప్పాడు. ఆస్ట్రేలియలో టీ20 ప్రపంచకప్ ఆడటం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్ భారత జట్టు ఇదే

న్యూఢిల్లీ: ఐసిసి ప్రపంచకప్ 2019కు సమయం ఆసన్నమైంది. మే 30నుంచి ప్రారంభం కానున్న క్రికెట్ మహా సంగ్రామం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు తమ బలాబలాలను పరీక్షించుకునే పనిలో ఉన్నాయి. ఇంగ్లాండ్; వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్‌లో బరిలోకి దిగనున ్న టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. టైటిల్ వేటలో పాల్గొనే టీమిండియా ఆటగాళ్లు ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొంతమేరకు అవగాహనకు వచ్చినా ఆటగాళ్ల ఫామ్, గాయాల కారణంగా ప్రపంచకప్ ఆరంభం వరకు ఎవరూ జట్టులో ఉంటారనేది కష్ ంగా మారింది. అయితే వన్డే ప్రపంచకప్ 2019లో పాల్గొనే భారత జట్టుని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. మొత్తం 15మందితో కూడిన తన కలల జట్టులో యువ ఆటగాడు రిషభ్ పంత్‌కు గంభీర్ అవకాశమివ్వలేదు. అంతేకాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పూర్తిగా దూరమైన స్పిన్నర్ అశ్విన్‌కు జట్టులో చోటు కల్పించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న హార్థిక్ పాండ్యా, కెఎల్ రాహుల్‌లకు జట్టులో అవకాశమిచా ్చడు. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కొనసాగాలని, మూడో స్థానంలో రాహుల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ వస్తే బాగుంటుందిన సూచించారు. ఇక సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని తప్పకుండా ప్రపంచకప్‌లో ఆడాలని....అతడు టీమిండియాకు అదనపు బలమని వివరించాడు. ఇక రవీంద్ర జడేజా, యువరాజ్ సింగ్, ఉమేశ్ యాదవ్, పృథ్వీసాలు గంభీర్ కలల జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.

గంభీర్ ప్రకటించిన జట్టు...

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్; అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్థిక్ పాండ్యా, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, చాహల్; కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్.



మిథాలీనే బెస్ట్

ప్రభాతవార్త స్పోర్ట్స్ ప్రతినిధి: ప్రపంచ క్రికెట్ వన్డేల్లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచే ్చ పేరు మహేంద్రసింగ్ ధోని. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఉంటూ జట్టుకు విజయాన్ని అందిస్తుంటాడు. చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి ఫోర్లు, సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించడంలో ధోని దిట్ట. ఛేజింగ్‌లో అలాంటి ధోని కంటే భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ యావరేజి ఎక్కువగా ఉండటం విశేషం. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ అర్ధ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఛేజింగ్‌లో మిథాలీరాజ్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఆ రికార్డు ఏంటంటే ఛేధనలో అత్యధిక యావరేజి కలిగి ఉండటం. ఛేజింగ్‌ల మిథాలీ యావరేజి 111.29గా ఉంటే ధోని యావరేజీ 103.07గా ఉంది. దీంతో ఇప్పటివరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ధోని రికార్డుని మిథాలీ అధిగమించింది.పురుషుల మహిళల క్రికెట్‌లో ఇదే అత్యధికం. రెండో వన్డేలో మరీ నెమ్మదిగా (111 బంతుల్లో 63) బ్యాటింగ్ చేసిందనే విమర్శలు వ్యక్తమైనప్పటికీ ఛేదనలో తనకు సాటిలేదని నిరూపించుకుంది.

Printed and Published by Gireesh Sanghi, CMD and Managing Editor on behalf of AGA Publications Ltd., at D.No. 396, Lower Tankbund, Hyderabad - 500 080 Phone : 2764 4999. Fax: 040-27642512, RNI No. 62142/95, Editor : *Damerla Sai Baba, *Responsible for selection of News under the PRB Act. Regd.: No.HSD/337/18-20 **Air Surcharge:** Delhi : 40 Ps.